ముహూర్తం

శ్రీ విళంబినామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం; తిథి: శుద్ధ పాడ్యమి(పూర్తి); నక్షత్రం: పూర్వాషాఢ సా.4.55 వరకు అనంతరం ఉత్తరాషాఢ; అమృతకాలం: మ. 12.00 నుండి 1.40 వరకు; వర్జ్యం: రా.1.41 నుండి 3.26 వరకు; దుర్ముహూర్తం: సా.4.24 నుండి 5-12 వరకు; రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు; యమగండం: మ.12.00 నుండి 1.00 వరకు

Estd. 1938

ఆంధ్రప్రభ

www.prabhanews.com

Journalism first!

సంపుటి:57 • సంచిక:262 • ఆదివారం 6 జనవరి 2019 • హైదరాబాద్ * పేజీలు:12+4 • వెల: 6.00 • Published from: Hyderabad | Karimnagar | Nizamabad | Suryapet | Vijayawada | Guntur | Rajahmundry | Visakhapatnam | Tirupati | Kurnool | Anantapur | Nellore



డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ చాలు

ఇక నాలుగు రకాల లైసెన్స్‌లే

3లో



మే 3 నుంచి ఎంసెట్

అన్ని ప్రవేశ పరీక్షలు అదే నెలలో.. జేఎన్‌టీయూకే బాధ్యత

5లో



విజయ్ మాల్యా మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరగాడు

6లో

17 నుంచి 20 దాకా అసెంబ్లీ

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఈనెల 17 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజుల పాటు (ఈ నెల 20వరకు) కొనసాగుతాయి. పవిత్ర ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశి నాడు తొలి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం ➪ 3వ పేజీలో...

ప్రొటెం స్పీకర్

16నరాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం

17న ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉ.11.30కు సభ ప్రారంభం



మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్

18న సభాపతి ఎన్నిక

19న ఉభయసభల్లో గవర్నర్ ప్రసంగం

20న ధన్యవాదాలు తెలిపే తీర్మానం, చర్చ, ఆమోదం



18న కేబినెట్?

• సీఎం కసరత్తు పూర్తి.. ఒకరిద్దరు మినహా పాతవారందరికీ చోటు? • ఓడిన సచివులకు నో చాన్స్.. కొత్తగా ఐదారుగురికి అవకాశం • పెండింగ్‌లో ఖమ్మం, రంగారెడ్డి?

హైదరాబాద్, ఆంధ్రప్రభ : శాసనసభ సమావేశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి నిర్ణయం తీసుకున్నట్లు పార్టీవర్గాలలో చర్చ జరుగుతోంది. ఈనెల 17వతేదీనుండి సమావేశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో పాటు శాససభ చరిత్రలో తొలిసారి ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ను ప్రొటెంస్పీకర్‌గా నియమించి సంచలనం సృష్టించారు. ఇదే క్రమంలో ఈనెల 18వతేదీన స్పీకర్ ఎన్నికకు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రప్రజలు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణకు నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయగా, తనతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన ఎమ్మెల్సీ మహమూద్‌అలీని క్యాబినెట్‌లోకి తీసుకుని హోంమంత్రి పదవిని అప్పగించారు. ఇంకా క్యాబినెట్‌లోకి 16మందిని తీసుకునే అవకాశం ఉండగా, గతంలో మంత్రిగా పనిచేసిన వారితో పాటు కొత్తగా ఈ పదవిని ఆశిస్తున్నవారు సీఎం , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ తిరుగుతూ తమపేరును పరిశీలించమని విజ్ఞప్తిచేస్తున్నారు. కాళేశ్వరం పర్యటన అనంతరం ప్రభుత్వపరంగా పదవులభర్తీ అంశంపై ➪ 2వ పేజీలో...

21 నుంచి మహారుద్రసహిత చండీయాగం

• ఫామ్‌హౌస్‌లో 4రోజులపాటు నిర్వహణ • నేడో, రేపో షిర్డీకి సీఎం కేసీఆర్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఈనెల 21నుండి చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్రచండీయాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయించారు. ఈనెల 21నుండి 25వతేదీవరకు ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్‌లో రాష్ట్రాభివృద్ధి, లోకకల్యాణం కోసం ఈయాగం చేపడుతున్నారు. శృంగేరి శారదాపీఠం ఆధ్వర్యంలో ఈ మహాయాగం జరగనుంది. చతుర్వేద పండితులు మాణిక్య సోమయాజి, నరేంద్ర కాప్రే, పురాణం మహేశ్వర శర్మ తదితరుల ఆధ్వర్యంలో 200మంది రుత్విక్కులతో శృంగేరి పద్ధతిలో ఈయాగం జరగనుంది. 25వ తేదీన పూర్ణాహుతితో యాగం సమాప్తం కానుంది. యాగం సందర్భంగా తొలిరోజుల 100సప్తశతి చండీపారాయణలు, రెండోరోజు 200, మూడోరోజు మూడువందలు, నాలుగోరోజు నాలుగువందల పారాయణలు ఉంటాయి. అంతా కలిపితే వేయి పురాణాలు ఉంటాయని, ఐదవరోజు 11యజ్ఞకుండాల వద్ద వంద పారాయణల స్వాహాకారాలతో హోమం నిర్వహించనున్నారు. నాలుగురోజులలో వేయికి పైగా రుద్రపారాయణాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు సాయంత్రం రామాయణ, భాగవత పారాయణలు జరపనుండగా, ఈ మహాయాగానికి పండితులు, యోగులను సీఎం ఆహ్వానించనున్నారు. ఆదివారం లేదా సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ షిర్డీకి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళనున్నట్లు తెలిసింది. ఎన్నికలకు ముందు షిర్డీ సాయినాథుని దర్శించుకున్న సీఎం విజయం సాధిస్తే మళ్ళీ దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నారు.

16 ఎంపీ సీట్లు తెరాసకే

• అధికార పార్టీకి 44.4 శాతం ఓటర్ల మద్దతు • వీడీపీ అసోసియేట్స్ నేషనల్ ట్రాక్‌పోల్ సర్వేలో ప్రజాభిప్రాయం వెల్లడి

7లో



ప్రశంసలు సరే.. నిధులివ్వరేం?

• తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ • ఇలాగైతే కమలనాథులకు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతే • మోడీ బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రధానమంత్రా? • తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం

హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరిస్తూ సవతితల్లి ప్రేమ చూపుతోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు. ఓవైపు తెలంగాణ అమలు చేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు భేష్ అంటూ ప్రశంసిస్తున్న కేంద్రప్రభుత్వం వాటితో సహా ఏ పథకానికీ నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 103 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ప్రజలు డిపాజిట్లు గల్లంతు చేశారని, అయినా ఆ పార్టీ ధోరణి మారకపోగా ఇపుడుకూడా సాయం చేయబోమంటూ పార్లమెంట్‌లో ప్రకటించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే చేస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లోనూ బిజెపి డిపాజిట్లను ప్రజలు పోగొడతారని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి గత నాలుగున్నరేళ్ళుగా తెలంగాణకు ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వం ఎనలేని అన్యాయాన్ని చేస్తూనే ఉందని, తాజాగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం ➪ 2వ పేజీలో...

ఇక్కడి ఎన్నికల్లో చంద్రబాబు ప్రభావం లేనేలేదు

ఏపీకి వెళ్తేనే ఏపీ రాజకీయం చేసినట్టా?

టీఆర్ఎస్‌లో కేసీఆర్ నిర్ణయమే ఫైనల్

నేను ఆదేశాలు అమలు చేసే కార్యకర్తనే

16లోక్‌సభ స్థానాలు గెలుస్తాం

మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్

2లో



ప్రధానిగా తెలంగాణలో కేసీఆర్‌కే ఓటు

తర్వాతి స్థానంలో రాహుల్ మోడీకి మూడో స్థానం

7లో

మోడీకే మొగ్గు!

ఎన్‌డీఏ-యూపీఏ మధ్య ఓట్ల తేడా 4శాతమే!





ఎన్‌డీఏకు 225

యూపీఏకు 167

ఇతరులు 150

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో మరోమారు ప్రజలు భారతీ య జనతాపార్టీవైపే మొగ్గు చూపనున్నారా? అంటే అవుననే చెబుతోంది వీడీపీ అసోసియేట్స్ సర్వే ➪ 7వ పేజీలో...

సీబీఐ ఉచ్చులో అఖిలేష్, చంద్రకళ

ఇసుక అక్రమ రవాణ కేసులో

14 చోట్ల సోదాలు.. సీబీఐ తనిఖీలు

చంద్రకళ కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి వాసి

7లో







త్వరలో ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు

తెలంగాణ బ్రాండ్ పేరుతో ఎగుమతులకు కసరత్తు

• అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాటికి కార్యరూపం
• బడ్జెట్‌లో ప్రత్యేక పద్దుగా నిధులు కేటాయింపు
• చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో అనుసంధానం
• స్థానికంగా పండించే పంటలకు నేరుగా కొనుగోలు
• ఇక ప్రధాన పంటలన్నిటికీ గిట్టుబాటు ధర తప్పనిసరి
• స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు




హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఈ ఏడాది కార్యరూపంలోకి రానున్నాయి. మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున నెలకొల్పి, వచ్చే ఏడాది ప్రతి మండల కేంద్రానికి విస్తరింప చేయాలని, ఏర్పాటు, నిర్వహణ 100శాతం ప్రభుత్వ రంగంలోనే ఉండాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాటికి ఈ ప్రతిపాదన కార్యరూపంలోకి రావాలని చెప్పారు. ఇటీవల రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యవసాయం, పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం స్థలాల పరిశీలనకు మార్గదర్శకాలు ఇచ్చారు. ఆ మేరకు కార్యాచరణ ప్రారంభమైంది. 2019-20 వార్షిక బడ్జెట్‌లో ప్రత్యేక పద్దుగా నిధులను కేటాయించనున్నారు. చిన్న, మధ్యతరహా తరహా పరిశ్రమలతో అనుసంధానం చేసి వ్యాపారాలను విస్తరించేందుకు, అవసరం మేరకు ఉత్పత్తులను ఎగుమతి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ➪ 2వ పేజీలో...

చమక్కులు


వెన్నుపోట్లు.. కత్తిరింపులు

రాజకీయాల్లో వెన్నుపోటు రాజకీయాలు వేరు. వీరు ఎదురుగా కనబడరు. శత్రువుల్లా ఉండరు. ఎవరు పోటుపొడుస్తారో.. ఎపుడు పొడుస్తారో తెలీదు. కొందరిమీద డౌటనుమానం ఉన్నా.. మరీ అంతలా అనుమానపడితే వాడు మొత్తానికి పనిచెయ్యకుండా ఎగస్పార్టీకి సపోర్ట్ చేస్తే అసలుకే మోసం వస్తుందని భయం. బతిమిలాడి.. బుజ్జగించి ఎలాగోలా ఎన్నికల సమయంలో పని కానిచ్చేసుకుంటారు. పనిచేయించుకుని బయటపడదామనుకుంటారు. అయితే అందరిముందో.. అధినేతల ముందో పనిచేస్తానని చెప్పిన నేతలు అసలు టైంలో హ్యాండిచ్చేసినా ఎలాగోలా కొందరు బయటపడ్డారు. ఇక కొందరు నేతలు హ్యాండియ్యకున్నా ఎన్నికల సమయంలో తన అదుపాజ్ఞల్లోలేడని, కత్తిరించాలని డిసైడైన గెలిచిన నేతలు తమ గెలుపుకు ఎంతమాత్రమూ పనిచేయలేదంటూ కొత్త తరహా ఫిర్యాదులు సదరు నేతలపై సంధిస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా పనిచేశాను మొర్రో అని ఆ నేతలు చెబుతున్నా.. గెలిచిన నేతలు, వారి అనుచరులు ఇదే అదనుగా దబాయిస్తున్నారు. ఈ దెబ్బకు వెన్నుపోటు ఫిర్యాదుతో కత్తిరించేస్తే తమకు భవిష్యత్తులో అడ్డు ఉండదని ఆ నేతలు కొత్త ఎత్తులు వేస్తున్నారట. ఏవి వెన్నుపోటులో.. ఏవి కత్తిరింపు ఫిర్యాదులో అర్థం కాక అధినేతలు తికమకపడుతున్నారట. కరీంనగర్‌లో జరిగిన ఈ తరహా సంఘటనలు టిఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా పరిణమించాయట.



మా ఇంటావిడ ఉందిగా

అయ్యా.. ఈసారి మా పంచాయతీ రిజర్వ్ అయిందట. మీకు ఛాన్స్ లేదు కాబట్టి.. మా అమ్మాయిని పెడదామనుకుంటున్నా అని ప్రధాన అనుచరుడు అనేలోపునే ఠక్కున సమాధానం వస్తోందట.. మా ఇంటావిడ ఉంది కదరా అని. నేను లేకుంటే అమ్మగారు లేరట్రా. అని చెబుతున్నారట. ఇక గతంలో మహిళలకు రిజర్వుడుగా ఉండి ఈసారి పురుషకేటగిరీలలోకి వచ్చిన పంచాయతీల్లో కూడా అదే పాతనేతలు తిష్ట వేస్తున్నారట. అయ్యా.. గత పదేళ్ళుగా అమ్మగారే సర్పంచ్‌గా ఉన్నారు.. అంతకుముందు ఇరవైఏళ్ళు మీరే ఉన్నారు. మీకు కూడా వయసైపోయింది.. ఈసారి మాలో ఎవరికైనా ఛాన్స్ ఇయ్యండయ్యా అంటే.. మీరు చెప్పింది నిజమేరా.. నాకు వయసై పోయింది. నేను తిరగలేను.. కానీ ఈసారి మా వాడు పోటీచేస్తానంటున్నాడే అన్న సమాధానంతో ఏళ్ళుగా వెనకతిరిగిన కార్యకర్తలకు నోట మాట రావడంలేదట. నాయకా నీకో నమస్కారం అంటూ చేతులెత్తి మొక్కుతున్నారట. భద్రాద్రి జిల్లాతో పాటు పలు జిల్లాల్లోని రిజర్వుడు పంచాయతీలలో ఈ తరహా సంఘటనలు చోటుచేసుకుంటుండగా క్యాడర్ విస్తుపోతున్నారు.



నాయకుని ముందే కుప్పిగంతులా?

ఈ మధ్య నాయకులంతా.. ఎన్నడూ లేనిది తెలంగాణభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అధినేత కనుసన్నల్లో పడేందుకు నానాపాట్లు పడుతున్నారు. కొందరు పనిలేకున్నా.. మళ్ళీమళ్లీ కలుస్తున్నారు. నియోజకవర్గాలు వదిలి ఇక్కడెందుకు తిరుగుతున్నారని డౌటనుమానం వచ్చిన సదరునేత ఇచ్చిన పంచ్‌కు నేతలకు దిమ్మతిరిగిపోయిందట. పదవుల కోసం గాలం వేస్తున్నారని అర్థమైన యువనేత నా చుట్టూతిరిగితే పదవులు రావు.. మీ నియోజకవర్గాల్లో మీరు పనిచేయండి.. కష్టపడండి.. పదవులు వాటంతటవే వస్తాయి అని గట్టిగా క్లాస్ పీకాడట. దీంతో అసలు విషయం నాయకుడు ఎట్టా కనిపెట్టాడబ్బా అని భవన్ చుట్టూ గిరికీలు కొట్టిన నేతలు తత్వం బోధపడి గింగిరాలు తిరుగుతూ తమ నియోజకవర్గాలకు పరుగెత్తారట. నాయకుడి ముందే కుప్పిగంతులా?



- కంది.రామచంద్రారెడ్డి

ఇక్కడి ఎన్నికల్లో చంద్రబాబు ప్రభావం లేనేలేదు

ఏపీకి వెళ్తేనే ఏపీ రాజకీయం చేసినట్టా?
టీఆర్ఎస్‌లో కేసీఆర్ నిర్ణయమే ఫైనల్
నేను ఆదేశాలు అమలు చేసే కార్యకర్తనే

- 16లోక్‌సభ స్థానాలు గెలుస్తాం
- మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్



ఆంధ్రప్రభ, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభావం ఏ మాత్రం లేదని, పాజిటివ్‌గా గానీ నెగిటివ్‌గా గానీ ఆయన ఒక్కశాతం కూడా ప్రభావం చూపలేకపోయారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు అభిప్రాయపడ్డారు. శనివారం సాయంత్రం తెలంగాణభవన్ లో మీడియాతో చిట్‌చాట్ చేసిన ఆయన తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీచేస్తుందా? కూటమి ఉంటుందా? పార్లమెంట్ ఎన్నికలపై ఏమనుకుంటున్నారు? అని ఆరాతీశారు. ఫిబ్రవరి చివరలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, తమకు 16స్థానాలు ఖచ్చితంగా వస్తాయన్నారు. తాజా ఎన్నికల్లోనూ తమకు 14పార్లమెంట్ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా కేసీఆరేనని, తాను కేవలం ఆదేశాలు అమలు చేసే కార్యకర్తను మాత్రమేనని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తనకు ప్రత్యేక అధికారాలు లేవని, ఇటీవల కరీంనగర్‌లో ఎంపీ వినోద్‌ను గెలిపించాలని సహజంగా తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో అన్నానని, తాను అభ్యర్థిని ప్రకటించినట్లుగా అందరూ రాశారన్నారు. తమపార్టీలో అభ్యర్థులు గానీ, ఏ నిర్ణయం గానీ కేసీఆర్ మాత్రమే తీసుకుంటారన్నారు. ఎంపీ వినోద్ అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఎంతో సామరస్యంగా ఉంటారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకోమని తనవద్దకు వచ్చే కొందరి కి చెబుతుంటానన్నారు. ఆయన ఎంపీగా ఉంటే ప్రతి ఎమ్మెల్యే కూడా తానే అభ్యర్థిని అన్నట్లు పనిచేస్తారన్నారు.

వినోద్ పేరు యథాలాపంగా చెప్పా

మహబూబా బాద్ పార్లమెంట్‌లో 9వేల ఓట్లు, ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 35వేల ఓట్లు వెనుకబడ్డామని అదేమంత వెనుకబాటు కాదని.. పార్టీ అధికారంలో ఉన్నందున ఉన్న ఓట్లు కంటిన్యూ కావడంతో కొంత వ్యతిరేక ఓటు కూడా తిరిగి వెనక్కు వచ్చే అవకాశం ఉంద న్నారు. ట్రక్కు గుర్తుకు వచ్చిన ఓట్లతో కలిపితే తమకు 50శాతం ఓటింగ్ దాటిందన్నారు.

ఏపీ రాజకీయాలపై..

ఏపీకి ఎపుడు వెళ్తున్నారు అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఏపీ రాజకీయాలు చేయాలంటే ఏపీకే వెళ్ళాలా? మాకు తెలియదు అంటూ చమత్కరించారు. ఇటీవల వైసీపీ వాళ్ళు పంచుతున్న గోడగడియారం స్టిక్కర్లలో తెలంగాణనేతల బొమ్మలు కూడా కనిపిస్తున్నాయన్న ప్రశ్నకు ఎవరో గుజరాత్ వ్యాపారికి ఆర్డర్ ఇచ్చుకున్నా రు. వాళ్లు పాతవాచీలు మిగిలో, తప్పుడు ప్రింట్ చేసినయో స్టిక్కర్ మార్చి పంపినట్లున్నారు.. అది వ్యాపారికి, అర్డర్ ఇచ్చిన వాళ్ళకు సంబంధించిన విషయం.. దానికి రాజకీయమే? అని చురకలు వేశారు. తెలంగాణభవన్‌లో మీడియాసెల్‌ను ఆధునీకరిస్తామన్నారు.

తెలంగాణ భవన్‌లో సందడే సందడి

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసేందుకు నేతలు, కార్యకర్తలు శనివారం వెల్లువెత్తా రు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య, టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బండి రమేష్, కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నేతలు కేటీఆర్‌ను కలిశారు. సిరిసిల్లకు సంబంధిం చి ఏకగ్రీవ సర్పంచ్‌లు కూడా కేటీఆర్‌ను కలవగా, నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ ఆధ్వర్యంలో కేటీఆర్‌ను కలిశారు. కేటీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు పార్టీనేతలతో పాటు వివిధవర్గాల ప్రజలు భారీగా భవన్‌కు తరలివచ్చారు.



ప్రశంసలు సరే.. నిధులివ్వరేం?

(మొదటిపేజీ తరువాయి)

నుండి ఎలాంటి సాయం అందించబోమని పార్లమెంట్‌లో జలవనరుల శాఖ సహాయమంత్రి అర్జున్ మేఘవాల్ ప్రకటన చేయడం దారుణమన్నారు. తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఆ తీరున జవాబివ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు.

నీతిఆయోగ్ సిఫార్సు మరిచారా?

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతిఆయోగ్ అనేకసార్లు ప్రశంసలు తెలపడంతోపాటు ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి రూ.24 వేలకోట్ల ఆర్థికసాయం అందించాల్సిందిగా కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసినప్పటికీ కేంద్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించడాన్ని ఆయన తప్పుపట్టారు. కేవలం తెలంగాణలో బీజేపీకి ఉనికే లేదన్న అక్కసుతో రాజకీయ దురుద్దేశం, వివక్షాపూరిత వైఖరితోనే కేంద్రప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన నిధులను, ప్రాజెక్టులకు అడ్డుపుల్ల వేస్తున్నదన్నారు.

మహారాష్ట్రపై మమకారం.. మాపై వివక్ష

ఇటీవల మహారాష్ట్రలోని తాగునీటి ప్రాజెక్టులో 25శాతం కేంద్రప్రభుత్వ వాటా కింద సుమారు రూ.3,800 కోట్ల రూపాయలను విడుదల చేసిందని, అదేసమయంలో పలుసార్లు రాష్ట్రముఖ్యమంత్రి, టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేర్చడంలో కేంద్రప్రభుత్వం తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శించిందని, కాళేశ్వరం లాంటి తెలంగాణ వరప్రదాయిని ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వడం సహా అనేక అంశాల్లో కేంద్రం ఎప్పటికపుడు వివక్షప్రదర్శిస్తున్నదన్నారు.

పార్లమెంట్‌లో ఎంపీలు నిలదీస్తారు

కేంద్రం చూపిస్తున్న వివక్షాపూరిత వైఖరిపై రాష్ట్రంలోని బీజేపీ పెద్దలు ఆత్మవిమర్శ చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణపై కేంద్రం ఇదేతీరుగా వ్యవహరిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో 17 స్థానాల్లో డిపాజిట్ కోల్పోవడం ఖాయమని అన్నారు. వినూత్న అభివృద్ధి కార్యక్రమాలతో అగ్రభాగాన ఉన్న తెలంగాణలాంటి రాష్ట్రంపైన కేంద్రం వివక్ష చాలా బాధాకరమన్నారు. మోడీ బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రధానమంత్రా? దేశం మొత్తానికి ప్రధానమంత్రా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఏపీలోని పోలవరానికి 90 శాతం నిధులు ఇస్తున్న కేంద్రం తెలంగాణలోని కాళేశ్వరానికి జాతీయహోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. స్వయంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గజ్వేల్‌లో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారని, ఏదో ఒక ప్రాజెక్టుకు సాయం చేయమని కేసీఆర్ కోరినా పట్టించుకోలేదని అన్నారు. తర్వాత మన్‌కీ బాత్ కార్యక్రమంలోనూ తెలంగాణ మిషన్ భగీరథ స్ఫూర్తిదాయకమని, దీనిని అందరూ ఆచరించాలని చెప్పారన్నారు. అవార్డులు, ప్రశంసలు తప్ప పైసలు మాత్రం ఇవ్వడం లేదన్నారు.

బీజేపీకి ఆ ఒక్క సీటూ రాదు

బీజేపీ పక్షపాత వైఖరిని పార్లమెంట్‌లో తమ ఎంపీలు ఎండగడతారన్నారు. ఆ పార్టీ వైఖరివల్ల తెలంగాణలో బీజేపీకి ఉన్న కాస్తోకూస్తో ఉనికి కూడా పోతుందని హెచ్చరించారు. 2014లో గెలిచిన ఒక్కసీటు కూడా ఇపుడు రాదన్నారు. నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్లు బీజేపీ వైఖరి ఉందన్నారు. మా పథకాలు కాపీ కొడుతూ, అనుసరిస్తూ కనీస సాయం చేయకుంటే ఎలాగని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు ప్రొ.శ్రీనివాసరెడ్డి, కర్నెప్రభాకర్, జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, తాటికొండ రాజయ్య, కోరుకంటి చందర్, కార్పొరేషన్ చైర్మన్లు రవీందర్ రావు, వాసుదేవరెడ్డి, పార్టీ రాష్ట్రకార్యదర్శులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, గట్టు రామచందర్‌రావు నాయకులు పాల్గొన్నారు.

18న కేబినెట్?

(మొదటిపేజీ తరువాయి)

దృష్టిసారించిన సీఎం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళుతున్నారు. ముందుగా సీఎంవోలో నియామకాలను పూర్తిచేసిన ముఖ్యమంత్రి ఇపుడు మంత్రివర్గ విస్తరణపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. శాసనసభ్యుల ప్రమాణస్వీకా రం, స్పీకర్ ఎన్నికపై ఇప్పటికే తేదీలు ప్రకటించిన సీఎం కేసీఆర్ స్పీకర్ ఎన్నికరోజే లేదా మరుసటిరోజు మంత్రివర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

స్పీకర్‌గా ఎవరు?

ఈనెల 18న స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయితే స్పీకర్‌గా ఎవరికి ఛాన్స్ లభిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. గతంలో మంత్రులుగా పనిచేసిన వారి పేర్లు స్పీకర్ పదవికి వినిపిస్తుండడంతో ఇప్పటికే వారు తమ అయిష్టతను వినయపూర్వకంగా సీఎం కేసీఆర్‌కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు విన్నవించుకున్నట్లు సమాచారం. గతంలో బిసి సామాజికవర్గానికి చెందిన మధుసూదనాచారి ఈపదవిని అలంకరించగా, ఈసారి బీసీ వర్గానికే ఇస్తారా ఎస్టీ లేదా ఎస్సీ సామాజికవర్గానికి ఇస్తారా లేక మహిళకు అప్పగిస్తారా అన్న ఆసక్తి నెలకొంది. సీఎం మదిలో ఏముందోనన్న ఉత్కంఠ సీనియర్లలో కొనసాగుతోంది. సీనియర్లుగా ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాసరెడ్డి, మహబూబాద్ జిల్లా డోర్నకల్‌కు చెందిన రెడ్యానాయక్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. స్పీకర్‌గా బీసీ నేతను ఎంపికచేస్తే డిప్యూటీ స్పీకర్‌గా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేత లేదా, నల్లగొండ జిల్లా నుండి రెండోసారి గెలిచిన నేత పేర్లు పరిశీలనకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని సీఎం పదవులకు నేతలను ఎంపికచేయవచ్చని భావిస్తున్నారు.

పాతవారికి పెద్దపీట

ఇక మంత్రివర్గం పాత, కొత్తల కలబోతగా ఉంటుందని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. సీఎం గతంలో చేసిన పదవుల భర్తీలలోనూ పాతవారిని, పదవులలో కొనసాగిన వారిని పక్కనబెట్టిన సందర్భాలు బహుఅరుదు. పాత మంత్రివర్గంలోని నలుగురు సభ్యులు ఓడినందున ఆ స్థానాల్లో కొత్తవారిని తీసుకోవడం అనివార్యం. ఇక వయోభారం, ఇతరత్రా సమీకరణాల రీత్యా ఒకటి, రెండు మార్పులు అనివార్యమని.. ఆ లెక్కల రీత్యా ఆరు నుండి ఏడుగురు కొత్తగా క్యాబినెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని,స్పీకర్‌ను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య మరొకటి పెరుగుతుందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇక ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల నుండి తాత్కాలికంగా ఎవరినీ తీసుకోకుండా పరిస్థితిని బట్టి తర్వాత నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. తాజాగా పార్టీవర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్‌రావులు క్యాబినెట్‌లో ఉంటారని, గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే ఒకరిని క్యాబినెట్‌లోకి తీసుకోగా, మిగతా ముగ్గురిలో ఇద్దరికి స్థానం ఖచ్చితంగా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో మరొకరిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఆయన కూడా మంత్రిపదవిపై ధీమాగా ఉన్నారు. వరంగల్ నుండి కొత్తగా ఎర్రబెల్లికి స్థానం ఖాయమని, నల్లగొండ నుండి జగదీష్‌రెడ్డి స్థానానికి ఢోకాలేదని పార్టీవర్గాలలో చర్చ జరుగుతోంది. మహబూబ్‌నగర్ నుండి వైద్యశాఖ విజయాల దృష్ట్యా లక్ష్మారెడ్డికి కొనసాగింపు ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ జిల్లా నుండి మరో స్థానం కోసం కొత్తగా శ్రీనివాసగౌడ్, నిరంజన్‌రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

ఆదిలాబాద్ నుండి పాతవారేనా?

కొత్తవారికీ చోటు ఉంటుందా? అన్న చర్చ జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో పాతవారితో పాటు కొత్తగా బాల్కసుమన్, కోనేరు కోనప్ప, రేఖానాయక్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. నిజామాబాద్‌లో కొత్తగా వేముల ప్రశాంత్‌రెడ్డి పేరు బలంగా వినిపిస్తుండగా, ఖమ్మం-నల్లగొండ కోటాలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వరంగల్ నుండి దాస్యం వినయ్‌భాస్కర్, నల్లగొండ నుండి గొంగడి సునీత పేర్లు కూడా వినబడుతున్నాయి. కొందరికి మంత్రిపదవులు, మంత్రిపదవులు అవకాశం లభించని వారికి ఇతరత్రా పదవులు లభించవచ్చు. ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల కోసం రెండు ఖాళీలు పెట్టి 14మందిని క్యాబినెట్‌లోకి తీసుకుంటారా? లేక పూర్తి క్యాబినెట్‌ను ఏర్పాటుచేస్తారా? ఆరులేదా ఎనిమిది మందిని పదవుల్లోకి తీసుకుని మిగతా క్యాబినెట్‌ను లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏర్పాటుచేస్తారా? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రివర్గ విస్తరణ ఆశావహుల్లో దడపుట్టిస్తుండగా, అధినేత నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

త్వరలో ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు

(మొదటిపేజీ తరువాయి)

ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పిన తర్వాత స్థానికంగా పండించే వ్యవసాయ, ఉద్యాన పంటలను నేరుగా కొనుగోలు చేస్తారు. ఇందులో వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, మహిళా స్వయం సహాయక బృందాల భాగస్వామ్యం ఉంటుంది. ఆ ప్రకారం కూరగాయలతో పాటు ప్రధాన పంటలన్నింటికీ గిట్టుబాటు ధరలు తప్పనిసరిగా లభిస్తాయి. యూనిట్ల ద్వారా ఆహార ఉత్పత్తులు తయారు చేసే క్రమంలో స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.



మేడ్ ఇన్ తెలంగాణ

తెలంగాణ సర్కారు మదిలో ఉన్న ఆలోచన మెల్లమెల్లగా వెలుగులోకి వస్తోంది. అది త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది. దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేనివిధంగా స్థానికంగా తయారు చేసిన వస్తువులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ మార్కెటింగ్ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. "మేడ్ ఇన్ తెలంగాణ" నినాదంతో తొంభైశాతం నిత్యావసర వస్తువులను ఇక్కడే తయారుచేసి యువజనోపాధికి పెద్దపీట వేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. పట్టణాలు, నగరాలు, జిల్లా, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ప్రభుత్వ ప్రోత్సాహంతో భారీ రిటైల్ మార్కెట్లను ఏర్పాటు చేసి నిర్వహించనున్నారు..

365 రోజులూ అందుబాటులో మార్కెట్లు

రాష్ట్రంలో రిటైల్ మార్కెటింగ్ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. గ్రామస్థాయిలో యువజన సంఘాలు, మహిళా సంఘాల ద్వారా కొన్ని రకాల ఉత్పత్తులను తయారు చేసేందుకు కుటీర పరిశ్రమలు నెలకొల్పేందుకు బ్యాంకు రుణాల ద్వారా ప్రోత్సాహకాలను అందజేస్తారుఈ పరిశ్రమలతో పాటు రిటైల్ మార్కెట్లలో పనిచేసేందుకు మెరుగైన మానవ వనరుల కోసం ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారు. అయితే, ఈ మార్కెట్లు అన్నిట్లా కాకుండా సెలవు దినాలంటూ లేకుండా 365 రోజులపాటు నిరంతరం కొనసాగేలా ప్రత్యేక వెసులుబాటు కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచన. భారీ పెట్టుబడులను ఆశిస్తూ ఆసక్తి చూపుతున్న బహుళజాతి సంస్థలను రంగంలోకి దింపి తగిన ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. వారిని ఆకర్షించేందుకు ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేసి భారీ పరిశ్రమలకు ఇస్తున్న మాదిరిగా సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేసేందుకు భరోసా ఇస్తున్నారు. మల్టీ నేషనల్ రిటైల్ మార్కెట్ల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో పెద్దఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చునన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ రంగంలో నైపుణ్యత గల కార్మికులు, ఉద్యోగులు అవసరమున్నందున స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కూడా చర్యలు కొనసాగుతున్నాయి.

రిటైల్ జోన్ల ప్రయోగం

రాష్ట్రంలో వ్యాపారాభివృద్ధి, యువజనోపాధికి ప్రాధాన్యతనిస్తూ, తద్వారా ఆర్థిక ప్రగతిని సాధించడానికి రిటైల్ జోన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇంటింటికి ఉద్యోగమన్న వాగ్దానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ ప్రత్యేక ప్రణాళికను రూపొందిచారు. అనధికారిక సమాచారం మేరకు ఈ పెట్టుబడులకు ప్రత్యేక రిటైల్ జోన్లను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. త్వరలోనే ఈ జోన్లను ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రిటెయిల్ జోన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆరు నెలల క్రితమే సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

స్థానిక యువతకు ప్రాధాన్యత

ఈ సంస్థల్లో స్థానిక యువజనులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రైవేటు రంగమే అయినప్పటికీ పనిచేసే వారికి ఉపాధి భద్రత కల్పించేందుకు కార్మిక చట్టాలను అమలు చేస్తూ ఉపాధి కల్పించాలన్న నిబంధన కూడా విధించనున్నారు. తెలంగాణ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తున్నారు.

మహిళా సంఘాలు బలోపేతం

స్వయం ఉపాధి కల్పిస్తున్న కుటీర పరిశ్రమలు, డ్వాక్రా సంఘాలు నడుపుతున్న చిన్నతరహా పరిశ్రమల ద్వారా తయారయ్యే ఉత్పత్తులు, హస్తకళా ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండ్ ఏర్పాటు చేసి ఈ రిటైల్ సంస్థల్లో మార్కెటింగ్ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ సరికొత్త విధానంతో మహిళలు ఆర్థిక సమృద్ధి సాధించేందుకు కూడా దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరహా వ్యాపారాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ, సహకారాలను అందించేందుకు పరిశ్రమలు, మార్కెటింగ్, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ శాఖల సమన్వయంతో నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు.

పక్కాగా ప్రతిపాదనలు

- అంచనాలు నిక్కచ్చిగా... వాస్తవికతతో అంకెలు
- ఈనెల 18లోగా పూర్తి... ఆ తర్వాత సీఎం సమీక్షలు
- బడ్జెట్‌లో భారీ సంస్కరణలు
- ఆర్థిక శాఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో అంచనాలు



హైదరాబాద్, ఆంధ్రప్రభ: బడ్జెట్ కసరత్తుపై ఉత్తర్వుల జారీతో వేగం పెరిగింది. శాఖలన్నీ తమ బడ్జెట్ ప్రతిపాదనలను జనవరి 11లోపు ఆన్‌లైన్‌లో అందించాలని ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. సచివాలయంలోని శాఖాధిపతులు నుంచి ఈ నెల 18లోగా తప్పనిసరిగా అంచనాలు ఆర్థిక శాఖకు చేరాలని, లేనిపక్షంలో మార్పులకు సాధ్యం కాదని ఆర్థిక శాఖ సూచించింది. మొత్తం ప్రతిపాదనలు, అంచనాలు ఆర్థిక శాఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఫైనాన్స్.తెలంగాణ. జీవోవీ.ఇన్‌లో సమర్పించాలని ఆదేశించింది. బడ్జెట్ ప్రపోజల్స్‌ను ప్రణాళికా పద్దుల వారీగా కేటాయింపులు ముందుగా ఆయా శాఖలకు అందించి వాటి ఆధారంగా జిల్లాల అభివృద్ధి కార్డులు తయారు చేసే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. 18తర్వాత ఒక్కో రోజు రెండు మూడు శాఖల ప్రతిపాదనలపై సీఎం స్వయంగా సమీక్ష జరపనున్నట్లు సమాచారం. 2019-20 బడ్జెట్ వాస్తవిక అంకెలతో, అవసరాల పద్దులను కుదించే దిశగా రూపుదిద్దుకోనుంది. ప్రభుత్వ సూచన, అవసరాల మేరకే ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. ఈ బడ్జెట్‌లో వీలైనంతమేర ప్రణాళికా వ్యయాన్ని తగ్గించేలా ప్రణాళికేతర పద్దులకు ప్రాధాన్యతనివ్వాలని సర్కార్ నిర్ణయించింది.

అక్కర్లేని పద్దులకు కోత

రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కొన్ని పథకాలు, వాటికి పద్దులను మూస పద్ధతిలో కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రతి బడ్జెట్‌లో వాటికి నిధుల కేటాయింపు, నామమాత్రపు పద్దులను నిర్వచించడం ఆనవాయితీగా కారణమవుతోంది. రాష్ట్రంలో సుమారు 839 పథకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినవి అమలులో ఉన్నాయి. వీటిని ఏటా బడ్జెట్‌లో కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు నిధుల్లో అధిక ప్రాధాన్యతనిచ్చి, వివిధ పథకాలకు గత బడ్జెట్ల తరహాలో ఇష్టానుసారం కాకుండా అవసరాల మేరకే నిధులు కేటాయించనున్నారు. అనవసర వ్యయాలను తగ్గించేలా కొత్త బడ్జెట్‌లో అనేక కోతలు పడనున్నాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పురోగమనం నేపథ్యంలో మొత్తం ఆదాయంలో 3.5శాతం ప్రకారం అంటే రూ.18 నుంచి రూ.20 వేలకోట్ల మేర ఎఫ్ఆర్‌బీఎం చట్టం కింద మార్కెట్ రుణాలు తెచ్చుకొనేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేయనున్నారు. మరోవైపు మిగతా మొత్తం ఆదాయాలను కేంద్ర సాయం, గ్రాంట్లతోపాటు రాష్ట్ర వనరులపై అంచనాలు పెట్టుకోనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలకు బడ్జెట్ లో నిధులు పొందుప రుస్తారా లేదా అనే అంశం

కీలకపథకాలపై ఉత్కంఠ

పై మీమాంస కొనసాగుతోంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ, డబుల్ బెడ్‌రూం ఇళ్లకు భారీగా నిధులు అవసరం నెలకొంది. ఈ పథకాల అమలుకు నాబార్డు, హడ్కో, ఎల్ఐసీ, ఎస్‌బీసీ ద్వారా సేకరించే రుణాలపై ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రణాళికా పద్దులో ఈ అంశాల ప్రస్తావన లేకుండా బడ్జెట్‌కు ఇతర పథకాలకు సర్దుబాటు చేయాలనే యోచనలో ఉన్నట్లుగా తెలిసింది.

17 అసెంబ్లీ నుంచి 20 దాకా



ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తెరాస నూతన శాసనసభ్యులు...

(మొదటిపేజీ తరువాయి)

చేయించేందుకు గానూ ఎంఐఎం పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌ను ఎంపిక చేశారు. ఆయన ఇప్పటివరకు ఆరుసార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. తాజాగా చార్మినార్ శాసన సభ్యునిగా విజయం సాధించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు 16న సాయంత్రం 5 గంటలకు ప్రొటెమ్ స్పీకర్‌గా అహ్మద్‌ఖాన్ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ఆ మరుసటి రోజు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్ర ప్రజలు గొప్ప మెజారిటీతో తమను గెలిపించారని, ఆ స్ఫూర్తితో ఉత్తరాయణ పుణ్యకాలంలో శాసనసభ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రొటెమ్ స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు (ఈ నెల 17న) ఉదయం 11.30 గంటలకు ముంతాజ్ అహ్మద్‌ఖాన్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆవేళ ఎన్నికైన శాసన సభ్యులు సభలో వరుస క్రమంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమం సుమారు రెండు గంటలపాటు జరుగుతుంది. ఆరోజు మధ్యాహ్నం జూబ్లీహాల్ ప్రాంగణంలోని కౌన్సిల్ లాన్‌లో ప్రభుత్వం ఎమ్మెల్యేలకు మధ్యాహ్నం భోజనాన్ని ఏర్పాటు చేసింది. 17న శాసన సభ ప్రారంభం రోజునే శాసన సభాపతి ఎన్నికకు షెడ్యూల్ ప్రకటిస్తారు. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 18న స్పీకర్ ఎన్నికకు ఓటింగ్, అదేరోజు ప్రకటన కూడా ఉంటుంది. ఆ తర్వాత నూతనంగా ఎన్నికైన స్పీకర్‌ను సభ నాయకుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో సహా ప్రతిపక్ష నాయకుడు ఇతర పార్టీల శాసన సభాపక్ష నాయకులు కలిసి స్పీకర్‌ను సభాధిపతి స్థానానికి మర్యాదపూర్వకంగా తీసుకుని వెళతారు. అనంతరం నూతన స్పీకర్ అధ్యక్షతన సభా కార్యక్రమాలు కొనసాగుతాయి.

సభ సంప్రదాయాలను అనుసరించి సభాపతి బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాన్ని నిర్వహిస్తారు. గవర్నర్ ప్రసంగంపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. మరుసటి రోజు 19న తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. 20న సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అందుకు సభ ఆమోదం తెలుపుతుంది.

ఎంపీ బూరనర్సయ్యకు కేటీఆర్ అభినందనలు



ఆంధ్రప్రభ, హైదరాబాద్: గీతకార్మికుల మేలు కోసం ఎంపీ బూరనర్సయ్యగౌడ్ చేస్తున్న కృషి అభినందనీయమని, బిఎల్ఆర్ ఫౌండేషన్ ద్వారా 60వేలమందికి నేరుగా సహాయం అందిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు అభినందించారు. శనివారం తెలంగాణభవన్‌లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో అనాథలను ఆదుకునేవిధంగా కులవృత్తుల్లో ఉన్నవారికి చేయూతను ఇచ్చేవిధంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను పరిశ్రమల మంత్రిగా ఉన్నపుడు నీరా డ్రింక్‌ను ప్రోత్సహించాలని బూర నర్సయ్యగౌడ్ తనను కోరారన్నారు.

హైదరాబాద్, ఆంధ్రప్రభ: సమాజంలో మార్పులకు అనుగుణంగా రవాణా శాఖలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఉన్న రకరకాల విభాగాలకు మంగళం పలికి కేవలం నాలుగు రకాల లైసెన్సులను మాత్రమే జారీ చేయనున్నారు. ఇక నుంచి టూ వీలర్ విత్ గేర్, వితౌట్ గేర్, లైట్ మోటార్ వెహికిల్ (ఎల్ఎంవీ), రవాణా వాహనాలుగా విభజించి లైసెన్సులు జారీ చేయనున్నారు. విత్ గేర్, వితౌట్ గేర్ విభాగంలో అన్ని రకాల ద్విచక్ర వాహనాలు వస్తాయి. వాహనం గరిష్ఠబరువు 7500 కిలోలు దాటని వాహనాలను లైట్ వెహికిల్స్ కిందకు చేర్చారు. ఇందులో అన్ని ఆటోలు (ఇందులో ప్యాసెంజర్, గూడ్స్ ఆటోలు), నాలుగు చక్రాల వాహనాలు (కార్లు తదితరాలు సొంతం, అద్దె, రవాణా, ప్యాసెంజర్, కమర్షియల్) వాహనాలు వస్తాయి.

ఒక్క ఆధార్ చాలు!

ఈ వాహనాలకు లైసెన్సు పొందేందుకు ఎలాంటి ధ్రువపత్రాలు అధికారులు ఇవ్వాల్సిన అవసరం లేదు. లైసెన్సు తీసుకోవాలనుకుంటున్న వ్యక్తికి ఆధార్ ఉంటే చాలు. ప్రస్తుతం లైసెన్సును పొందాలనుకుంటే పుట్టిన తేదీ సర్టిఫికెట్, వాహనం ఇన్సూరెన్స్ ఉన్నట్లుగా చూపే బాండ్ పేపర్, కనీస విద్యార్హత, ఇంటి చిరునామాకు సంబంధించిన ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంది. తాజా నిర్ణయంతో కేవలం ఆధార్‌ను సమర్పిస్తే మిగతా ధ్రువపత్రాలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. డ్రైవింగ్ లైసెన్సును పొందాలనుకుంటే ఆధార్‌నుతో పాటు డ్రైవింగ్ ట్రాక్‌పై వాహనాన్ని నడిపి చూపిస్తే సరిపోతుంది.



డ్రైవింగ్ లైసెన్సుకు ఆధార్ చాలు!

బ్యాడ్జీకి బై!



ప్రస్తుత విధానంలో ఓలా, ఉబర్‌లతో పాటు ఏదైనా టాక్సీ వాహనాన్ని నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్సులో బ్యాడ్జీని కలిగి ఉంటేనే అర్హులు. కానీ తాజా విధానంలో బ్యాడ్జీ విధానం పూర్తిగా రద్దవుతుంది. పాఠశాల, కళాశాల విద్యార్థులను తరలించే వాహనాలను నడిపే డ్రైవర్లకు ప్రస్తుతం ఉన్న నిబంధనలలో కూడా సడలింపు ఉండే అవకాశం ఉంది.

నాల్గవ విభాగానికి నిబంధనలు

నాల్గవ విభాగమైన రవాణా వాహనాలకు మాత్రం ఎనిమిదవ తరగతి కనీస విద్యార్హత ఉండాలి. 7500 కిలోల కంటే ఎక్కువ గరిష్ఠ బరువు ఉన్న వాహన చోదకులు ఎనిమిద తరగతి విద్యాభ్యాసం పూర్తి చేసినట్లు పాఠశాల జారీ చేసిన ధ్రువపత్రం ఆధార్‌ను పొందుపరిచి లైసెన్సును పొందవచ్చు. తాజా మార్పుల వల్ల లైసెన్సుల మంజూరు సులభతరమవుతుం దని, కొత్తవిధానం వల్ల అర్హులందరికీ లైసెన్సు సులభంగా లభిస్తుందని, మధ్యవర్తుల ప్రమేయం గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. లైసెన్సుకు దరఖాస్తు చేసుకున్న వారందరూ విద్యార్హత, జనన ధ్రువీకరణ పత్రం, నివాసపత్రం తప్పనిసరి చేయడంతో మధ్యవర్తుల ప్రమేయం పెరిగిపోయిందని, కేవలం ఆధార్ ఆధారంగా లైసెన్సు జారీ వల్ల సర్టిఫికెట్ల కోసం మధ్యవర్తులను లైసెన్సు పొందాలనుకున్న వారు ఆశ్రయించాల్సిన అవసరం ఉండదని అంటున్నారు.

ఇక ఈ నాలుగు రకాలే..!
- టూ వీలర్ విత్ గేర్
- విత్ అవుట్ గేర్
- లైట్ మోటార్ వెహికల్
- రవాణా వాహనాలు

టీడీపీతో నష్టం.. కాదు లాభం

- కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు
- రెండోరోజూ కొనసాగిన సమీక్ష
- ఈవీఎంలపై అనుమానాలు



హైదరాబాద్, ఆంధ్రప్రభ: శాసనసభ ఎన్నికల్లో టీడీపీతో మహాకూటమి పెట్టుకున్న పొత్తుల ప్రభావంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పొత్తుల వల్ల నష్టపోయామని కొన్ని జిల్లాల నేతలు అభిప్రాయపడితే... లాభపడ్డామని మరికొన్ని ప్రాంతాల నేతలు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఓటమిపై వరుసగా రెండోరోజు శనివారం నాడు గాంధీభవన్‌లో సమీక్షలు నిర్వహించారు. పార్టీ పరాజయానికి గల కారణాలు, పంచాయతీ , లోక్‌సభ ఎన్నికలపై అనుసరించే వ్యూహంతో పాటు పార్టీ బలోపేతానికి తీసుకునే అంశాలపైన చర్చ జరిగింది. కాగా శనివారం జరిగిన సమీక్షలో మహబూబాబాద్, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజక వర్గాల అభ్యర్థులు, నేతలు పాల్గొన్నారు.టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రామచంద్ర కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి ఇన్‌చార్జి సలీమ్ ఆహ్మద్, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పాటు వివిధ నియోజక వర్గాల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులు హాజరయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమికి టీడీపీతో పొత్తు తీవ్ర నష్టం జరిగిందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ తో పొత్తుతో పాటు అభ్యర్థుల ఎంపికలో ఆలస్యం కూడా తీవ్ర నష్టం జరింగిందని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే నల్లగొండ నేతల వ్యాఖ్యలకు భిన్నంగా ఖమ్మం జిల్లా నేతలు పొత్తులపై వివరణ ఇచ్చారు. టీడీపీతో పొత్తు వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభమే జరిగిందని చెప్పారు. ప్రజాకూటమి వల్లే ఖమ్మం జిల్లాలో మెజార్టీ సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నదని ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వివరించారు. ఇక మహబూబ్‌బాద్ పార్లమెంట్ పరిధిలో కూడా పొత్తులతో లాభమే జరిగిందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అభిప్రాయపడ్డారు.

అధికారులు అటువైపే..

ఈవీఎంలో కూడా చాలా పొరపాట్లు జరిగాయని, అధికారులను కూడా అధికార టీఆర్ఎస్ మేనేజ్ చేసుకున్నదని నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజక వర్గం నుంచి పోటి చేసిన అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. ఈవీఎంలకు సంబంధించి న్యాయస్థానాలను ఆశ్రయించాలని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. చాల మంది అభ్యర్థులు మాత్రం ఎంపికలో ఆలస్యం జరగడంతోనే తీవ్ర నష్టం జరిగిందని సూచించారు. పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాటు కూడా ప్రధాన కారణమైందని పలువురు అభ్యర్థులు వివరించారు. ఓట్ల శాతంలో కూడా తేడాలున్నాయని, దీంతో ఈవీఎంలలో గోల్‌మాల్ జరిగిందని కూడా వివరించారు.

నేడు 5 నియోజకవర్గాలపై సమీక్ష


అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాలు మూడో రోజు (ఆదివారం) ఐదు పార్లమెంట్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష ఉంటుందని ఉత్తమ్ చెప్పారు. ముందుగా నిర్ణయం తీసుకున్న ప్రకారం ఆదివారం విరామం ఇచ్చి సోమవారం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం సాయంత్రం విదేశీ టూర్‌కు వెళ్లుతున్నందున ఆదివారం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

అంతర్గత కుమ్ములాటలతో నష్టం



కొన్ని జిల్లాలో పార్టీ నేతల మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు కూడా నష్టం చేశాయనే అభిప్రాయం వ్యక్తమైనట్లుగా సమాచారం. వీటితో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ విఫలమైనట్లుగా అభ్యర్థులు చెప్పుకొచ్చారు. చివరి వరకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పాటు ఆర్థికంగా పార్టీ ఆదుకోవడంలోనూ ఆలస్యం కావడం వల్ల జనంలోకి వెళ్లలేకపోయామని చాలామంది నాయకులు తమ అభిప్రాయాలను ముక్కు సూటిగా చెప్పారు. ఎన్నికల సమయంలో కొంత మంది నాయకులు నియోజకవర్గాల వారిగా నివేదికలు తెప్పించుకుని లోటుపాట్లు సరిచేసి ఉంటే కొంత మెరుగ్గా ఉండేదన్నారు. గతంలో ఇలాంటి వ్యవస్థ ఉండేదని, ఈ ఎన్నికల్లో ఎక్కడ కూడా కనబడలేదని ఆవేదన చెందారు. పోటీచేసిన తాము ప్రచారంలో ముందుకే వెళ్లాం తప్ప... వెనకాల జరిగే లోటుపాట్లను గుర్తించలేకపోయామని సదరు అభ్యర్థులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు.

పొత్తువల్లే ఓడిపోయాం



అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి వద్దని ముందే చెప్పినట్లు మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సీట్లే పంచుకోని వాళ్లు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని కేసీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్లారని ఆయన వివరించారు. సమీక్ష అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒంటరిగా పోటీచేస్తే కనీసం 40 నుంచి 45 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేదన్నారు. నా లాంటి వాళ్ల ఓటమికి పొత్తులే కారణమన్నారు. టీడీపీ ఓటు బ్యాంక్ పూర్తిగా పడిపోయిందన్నారు. రాహుల్‌గాంధీ, చంద్ర బాబు కలిసి ప్రచారం చేయడం వల్ల నష్టం జరిగిందని, దీన్ని కేసీఆర్ అవకాశంగా తీసుకుని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారని ఆయన వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే 7 నుంచి 8 స్థానాల్లో గెలుస్తామన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నల్లగొండ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నల్లగొండ లో టీఆర్ఎస్ గెలిస్తే దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని కేసీఆర్ చెప్పడంతో ప్రజలు నమ్మారని వివరించారు.

బాబుతో కొన్ని చోట్ల లాభం



టీడీపీతో పొత్తు వల్ల పూర్తిగా నష్టం జరిగిందనడంలో వాస్తవం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో లాభం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలను కేసీఆర్ వర్సెస్ చంద్రబాబులా టీఆర్ఎస్ మలిచిందన్నారు. అంతే కాకుండా ఈ అసెంబ్లీ ఎన్నికలను కేసీఆర్ డబ్బు చుట్టూ తిప్పారని, అన్ని వ్యవస్థలను కలుషితం చేశారని భట్టి ఆరోపించారు. ఆరు నెలల ముందు నుంచి కాంగ్రెస్ ముఖ్యనేతల నియోజక వర్గాలపైన కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారని అన్నారు. ఎన్నికల ప్రచార కమిటీ అసెంబ్లీ ఎన్నికల వరకేనని, పార్లమెంట్‌కు మళ్లీ ప్రచార కమిటీ వేస్తారని ఆయన చెప్పారు. ఇప్పుడు పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని భట్టి పేర్కొన్నారు. కమ్యునిజాన్ని తాను ఇష్టపడతానని, సోషలిజం తెచ్చిందే నెహ్రూ అంటూ భట్టి వివరించారు.

రేణుకను సస్పెండ్ చేయాలి..?

ఖమ్మం జిల్లా సమీక్షలో మాత్రం ఆసక్తికరమైన చర్చ జరిగినట్లు తెలిసింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించుకున్నప్పటికి.. ఆ జిల్లాకు చెందిన ఇద్దరు ముగ్గురు నేతలు పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. మాజీ ఎంపీ రేణుకా చౌదరితో పాటు ఒక ఎమ్మెల్సీ కూడా వ్యతిరేకంగా పనిచేశారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీకి నష్టం చేసే విధంగా వ్యవహరించిన వారిని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని సూచించినట్లుగా సమాచారం.

రాఫెల్ నిజాలు బయటపెట్టండి

హైదరాబాద్, ఆంధ్రప్రభ: భోఫోర్స్ పై మాట్లాడే హక్కు కేంద్ర మంత్రి నిర్మాలాసీతారామన్‌కు లేదని ఏఐసీసీ కార్యదర్శి వి. హనుమంతరావు అన్నారు. రాఫెల్ అక్రమాలను ప్రశ్నిస్తుండటంతో బోఫోర్స్‌ను బీజేపీ తెరమీదకు తేవడం సిగ్గు చేటని ఆయన విమర్శించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడికి దమ్ముంటే రాఫెల్‌పై జాయింట్ పార్లమెంట్ కమిటీని వేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. బోఫోర్స్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని రాజీవ్‌గాంధీకి కోర్టులు క్లీన్‌చిట్ ఇచ్చాయని వీహెచ్ గుర్తు చేశారు.

కేసీఆర్‌ది రాజరికం

తెలంగాణలో రాచరికపు వ్యవస్థను నెలకొల్పాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని టీ పీసీసీ అధికార ప్రతినిది అద్దంకి దయాకర్ ఆరోపించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల వివరాలను కూడా అసెంబ్లీ వెబ్‌సైట్లో నమోదు చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఎన్నికల ముందు రైతు బంధు పథకం పేరుతో ఓటర్లను కొనుగోలు చేశారని ఆయన విమర్శించారు. తెలంగాణకు ఒక రాజు, ఒక మంత్రి మాత్రమే ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. మంత్రి వర్గం ఏర్పాటు చేయలేని దౌర్భాగ్యం నెలకొందన్నారు. పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాల పేరు మీద కూడా దుర్వినియోగాలని పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.

నేతలకు డీకే అరుణ విందు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటి చేసి విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఓటమి చెందిన అభ్యర్థులు ఆదివారం సమావేశం కానున్నారు. నగరం శివారులో ఉన్న మాజీ మంత్రి డీకే అరుణ ఫామ్‌హౌజ్‌లో వీరికి విందు ఇవ్వనున్నారు. ఈ సమావేశానికి పరిశీలకుడిగా కర్ణాటకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాలు హాజరవుతుండటంతో.. ప్రాధాన్యత సంతరించుకున్నది. సీఎల్పీ నేత ఎంపిక విషయంపైన కూడా అభిప్రాయ సేకరణ తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం విదేశీ టూర్‌కు వెళ్లనున్నారు. టీపీసీసీ చీఫ్ లేకుండా ఎమ్మెల్యేలు, పోటి చేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించడమేంటనే చర్చ కూడా జరుగుతోంది. కొంత మంది పార్టీ మారుతారని వస్తున్న ప్రచారం జరుగుతుండటంతో.. ఇలాంటి సమావేశాలు నిర్వహించడం వల్ల తప్పుడు ప్రచారం జరగడానికి అవకాశం ఉండదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

రాజకీయ జగడం!

రాజకీయాలు ఒకదశ వరకే నాయకుల చేతుల్లో ఉంటాయి... తొలుత నేతలే చక్రం తప్పుతారు.. తిప్పాలి. అదిక కదిలాక స్టీరింగ్ వాళ్ల చేతులు దాటిపోతుంది. రాజకీయాల వెనక వాళ్లు నడవాల్సిన స్థితి ఏర్పడుతుంది. రాజకీయాల నైజమే అంత. దీన్నిబట్టి ఏ స్థాయిలో ఎంత వేగంగా వెళ్లాలో ఆచితూచి అడుగేయకపోతే అదే రాజకీయం అరాచకమై అభాసుపాలు చేసే ప్రమాదం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014లో తానే చక్రమై రాజకీయాలు నడిపారు. అంతా తన అధీనంలోనే ఉండేది. ప్రధానమంత్రిగా కొంతకాలం అదే ఒరవడి సాగింది. రానురాను ఆయనలోని ఆత్మవిశ్వాసం వేగంగా దూకుడుగా అడుగులు వేయించింది. ఆ క్రమంలో రాజకీయాలు ముందుకొచ్చి ఆయన వెనకడుగులో ఉండిపోవాల్సి వచ్చింది. అప్పట్నుంచి రాజకీయాలే ఆయన్ని శాసిస్తున్నాయా అన్న అనుమానాలు ఎక్కువ కాసాగాయి. ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా ఇదే వాతావరణం నడుస్తున్నది. ఏపీలోనూ రాజకీయాలే పార్టీలను నడిపిస్తున్నట్టు వివిధ పరిణామాలు సూచిస్తున్నాయి. రాజకీయాలు రాజకీయ పరిధి దాటి వ్యక్తిగత వైరాల స్థాయికి చేరడంలోని అనౌచిత్యం ఇదే! ఆచి తూచి అడుగులు వేయాల్సిన చోట.. ఆధిపత్యపు అడుగులు ప్రమాదకరం.. అలాగే ఆగి ఆలోచించాల్సిన తరుణంలో దుందుడుకు నైజం నిర్హేతుకం!



జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల వ్యవధి ఉన్నప్పటికీ ఎన్నికల రాజకీయాలు మాత్రం ఇప్పటికే రసకందాయంలో పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే అవతల పార్లమెంటు నడుస్తున్నా దానితో తనకేమీ సంబంధం లేదన్నట్టుగా లోక్‌సభ ఎన్నికల ప్రచారపర్వంలో మునిగితేలుతున్నారు. నిజానికి గత కొద్ది రోజులుగా ఆయన ఎన్నికల కసరత్తుల్లోనే తన శక్తియుక్తులు వినియోగిస్తున్నట్టు స్పష్టమవుతున్నది. అవతల రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం మీద లోక్‌సభలో చర్చ జరిగిన సందర్భంలోనూ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాత్రమే సభలో జవాబుదారీగా వ్యవహరించారు. రెండు రోజులు సాగలాగిన ఆ చర్చలో ఒక్కరోజులోనైనా ఒక్క గంటైనా ప్రధానమంత్రి సభలో కూచోకపోవడం దృశ్యనీయాంశంగా అందరి మెదళ్లలో రికార్డయింది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఒంటికాలిమీద లేస్తూ.. ప్రధాని మోడీ సమాధానం చెప్పలేక భయంతో గదిలో దాక్కున్నారంటూ తీవ్ర ఆరోపణలతో కవ్వించినా ఫలితం లేకపోయింది. మామూలుగా ఇలాంటి సందర్భాల్లో అసెంబ్లీలో అయితే ముఖ్యమంత్రి.. పార్లమెంటులో అయితే ప్రధానమంత్రి.. తమ చాంబర్లో సభా కార్యక్రమాలు వీక్షిస్తూ.. రుసరుసా సభలోకి వచ్చి సమాధానం చెప్పిన సందర్భాలున్నాయి. కాని ప్రధాని మోడీ వీటికన్నింటికీ అతీతంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి అంతటి వివాదాస్పద సన్నివేశానికి ప్రధాని మోడీ తానే స్వయంగా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్నది అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. రాఫెల్ డీల్‌లోని నిజానిజాలను తెలుసుకోవాలని యావద్దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సందర్భంలో.. లోక్‌సభకు హాజరై ప్రతిపక్షాల సందేహాలను నివృత్తి చేస్తారని అందరూ భావించారు. కాని అలా జరగలేదు. తానే స్వయంగా సమాధానం చెప్పాల్సినంత సీరియస్ విషయం కాదని ప్రధాని మోడీ భావించారా? లేక తనకన్నా చాలా జూనియర్ అయిన రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలకు నిండుసభలో తాను వివరణలు ఇవ్వడమేమిటని అనుకున్నారా? ఇందులో ఏదీ నిజం కాదని ఆశించాలి.

ఒకవేళ ఏ ఒక్కటి నిజమైనా అది సహేతుకం కాదని కూడా చెప్పుకోకతప్పదు. లోక్‌సభలో లేవనెత్తిన అంశం దేశ రక్షణ ఆయుధాలకు సంబంధించింది. అది రాహుల్‌గాంధీ ప్రయివేటు వ్యవహారం కాదు. అలాగే మోడీ వ్యక్తిగత అంశమూ కాదు. కాని సామాన్యుడికి మాత్రం అలాంటి భావన కలగడం లేదు. చట్టసభ అయిన పార్లమెంటు సజావుగా నడిచేలా శ్రద్ధ తీసుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలేమీ కనిపించడం లేదు. చట్టసభల సమయంలో పార్టీ కార్యకలాపాల్లో తలమునకలై ఉండటం ఈమధ్య సర్వసాధారణమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అదృష్టమో దురదృష్టమో గాని ఈమధ్యకాలంలో ఆయన జనం నిఘా కళ్లల్లో అదేపనిగా నిలిచిపోతున్నారు. ఆయన వ్యవహారశైలిని ప్రజానీకం నిశితంగా గమనిస్తున్నది. నిజానికి గత యూపీయే హయాంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ మీదక ూడా జనం ఇంతగా దృష్టి పెట్టలేదు. దానికి కారణం లేకపోలేదు. మన్మోహన్‌సింగ్ సర్వస్వతంత్రుడు కాదు. చొరవతో దూసుకెళ్లే తత్వం ఉన్న నేత కాదు. పైగా వివాదాస్పదుడు అంతకన్నా కాదు. ఆయన నుంచి సంచలనాత్మక నిర్ణయాలు గాని ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు గాని ఆశించలేము. ఈ పరిస్థితుల్లో సహజంగానే ఆయన మీద అంతగా ఫోకస్ ఉండదు. మోడీ విషయం అలాకాదు. ఆయన ప్రధానమంత్రి కావడమే ఆశలకు ఆజ్యంపోసి అయ్యారు. ఒక ఉప్పెనలా వచ్చారు. ఎన్డీయేని ఒంటిచేత్తో గెలిపించి ప్రధానమంత్రి పీఠమెక్కారు.

ఆయనలో ఒక సుడిగాలిని జనం చూశారు. ఆయన నుంచి విప్లవాత్మక మార్పులు ఆశించారు. ఆయన వల్లించిన ఉపన్యాసాలు విని ముగ్ధులై ఆయన్నొక ఆదర్శప్రాయుడిగా ఊహించుకున్నారు. కలుపుకుపోయే రాజకీయాలతో సరికొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తారని ఆశించారు. తనమీద పరిమితికి మించి ఆసక్తిని రేకెత్తించి అందర్నీ తనవైపు ఉద్దేశపూర్వకంగానే తిప్పేసుకున్నారు. అది కొంతకాలం ఆయన్ని ఆనందడోలికల్లో ముంచెత్తింది. ఇప్పడదే ఆయనకే తలనొప్పిగా మారింది. అప్పటి మోడీ ఇప్పుడు భిన్నంగా మారారా? అసలీ మోడీ అనే వ్యక్తి ఎప్పుడూ ఇంతేనా? అన్న ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. ఏమైనా జనం ఆయన మీద పెట్టుకున్న ఆశలకు భిన్నంగా జరుగుతున్న పరిణామాలు అందర్నీ నిశ్చేష్టులను చేశాయి. అందుకే ఈ నాలుగున్నరేళ్ల కాలంలో మోడీ వ్యవహారశైలి రకరకాల శల్యపరీక్షలకు గురైంది. అది ఇప్పటికీ కొనసాగుతున్నది. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల కార్యకర్తలతో ఆయన వీడియో కాన్ఫరెన్సు జరిపారు. ఒక ప్రధానమంత్రి నిస్సందేహంగా ఒక పార్టీకి చెంది ఉంటారు. అందువల్ల పార్టీ నేతలతో, కార్యకర్తలతో ముఖాముఖీ జరుపుకోవడాన్ని ఎవ్వరూ అభ్యంతర పెట్టనక్కర్లేదు. అయినా కొంతమేర అది వివాదాస్పదమైంది. ఆ ముఖాముఖీలో ఏపీ బీజేపీ నేతలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని నిశితంగా విమర్శిస్తూ మాట్లాడుతుంటే ప్రధాని మోడీ చిద్విలాసంగా వింటూ వారిని ప్రోత్సహించారన్న విమర్శలు సరికొత్త రాజకీయ వివాదానికి దారితీశాయి. అసలే అక్కడ బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఉప్పునిప్పులా ఉన్న నేపథ్యంలో ఏ చిన్న అంశమైనా అది రాజకీయ చిచ్చుగా మారుతున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ ముఖాముఖీ ద్వారా చంద్రబాబుతో ప్రత్యక్ష యుద్ధమే ప్రకటించినట్టయింది. ఇప్పటికే ఆయన రాష్ట్రంలో పర్యటించాల్సిఉండగా అది రద్దయింది. మళ్లీ త్వరలో వచ్చి నిజాలు నిగ్గుదేలుస్తానంటూ మోడీ చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్ ఎన్నికల ముఖచిత్రం ఎంతటి ఉద్విగ్నంగా, ఉద్వేగభరితంగా ఉంటుందో చెప్పకనే చెబుతున్నది. ఆ సందర్భంగా మోడీ చేసిన వివిధ ప్రకటనలను ఒకే వరుసలో పేర్చి చూస్తే.. అదొక భిన్నవైఖరిని స్పష్టీకరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఏమి జరుగుతున్నదో తనకంతా తెలుసునని అన్న మోడీయే... అదే ముఖాముఖీలో తెలంగాణ సీఎం కేసీఆర్ నడుపుతున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి తనకేమీ తెలీదని అన్నారు. ఏపీ గురించి గాని తెలంగాణ గురించి గాని దేశ ప్రధానికి స్పష్టంగా తెలిసి ఉండాలనే అందరూ కోరుకుంటారు. నిజానికి తెలియకుండా ఉండదు. ఎందుకంటే ఒక ప్రధానమంత్రికి కేంద్ర నిఘా బృందాలుంటాయి. పార్టీ బృందాలుంటాయి. వివిధ కేంద్ర సంస్థలుంటాయి. ఇవన్నీ కాకుండా ప్రధానికి తనకంటూ సొంత ఆంతరంగిక బృందం ఉంటుంది. రాజకీయ కమిటీలుంటాయి. వీటన్నింటి ద్వారా ఒకే అంశానికి సంబంధించి వివిధ కోణాల్లో కుప్పలు తెప్పలుగా సమాచారం వస్తుంటుంది. అందువల్ల ప్రధాని మోడీ ఏపీ గురించి అంతా తెలుసు అనడంలో ఒకరకమైన శ్లేష ఉంటే తెలంగాణ గురించి తెలీదని అనడంలోనూ మరోరకమైన స్పృహాత్మక శ్లేష ఉందని అర్థమవుతున్నది. ఏతావాతా ఒక ప్రధానమంత్రి – ఒక ముఖ్యమంత్రి మధ్య ఒక ఫెడరల్ వ్యవస్థలో ఉండాల్సిన సంబంధాలు లేవన్న విషయం అర్థమవుతున్నది. ఇది సమాజంలోని అట్టడుగు పొర దాకా చేరింది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేక సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో మోడీ ఒక ప్రధానిగా కేంద్ర – రాష్ట్ర సంబంధాల గురించి చెప్పిన మాటలు అందరికీ చిలక పలుకుల్లా తీయగా వినిపించాయి. ఫెడరల్ వ్యవస్థలో ముఖ్యమంత్రుల్ని గౌరవించేలా కేంద్ర వ్యవస్థ ఉండాలని తాను అభిలషిస్తున్నట్టు.. అందుకనుగుణంగానే తానొక కొత్త వ్యవస్థను రూపొందిస్తానని మోడీ అప్పట్లో ముఖ్యమంత్రుల్లో నమ్మకం కలిగించారు. కాని అందుకు భిన్నంగా ముఖ్యమంత్రులతో వ్యక్తిగత వైరం స్థాయికి సంబంధాలు వెళ్లడంలో ఎవరి ప్రమేయం ఎంతన్నది ఆలోచించాల్సిన విషయమే. కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఇంతటి అంతరం ఏర్పడటంలో అనేకాంశాలు కారకాలయ్యాయి. నిధుల దగ్గర్నుంచి పథకాలకు ప్రోత్సాహం దాకా, విభజన హామీల దగ్గర్నుంచి సహాయ సహకారాలు అందించే దాకా.. ఏ విషయంలోనూ ఇద్దరి వాదనల మధ్యా పొంతన లేకపరిస్థితి విషమించింది. ఎందుకిలా జరుగుతున్నది? రాజకీయ పార్టీల మధ్య యుద్ధం జరుగుతున్నదంటే అది నిస్సందేహంగా అధికారం కోసమే అవుతుంది. కాని ఏపీలో బీజేపీ అంతటి పోటీస్థాయిలో లేదు. అయినా బీజేపీతోనే చంద్రబాబు యుద్ధం చేస్తున్నారు? అంటే అది రాష్ట్రస్థాయి యుద్ధం కాదని కూడా అనుకోవడానికి వీల్లేదు. ఇటు రాష్ట్రంలో చంద్రబాబుని అధికారానికి దూరం చేయడంతోబాటు అటు జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీతో ఆయన కట్టే కూటమిని ఓటమిపాలు చేయడమనే ద్విముఖ వ్యూహంతోనే బీజేపీ ఆయన మీద దండెత్తుతున్నట్టు స్పష్టమవుతున్నది. చంద్రబాబు కూడా అక్కడ మోడీ ప్రభుత్వం మళ్లీ రాకుండా చూస్తేనే తనకిక్కడ రాజకీయ మనుగడ అన్న ఉద్దేశంతో రాష్ట్రస్థాయి నుంచి మొదలుపెట్టి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. రాష్ట్రంలో మోడీని టార్గెట్‌గా మాట్లాడుతూనే వైకాపాని కార్నర్ చేయడం ఆయన వ్యూహంలో భాగం. అందుకు తగ్గట్టుగానే వైకాపా కూడా బీజేపీ – టీడీపీ రహస్య ఎజెండా అంటూ ప్రతివ్యూహంతో ముందుకెళుతున్నారు. ఇదంతా మరింత స్పష్టం కావడానికి ఇంకా సమయం పట్టొచ్చు.

చంద్రబాబు లాంటి రాజకీయ అనుభవజ్ఞుడికి రాజకీయ ప్రత్యర్థులు ఉండాలి. కాని ఆయన దురదృష్టం ఏమిటంటే.. ప్రస్తుతం రాష్ట్రంలో ఆయనకు ఏ ఒక్కరూ రాజకీయ ప్రత్యర్థులు లేరు. ఉన్నవారంతా రాజకీయ శత్రువులే. బీజేపీతో విషమించిన సంబంధాలు తెల్సిందే. రాను రాను ఆ వైరం చంద్రబాబుకి, మోడీకి మధ్య వ్యక్తిగత శత్రుత్వంగా మారిపోయింది. నిజానికి ఒక ముఖ్యమంత్రి – ఒక ప్రధానమంత్రి నేరుగా పరస్పరం విమర్శించుకునే పరిస్థితే రాకూడదు. విధానాలపరంగా సైద్ధాంతికంగా విభేదించుకోవచ్చు. ఆ స్థాయిలోనే ఆ పరిభాష పరిమితం కావాలి. లేదంటే పరిస్థితి తీవ్రతను బట్టి విమర్శల్లో ఘాటు పెంచాలంటే వారి వారి అధికార ప్రతినిధుల చేతనో లేక ప్రభుత్వం తరపున సంబంధిత సాధికార వ్యక్తుల చేతో మాట్లాడించడం రివాజు. అలాకాకుండా ఇద్దరికి ఇద్దరూ పేర్లు చెబుతూనే పరస్పరం విమర్శలకు దిగడం పలువుర్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఆ రెండు పదవుల మధ్య ఉండాల్సిన స్థాయీభేదం కుదించుకుపోతున్నది. మరోవంక వైకాపా విషయానికొస్తే.. ఆ పార్టీకి, తెలుగుదేశానికి మధ్య, చంద్రబాబు – జగన్‌కి మధ్య కూడా రాజకీయ వైరుధ్యం కన్నా రాజకీయ శత్రుత్వ ప్రాబల్యమే కనిపిస్తున్నది. అందుకే అక్కడ సహజ రాజకీయ పోటీతత్వం మరుగున పడిపోయింది. ఇక జనసేనకు తెలుగుదేశానికి మధ్య ఇటీవలిదాకా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. ఉన్నట్టుండి ఎందుకో తెలుగుదేశం అధినేత నోట మాటల ఒరవడిలో మార్పు వచ్చిన భావన కలుగుతున్నది. చంద్రబాబు నాయుడు పదేపదే పవన్‌కల్యాణ్ పేరు ఉచ్చరిస్తూ సామాన్య జనంలో కొత్తరకం ఊహాగానాలకు ఆస్కారమిస్తున్నారు. ఒకానొక దశలో ఆ రెండు పార్టీలు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకున్నాయి. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న తరుణంలో చంద్రబాబు వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. అయితే పవన్‌కల్యాణ్ వెంటనే స్పందించడం ద్వారా ఆ అనుమానాలకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. తనకెవ్వరి అండదండలు అక్కర్లేదని.. తమ పార్టీ మొత్తం 175 సీట్లకు వామపక్షాలతో కలసి పోటీ చేస్తుందని ఆయన ప్రత్యేకంగా ప్రకటించాల్సి వచ్చింది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే కొంత గందరగోళంగా ఉన్న రాజకీయ వాతావరణాన్ని మరింత గందరగోళంగా మార్చే ప్రయత్నాలు అన్నివైపుల నుంచి జరుగుతున్నట్టే భావించాలి. ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ వాతావరణం మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి రాష్ట్రంలో పర్యటనకు సంబంధించి కొంత రాజకీయ గొడవ జరిగింది. ముఖ్యమంత్రి పర్యటనల్లో నిరసనలు తెలిపే కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తున్నది. శుక్రవారం కాకినాడలో చంద్రబాబు పర్యటనలో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. అంటే ఒకరి పర్యటనలను మరొకరు నిరసించడం ద్వారా తమ తమ రాజకీయ ప్రాబల్యాన్ని ప్రదర్శించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నట్టు అంచనాకు రావచ్చు. బీజేపీ – తెలుగుదేశం మధ్య ఉన్న రాజకీయ వైరానికి అనుగుణంగానే ఇది జరిగే అవకాశాలున్నాయి. మరి జనసేన కార్యాచరణ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారుతుంది. ఇక వైకాపా విషయానికొస్తే జగన్ పాదయాత్ర ఇంకో మూడు నాలుగు రోజుల్లో ముగియబోతున్నది. అది అయ్యాక ఆయన భవిష్యత్ ఎన్నికల వ్యూహం మీద పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో నాలుగు స్తంభాలాట అనివార్యం. తెలుగుదేశం, బీజేపీ, వైకాపా, జనసేన పార్టీలు ఒకరినొకరు విమర్శల దాడులతో ఒంటరి ప్రయాణమన్న సంకేతాలిస్తున్నాయి. కాని జనంలో మాత్రం అలాంటి భావనలు వినిపించడం లేదు. మూడు పార్టీల మధ్య మోడీ అంశ ప్రధానాంశంగా మారుతున్నది. మోడీకి, వైకాపాకు లింకుపెట్టి తెలుగుదేశం మాట్లాడుతుంటే.. తెలుగుదేశానికి, జనసేనకు పాత రాజకీయ స్నేహాన్ని గుర్తుకుతెస్తూ వైకాపా విమర్శిస్తున్నది. జనసేనేమో.. అటు తెలుగుదేశం – బీజేపీ మధ్య కపట నాటకం నడుస్తున్నదని అంటూనే.. మరోవంక వైకాపా – బీజేపీ స్నేహరాగాలాపన గురించి ప్రస్తావిస్తున్నది. ఎవరు ఎవరితో అంటకాగుతున్నారో అర్థం కాక సామాన్యుడు తలపట్టుకుంటున్నాడు. ఎన్నికలకు ముందు ఏమీ లేకున్నా.. ఎన్నికలయ్యాకైనా పరిస్థితుల్నిబట్టి ఏరెండు పార్టీల మధ్యైనా బాదరాయణ సంబంధం ఏర్పడొచ్చన్న ప్రచారం మాత్రం సాగుతున్నది. ఎవరిమధ్య ఎలాంటి స్నేహాలు కుదిరినా అది వారివారి రాజకీయ అవసరాలను బట్టే ఉంటుందన్న విషయంలో భిన్నాభిప్రాయాలకు తావు లేదు.

–వయ్యస్సారెస్

మహాభారతంలో ...
యుద్ధ పర్వాలలో ద్రౌపది

ధర్మజుడితో కలిసి అశ్వమేధయాగం నిర్వహించింది. కుంతీదేవి కర్ణుడు నా కుమారుడే ఉదకదానం చెయ్యమని ధర్మరాజుకు చెప్పగా విని నివ్వెరపోయింది. ఆశ్రమవాసానికి సన్నద్ధమైన గాంధారీధృతరాష్ట్రుల్ని, అత్తకుంతిని వదలని వారించింది. కుంతి ఆంతర్యాల్ని కొంతకు కొంత గ్రహించి సాగనంపింది. శ్రీకృష్ణుడి నిర్యాణం, యాదవుల వినాశనం, అర్జునుడి దౌర్బల్యానికి మిక్కిలి చింతించింది. తుదకు పరీక్షిత్తుకు పట్టంకట్టి భర్తలతో కలిసి మహాప్రస్థానం చేసి అలసి, సొలసి శరీరం త్యజించి స్వర్గాన్ని పొందింది. ద్రౌపది అసామాన్య స్త్రీ. అసాధారణమైన భార్య. పాండవులు దేహాలైతే ఆమె ఆ దేహగత చైతన్యం. ఆమె లేనిది వారు లేరు. ఆమె వారిని తాను నడిచి నడిపించింది. తండ్రి, సోదరులు, అభిమన్యుడు, తన పుత్రులు ప్రతివింధ్యాదులు మరణించినందుకు దుఃఖించినా తన అవమానం తీరినందుకు, పగ చల్లారినందుకు సంతోషించిన వీరనారి. స్త్రీని అవమానించిన వారెవరూ బ్రతికి బట్టకట్టరనే నీతిని బోధించడానికి ఆలంబనమైన స్త్రీమూర్తి. భూ భారాన్ని తగ్గించడానికి శ్రీకృష్ణుడికి ఉపకరణమైన మగువ. సాధికారతకు నిదర్శనమైన ఉన్నత మహిళ.

సుభద్ర: దేవకీవసుదేవుల కుమార్తె. బలరామశ్రీకృష్ణుల ప్రియసోదరి. మిక్కిలి సౌందర్యవతి.గుణశీలవతి. అర్జునుడి గుణగణాల్ని అన్న కృష్ణుడి వల్ల విని ఆతనియందు బద్ధానురాగ అయ్యింది. అర్జునుడు ఆమె రూపలావణ్యాల్ని తెలిసి రాగరంజితుడైనాడు. అయితే బలరాముడు మాత్రం తన చెల్లెలిని దుర్యోధనుడికివ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. దుర్యోధనుడు బలరాముడికి గదాయుద్ధంలో ప్రియశిష్యుడు. కృష్ణుడికి సుభద్రను దుర్యోధనుడికి ఇవ్వడం ఇష్టంలేదు. కారణం గుణవిశేషాలే. అర్జునుడు, కృష్ణుడు నరనారాయణులు. ఇప్పుడు మిక్కిలి మిత్రులు. అర్జునుడి బలపరాక్రమాలు, వ్యక్తిత్వం కృష్ణుడికి ఇష్టం. అందుచేత అన్న బలరాముడికి తెలియకుండానే సుభద్రను అర్జునుడికిచ్చి వివాహం చేయ నిశ్చయించాడు. ఇద్దరి హృదయాలలోని ప్రేమ ఆయనకు తెలుసు.

అర్జునుడు ఒక సంవత్సరం తీర్థయాత్రలు చేస్తూ చివరిగా ద్వారకానగర సమీపానికి వచ్చి కృష్ణుణ్ణి చూడదలచాడు. తలచిందే తడవుగా కృష్ణుడు అర్జునుడి దగ్గరకు వెళ్లి, ఆతణ్ణి రైవతక కందరంలో ఉంచి ఒక రాత్రి అక్కడే అర్జునుడితో సరససల్లాపాలతో గడిపి సుభద్రవిషయంగా భద్రంగా అంతా జరుగుతుందని చెప్పి యతివేషంలోనే అర్జునుణ్ణి ఉంచి, రైవతకోత్సవం ప్రకటించి దేవకీవసుదేవుల్ని, బలదేవాదుల్ని, భార్యల్ని, సుభద్రను తీసుకుని రైవతకపర్వతార్చనకై వెళ్లాడు. సుభద్ర అర్జునుణ్ణి భర్తగా ప్రసాదించమని పర్వతాన్ని ప్రార్థించింది. ఆమె అందచందాల్ని చూసి అర్జునుడు మదన పరవశుడయ్యాడు. దాన్ని గమనించిన కృష్ణుడు యతులు స్త్రీలను చూసి సానురాగులు కాకూడదుగదా అని అర్జునుడిని ఎగతాళిగా మందలించాడు కూడా. బలదేవాదులు యతిరూపంలో గల అర్జునుణ్ణి ఈ చాతుర్మాసదీక్ష మా దగ్గర నిర్వహించమని ప్రార్థించారు. దాంతో అర్జునుడు సులభంగా ద్వారకానగరంలో కన్యాపురంలో సుభద్ర సేవలో ఉన్నాడు. రొట్టె విరిగి నేతిలో పడినట్లయింది. ప్రతిదినం ఎంతో ఉన్నతంగా సుభద్ర ఆయతిని పూజిస్తున్నది. అర్జునుడి రూపురేఖలు యతిలో గమనించింది. అర్జునుడే అయి ఉంటాడని సందేహించింది. ఇంద్రప్రస్థక్షేమ సమాచారాన్ని, అర్జునుడి తీర్థయాత్రా విషయాల్ని తెలిస్తే చెప్పమన్నది. దినదినాభివృద్ధి చెందుతున్న అర్జునుడి ప్రేమ దాగలేదు. తానే అర్జునుడినని ప్రకటించుకుని క్షత్రియార్హమైన గాంధర్వంలో వివాహం చేసుకుందామన్నాడు. ఆమె సిగ్గుపడింది. పైగా నన్ను మీకిచ్చే పెద్దలున్నారు. వారే మన వివాహం చేస్తారని చెప్పి పాలపొంగుపై నీరు చల్లింది. యతి అర్జునుడన్న విషయం రుక్మిణీసత్యలకు తెలుసు. కృష్ణుడు చెప్పాడు. రుక్మిణి, సుభద్ర సిబ్బిత అయిన



తర్వాత యతి ఆలనాపాలనా చూసింది. కృష్ణుడు సుభద్రార్జునుల గాఢానురాగవిషయం దేవకీ వసుదేవులకు, సాత్యకికి చెప్పి బలదేవాదులకు తెలియకుండా పెండ్లి చేయ నిర్ణయించి, బలదేవాదులతో తానూ అంతర్ద్వీపానికి వెళ్లి శివభగవానుణ్ణి సేవింప దొడగాడు. మధ్యలో తాను ద్వారకకు తిరిగివచ్చి సుభద్రార్జునుల వివాహం చేయించాడు. అర్జునుడి వైపున శచీంద్రులు, అప్సరసలు, మునులు, దిగ్వతులు పెండ్లి పెద్దలయ్యారు. బృహస్పతి ముహూర్తం పెట్టగా కశ్యపుడు పురోహితుడయ్యాడు. రుక్మిణీ సత్యభామలు, అరుంధతి, అప్సరసలు పురంధ్రీకార్యాలు నిర్వర్తించగా సుభద్రార్జునుల వివాహం ఘనంగా జరిగింది. ఇంద్రుడు తన కుమారుడు అర్జునుడికి విశేషభూషణాలు కానుకగా ఇచ్చి వెళ్లాడు. వెంటనే కృష్ణుడు నూత్నదంపతుల్ని అతివేగంగా ఇంద్రప్రస్థానికి వెళ్లమని పంపాడు. అయితే నగరరక్షకులు, మరియు యాదవసైన్యం కొంత అర్జునుణ్ణి వెంబడించింది. అర్జునుడు వాళ్లందర్ని శరపరంపరతో నిర్జించాడు. సుభద్ర సారథ్యం వహించింది. అర్జునుడు సుభద్రను ఎత్తుకు పోతున్నాడన్న విషయం బలదేవాదులకు తెలిసింది. వెంటనే ద్వారకకు వచ్చారు. యదువీరులు క్రుద్ధులై అర్జునుణ్ణి పట్టి తెస్తామన్నారు. కాని బలరాముడు వారిని వారించి కృష్ణుడితో ఇలా పలికాడు.

నీవెఱుగ కుండ గర్వము / తో విజయుడు తా సుభద్ర దోడ్కొని బలిమిం
బోవగ నంత సమర్థుడె అని. అప్పుడు మాయావి కృష్ణుడు

పార్థుడు తన మేనమఱదల్ని ప్రేమించి తీసుకు వెళ్లాడు. అది ఆతడికి యోగ్యమే గదా! ఆతణ్ణి గెలవడం అంత తేలికా? మిన్నకుండండి అని యదువీరుల్ని మందలించాడు. తమ్ముడు నోరు విప్పితే అన్న మౌనం వహిస్తాడు. తమ్ముడి లీలానాటక విశేషాలు అన్నకు బాగా తెలుసు. సుభద్రార్జునులు త్వరత్వరగా ఇంద్రప్రస్థానికి చేరి, ముందుగా సుభద్ర అర్జునుడి సూచన మేరకు ద్రౌపది ఆశీస్సులు పొందింది. మేనత్త గీవెనలు అందింది.

ధర్మజుడు, భీముడు ఆశీర్వదించారు. కవలలు అభివందించారు. అక్క ద్రౌపదితో కలిసి సుభద్ర ఎంతగానో కుంతీమహాదేవి కోడలిగా రాణించి అభిమన్యుడికి జన్మనిచ్చింది. అయితే ఎక్కువ కాలం ఇంద్రప్రస్థంలో భర్తతో కలిసి జీవించలేదు. పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలకు వెళ్లగా తాను పుట్టినింటిలోనే కుమారుడు అభిమన్యుడితో కలిసి ఉన్నది. అజ్ఞాతవాసం ముగియగానే శ్రీకృష్ణ బలదేవాదులతో కలిసి అభిమన్యుణ్ణి వెంటబెట్టుకుని ఆతడి వివాహనిమిత్తం విరాటనగరానికి వెళ్లింది. ఉత్తరాభిమన్యుల వివాహం కన్నులపండువుగా జరగడం చూసి సంతోషించింది. అర్జునుడి పెద్దరికం వల్ల ఉత్తర సవతి కాకుండా కోడలయ్యింది. విరటుడు ఉత్తరను అర్జునుడికే భార్యను చేస్తానన్నాడు. ఆమె నా శిష్యురాలు. విషయలోలుణ్ణని లోకం నిందిస్తుంది. కోడలిని చేసుకుంటానన్నాడు. దాంతో ద్రౌపదీ సుభద్రలు బ్రతికి పోయారు. ఇంతలో ఉత్తర గర్భవతి కావడం సంతోషాన్ని కలిగించినా వెంటనే కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడి మరణం ఆమెను మిక్కిలి బాధించింది. ఆతడి బాల్యవిశేషాల్ని గుర్తుచేసుకున్నది. యుద్ధంలో రాణించిన విధానాన్ని పొగిడింది. నీమృదుదేహం యుద్ధభూమిలో కటిక నేలపై ఎట్లు దొర్లుతున్నదో! వందిమాగధుల మృదుమధుర కంఠధ్వనులు విని వీనుల విందు చెందిడి నీవు రణభూమిలో గ్రద్దల, కాకుల పరుషధ్వనుల్ని ఎట్లు వింటున్నావో.ఇందరుండి నిన్నెలా రక్షింపలేకపోయారు.


జిష్ణుని కొడుకవు కృష్ణునల్లుండవీ/ వరులచే బడుట చోద్యంబు అన్నది.
వేగంగా వచ్చి ఉత్తరను సాంత్వన పర్చమని దుఃఖించింది.

కృష్ణుడు ఎంతగానో ఊరడించాడు. వీరపత్నికి, వీరమాతకు ఎప్పుడో ఒకప్పుడు ఈ స్థితి తప్పదు. నీవు అట్టిదానివే. అందుకై చింతించరాదు. నీ సుతుడు వీరస్వర్గం అలంకరించాడు. బ్రహ్మచర్యంతో, తపస్సుతో, దానధర్మాలతో యజ్ఞాలతో పొందే పుణ్యలోకాల్ని నీకొడుకు ఇపుడే సునాయాసంగా పొందాడు.నీ పుత్రుడి వీరవిహారాన్ని విని సంతసించాలి గాని దుఃఖించరాదు.

కాలం బైనం బోవక / యీలోకమునందు నిలువ నెవ్వరి వశమి
ట్లేల యవివేక జనముల/ పోలిక శోకానలమున బొగులుచు నుండన్


నీ కోడలికి ధైర్యం చెప్పు. నీ భర్త కుమారుడి మరణానికి కారకుడైన సైంధవుణ్ణి వధించి నీకు ముదాన్ని కల్గిస్తాడని ఊరడించాడు.

ద్రౌపది ఉత్తరాసుభద్రల్ని ఓదార్చబోయి తానూ దుఃఖభారంతో నేలకూలింది. మరలకృష్ణుడు పలువిధాల మాటలాడి వారి దుఃఖాన్ని ఉపశమింప చేయగలిగాడు. అభిమన్యుడు కొత్తగా పెండ్లి అయిన యువకుడు. మహావీరుడు. అక్రమంగా ఓడించి చంపడం ఎవ్వరికైనా దుఃఖకారణమే. పైగా ఇద్దరు తల్లులు. ఒక భార్య. శోకం కట్టలు త్రెంచకమానదు. అయినా దిగమింగక తప్పదు.



కళారత్న, (హంస)
డా. సి హెచ్.బాబావలిరావు
హైదరాబాద్, 9989792247

ఇప్పటికీ 'మోగుతున్న' మరణ మృదంగ



తోటపల్లి సాయినాథ్, 9394449777

సినీ రచయితగా నా జీవితంలో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా చాలా చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాశాను. రాస్తూనే ఉన్నాను. ఐనప్పటికీ కొన్ని సినిమాల పేర్లు గుర్తుకు రాగానే మనసులో ఏదో తెలియని అనుభూతి, ఆనందం, గుండెలనిండా సంతృప్తి కలుగుతుంది. ఆ చిత్రాలు నాలో ఆత్మ విశ్వాసం పెంపొందిస్తాయి. అటువంటి ఒక ప్రముఖ చిత్రం నేను కర్ణాటకలోని రామకృష్ణహెగ్డేను మోడల్‌గా భావించి రాసిన మరణ మృదంగ. ఆ చిత్రానికి అనూహ్యంగా నేను కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాను. కన్నడ భాషలో నాకు మొదటిసారిగా టైటిల్‌లో కథ, మాటలు, స్క్రీన్ ప్లే పడింది ఈ సినిమా ద్వారానే. అంతగా మర్చిపోలేని ఎన్నో అనుభూతులను మిగిల్చింది ఆ సినిమా. రామకృష్ణహెగ్డే ప్రముఖ రాజకీయవేత్త. ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనను దృష్టిలో పెట్టుకొని నేను తయారు చేసిన పొలిటికల్, కమర్షియల్ కన్నడ బాక్సాఫీస్ హిట్ మరణ మృదంగ. తెలుగు మరణ మృదంగం సినిమాకు ఈ కన్నడ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. కన్నడ సినిమా కథకు ఆ టైటిల్ సరిగ్గా సరిపోవడంతో అదే పెట్టాము. అసలు నేను ఆ సినిమాకు శ్రీకారం చుట్టిన సంఘటన అనూహ్యంగా జరిగింది. 1992 సంవత్సరంలో నేను మాలాశ్రీతో వజ్రాయుధ అనే సినిమా చేశాను. అది అద్భుతంగా హిట్టయింది. ఆ చిత్ర నిర్మాత చిదంబర శెట్టి నాతో మాట్లాడుతూ నిర్మాత బి.రామ్మూర్తి గారితో సినిమా చేద్దాము... అది పొలిటికల్ బ్యాక్ గ్రౌండుతో... అని అన్నారు. అనంతనాగ్ హీరోగా... మాలాశ్రీ, సునీల్ వీళ్లందరినీ దృష్టిలో పెట్టుకొని ఓ చిత్ర కథను తయారు చేయమన్నారు. నేను బెంగళూరు వెళ్ళగానే అడ్వాన్సులు ఇచ్చేసేవాడు. వెంటనే ఆ కథ.. డిస్కషన్స్. స్క్రిప్టు రెడీ చేసే వాళ్ళం. ఆయనకు నా మీద అంత నమ్మకం.. చిదంబర శెట్టితో నేను ఏడు సినిమాలు చేశాను. నేనూ,చిదంబరశెట్టి కథ చెప్పడానికి అనంతనాగ్ ఇంటికి వెళ్లాము. మేము అక్కడకు వెళ్లగానే కథ ఓ విచిత్రమైన మలుపు తీసుకుంది. ఇప్పుడు మనం ముగ్గురం కలిసి గొప్ప రాజకీయవేత్త, మేధావి రామకృష్ణహెగ్డే దగ్గరకు వెళ్దాము అని అనంతనాగ్ అనడంతో నేను ఆశ్చర్యపోయాను. ఈ విషయం చిదంబరశెట్టికి ముందే తెలుసు. ఆయన నాకు చెప్పలేదు. అప్పుడు నవ్వుతున్నాడు. ఏమిటంటే విషయం అని నేను చిదంబరశెట్టిని అడిగాను. ఏం లేదు.. మన సినిమాలో సీఎం పాత్ర గురించి అనుకుంటున్నాము కదా... ఈ కథ రామకృష్ణహెగ్డేకి చెప్పండి. చూద్దాం.. ఆయన ఒప్పుకుంటారేమో.. అని అన్నాడు. నేను మొదటి నుంచి ఈ సినిమాలో రామకృష్ణహెగ్డే లాంటి రాజకీయ నాయకుడు అని చెపుతున్నాడు. ఆ విషయం శెట్టి మనసులో బాగా నాటుకు పోయినట్లుంది. అందుకే రామకృష్ణహెగ్డేని అడిగినట్లు ఉన్నారు. రామకృష్ణహెగ్డేకి కథ చెప్పి ఆయనను నటించడానికి ఒప్పించడం నాకు పెద్ద ఛాలెంజీగా అన్పించింది.. వెంటనే మేము ముగ్గురం కలిసి ఆయన ఇంటికి వెళ్లాము. బిగ్ మార్కెట్లో ఏం చేయాలి. స్వార్థ రాజకీయం వర్సెస్ స్వేచ్ఛా రాజకీయం అనే పాయింటు ఏ రాష్ట్రంలోనైనా ఖచ్చితంగా చెల్లుబాటు అవుతుంది.. అనే నమ్మకం నాకు ఉండేది. ఆ పాయింటును పొలిటికల్ జానర్‌లో టార్గెట్ చేసి డిజైను చేసిన కథ మరణ మృదంగ. మేము ముగ్గురం వెళ్లి ఆ కథను ఆయనకు చెప్పాము. ఆయనకు వెంటనే నచ్చింది.

సమాజంలో అన్ని వృత్తులవారు తమ విధులను కనీసం 90 శాతం వరకు నీతి, నిజాయితీ, నిబద్ధతతో నిర్వహిస్తుంటారు. రిక్షా పుల్లర్ నుంచి మొదలు రైలు, బస్సు డ్రైవరు, ఇంజనీర్, డాక్టర్లతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ప్రతి ఉద్యోగి చాలా బాధ్యతగా పనిచేయడం వల్లనే ప్రజలు జీవించగలుగుతున్నారు. కాని రాజకీయ నాయకులు, పదవుల్లో ఉన్న కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎం, పీఎం వంటి హోదా కల్గినవారు 50 శాతం కాదు కదా కనీసం 30 శాతం వరకు కూడా నిజాయితీగా పనిచేయలేకపోతున్నారు. పది శాతం కూడా నిజాయితీ లేని నాయకులు 90 శాతం మంది ఉన్నారు. రాజకీయ నాయకులు ఇంత స్వార్థ పూరితంగా అవినీతిమయంగా ఎందుకు తయారయ్యారు. ఇదే నా ప్రశ్న... ఆ పక్కనే మరణ మృదంగ కథగా తయారు చేశారు. రామకృష్ణహెగ్డే నా కథలోని ఆవేదనను అర్థం చేసుకున్నారు. అందుకే వెంటనే అంగీకరించారు.

ఇక కథ విషయానికి వస్తే... కన్నడ రాష్ట్రంలో బెస్ట్ ఎక్స్‌పోర్టరుగా మాలాశ్రీ ప్రభుత్వం నుంచి వరుసగా మూడు సంవత్సరాలు అవార్డు అందుకుంది. వాస్తవంగా మాలాశ్రీ ముఖ్యమంత్రి హెగ్డే మనుమరాలు. హెగ్డే ఆమెను తన ఇంటికి విందుకు ఆహ్వానిస్తాడు. అక్కడ ఇద్దరి మధ్య వాదోపవాదాలు చోటు చేసుకుంటాయి. 50 ఏళ్లు రాజకీయాలలో ఉండి మీరు ప్రజలకు ఏం చేశారని మాలాశ్రీ ప్రశ్నిస్తుంది. మీ పదవి కాపాడుకోవడంలోనే నాలుగు ఏళ్లు గడిచిపోయాయి. మరో ఏడాది మాత్రం మిగిలి ఉంది. ఈ ఏడాది మీ మనస్సుకు నచ్చినట్లు చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేయండి. అప్పుడు మీ ఇంట్లో నేను భోజనం చేస్తాను. అప్పటివరకు మీ ఇంటికి కూడా నేను రాను. అని భోజనం చేయకుండా మాలాశ్రీ వెళ్లిపోతుంది.

ఆ రాత్రి ఆయన తీవ్రంగా ఆలోచిస్తాడు. తర్వాత రోజు నుంచి ఆయన తన మనవరాలు కోరిక నిజం చేసే విధంగా ప్రవర్తిస్తుంటాడు. అది పార్టీలోని, ప్రభుత్వంలోని ఇతర నాయకులకు నచ్చదు. వారంతా ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. చివరకు ఆయన తన ఆశయ సాధనలోనే మృతి చెందుతారు. ఈ మధ్యలో కథలో చోటు చేసుకున్న మలుపులు మరణ మృదంగ ప్రత్యేకత...

ఈ కథ వినగానే హెగ్డేగారు లేచి నిలుచుని నన్ను అభినందించారు. తను ఈ సినిమాలో నటిస్తానని నాకు మాటిచ్చారు. అప్పుడు ఆయన అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తు.. రచయితలు అంటే నాకు నమ్మకం... ఎనలేని గౌరవం.. ఈ రోజు మీరు దానిని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోయారు. తర్వాత ఈ సినిమాలో హెగ్డే నటించడానికి అంగీకరించారనే వార్త కర్ణాటక రాష్ట్రంలో సంచలనం కల్గించింది.

ఈ సినిమాకు బి.రామ్మూర్తి డైరెక్టర్.. సునీల్ హీరో అయినప్పటికీ హీరోయిన్ మాలాశ్రీ గారిది మెయిన్ రోల్.. మాలాశ్రీ తెలుగు నటి అయినప్పటికీ 1992



ప్రాంతంలో ఆమెకు కన్నడంలో విపరీతమైన అభిమానులు ఉండేవారు. అప్పట్లో కన్నడ భాషలో ఎంతో క్రేజ్ ఉన్న హీరోయిన్ ఆమె. పేరుకు సునీల్ హీరో అయినా కథ అంతా హెగ్డే గారు మాలాశ్రీ మధ్యనే నడిచింది. వారిద్దరి మధ్య సీన్లు రాస్తున్నప్పుడు హెగ్డే గారు ఓ మాట చెప్పారు. ఈ సీన్లు షూటింగ్ జరిగే సమయంలో లొకేషన్‌లో మీరు తప్పక ఉండాలి. అందుకు మీకు కావాల్సిన సదుపాయాలు, వసతి ఖర్చులు అన్ని నేనే స్వయంగా చూసుకుంటాను. ఎందుకంటే మీ భావాలకు అనుగుణంగా సీన్లు వస్తున్నాయో లేదో మీరు మాకు చెప్పాలి. అప్పుడే మాకు కూడా నమ్మకం కలుగుతుంది. ఆయన మాటలు విన్న నాకు ఆశ్చర్యం వేసింది. అందుకే సరే అని అన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తూ తన సొంత పార్టీ నాయకుల కుళ్లు, కుట్రలను ఎదుర్కొంటూ... తన మనుమరాలిని గెలవాలి... ఆమె తన ఇంటికి వచ్చి తనతో పాటు మనుమరాలు భోజనం చేయాలి అనే ఆశయంలో హెగ్డే విజయం సాధించారా.. లేదా.. అనేది మరణమృదంగ సినిమా.

మే 3 నుంచి ఎంసెట్

TS EAMCET

• ఐదు రోజులపాటు నిర్వహణ • జేఎన్‌టీయూకే బాధ్యత • మే నెలలోనే అన్ని పరీక్షలు
• 11న ఈ సెట్ • 20న పీ సెట్ • 23, 24న ఐ సెట్ • 26న లా సెట్, పీజీ లా సెట్
• 27-29 పీజీ ఈ సెట్ • 30, 31 తేదీల్లో ఎడ్ సెట్ • ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి



హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఎంతో ప్రాధాన్యమున్న ఎంసెట్ మే 3 న ప్రారంభం కానుంది. 5 రోజులపాటు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. దీనితోపాటు మిగతా అన్ని ప్రవేశ పరీక్షలను మేనెలలోనే నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. జాతీయ పోటీలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాజా షెడ్యూల్ ప్రకారం మే 11న ఈసెట్, 20న పీఈసెట్, 23, 24 తేదీల్లో ఐసెట్, 26న లాసెట్ పరీక్ష 30, 31 తేదీల్లో ఎడ్‌సెట్ నిర్వహించనున్నారు. వివిధ సెట్స్ తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య తుమ్మల పాపిరెడ్డి శనివారం మీడియాకు తెలిపారు.

గత ఏడాది నుంచి అన్ని ప్రవేశపరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించిన నేపథ్యంలో ఈ ఏడాది కూడా అన్ని పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఎం సెట్‌ను ఐదు రోజులపాటు నిర్వహించనున్నారు. ప్రతి రోజు 50వేల మందికి పరీక్షలను నిర్వహిస్తారు. అన్ని పరీక్షలను మే 31 లోపు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రవేశపరీక్షలను గతంలో ఏ యూనివర్సిటీలు నిర్వహించాయో వాటికే మళ్లీ ఆయా సెట్ల నిర్వహణ బాధ్యత అప్పగించారు. మే 3 నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. గత ఏడాది మే 2 నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి.

ఈసెట్,-11న పీఈసెట్ - 20న, ఐ సెట్- 23, 24న లాసెట్- 26న, అదే రోజు మధ్యాహ్నం పీజీ లాసెట్ నిర్వహిస్తారు. పీజీఈసెట్- 27 నుంచి 29 వరకు ఎడ్‌సెట్- 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. జాతీయ ప్రవేశ పరీక్షల తేదీలకు ఎటువంటి ఆటంకం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించారు. అదేవిధంగా కర్నాటక, ఏపీ రాష్ట్రాల్లో నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో కూడా తెలంగాణ విద్యార్థులు పోటీపడే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలు నిర్వహించే ప్రవేశ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని తేదీలను ప్రకటించారు. ఇంజనీరింగ్‌లో చేరే వారికి ఎంసెట్ పరీక్షను మే 3, 4, 6 తేదీల్లో మూడు రోజులపాటు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలను నిర్వహిస్తారు. ప్రతి రోజు 50వేల మందికి పరీక్షలను నిర్వహిస్తారు. అగ్రికల్చర్, వెటర్నరీ, ఫార్మసీ కోర్సుల్లో చేరే వారి కోసం నిర్వహించే ఎంసెట్‌ను మే 8, 5 తేదీల్లో రెండు రోజులు ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు.

ప్రవేశ పరీక్షల తేదీలు, నిర్వహించే యూనివర్సిటీల వివరాలు

సెట్	తేదీలు	నిర్వహించే యూనివర్సిటీ
ఎంసెట్	మే 3-9	జేఎన్‌టీయూ హైదరాబాద్
ఈ సెట్	మే 11	జేఎన్‌టీయూ హైదరాబాద్
పిజికల్ఎడ్యుకేషన్	మే 20	మహాత్మాగాంధీ యూనివర్సిటీ
ఐ సెట్	మే 23, 24	కాకతీయ యూనివర్సిటీ
లా సెట్	మే 26	ఉస్మానియా యూనివర్సిటీ
పీజీ లా సెట్	మే 26	ఉస్మానియా యూనివర్సిటీ
పీజీ ఈ సెట్	మే 27నుంచి 29	ఉస్మానియా యూనివర్సిటీ
ఎడ్ సెట్	మే 30, 31	ఉస్మానియా యూనివర్సిటీ

4 సెట్స్ కన్వీనర్ల మార్పు...

అన్ని ప్రవేశ పరీక్షలను పాత యూనివర్సిటీలకే అప్పగించినప్పటికీ కొన్నింటి కన్వీనర్లను మార్చనున్నట్లు తెలిసింది. లాసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, పీజీఈసెట్‌కు కొత్త కన్వీనర్లు ఉండే అవకాశం ఉంది. ఈ సెట్లకు గత ఏడాదిలో నిర్వహించిన కన్వీనర్లు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ ఏడాది కొత్త కన్వీనర్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. వీరు కాకుండా మిగిలిన అన్ని ప్రవేశ పరీక్షలకు పాత కన్వీనర్లనే ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే కన్వీనర్ల ఎంపికను సెట్‌ను నిర్వహించనున్న యూనివర్సిటీ ఎంపిక చేయనుంది. ఆయా యూనివర్సిటీలు కన్వీనర్ కోసం పేర్లను తెలంగాణ ఉన్నత విద్యా మండలికి పంపించనుంది. ప్రభుత్వ అనుమతితో ఉన్నత విద్యా మండలి కన్వీనర్లను నియమిస్తుంది. కన్వీనర్ల ఎంపిక అనంతరం సంబంధిత యూనివర్సిటీ వీసీ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నందున కమిటీ సెట్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను, పరీక్ష రుసుంను నిర్ణయిస్తారు. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నందున గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గతంలో అవగాహన కల్పించినట్టుగానే ఈ ఏడాదిలో కూడా ఫిబ్రవరి నెలలో మాక్ టెస్టుల ద్వారా అవగాహన కల్పించనున్నారు.

ఎంసెట్‌కు పెరగనున్న విద్యార్థుల సంఖ్య..

గత ఏడాది కంటే ఏడాది ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ప్రవేశ పరీక్షల పరంగా చూస్తే దరఖాస్తుదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. గతంలో ఎడ్‌సెట్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే వారు. బీఈడీ కోర్సును 2 సంవత్సరాలు చేసిన అనంతరం నుంచి దరఖాస్తుదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అలాగే కోర్సు పూర్తి అయిన తరువాత వారికి పెద్దగా ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసే వారి సంఖ్య తగ్గుతోంది. అదేవిధంగా ఇంజనీరింగ్‌లో పీజీ కోర్సు చేసే వారి సంఖ్య కూడా తగ్గుతోంది.

వివిధ సెట్స్‌కు 2016-17, 2017-18 సంవత్సరాల్లో వచ్చిన దరఖాస్తుల వివరాలు....

సెట్	2016-17	2017-18
ఎంసెట్	1,41,137 (ఇంజనీరింగ్) 79,038 (మెడికల్)	1,47,958 (ఇంజనీరింగ్) 73,106(మెడికల్)
ఈసెట్	25139	27927
ఐసెట్	77422	62631
లాసెట్	22806 (డిగ్రీ) 1960 (పీజీ)	21251
పీజీఈసెట్	37423	24755
పిఈ సెట్	8041	4911
ఎడ్‌సెట్	64029	38414
మొత్తం	**4,56,990**	**4,00,953**

హైకోర్టు రిజిస్ట్రార్‌గా హేమంత్‌కుమార్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్ 3వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న డి.హేమంత్ కుమార్ హైకోర్టు రిజిస్ట్రార్ (ఐటీ కమ్ కేంద్ర ప్రాజెక్టు కోఆర్డినేటర్)గా నియమితులయ్యారు. అలాగే, హైదరాబాద్‌లో కమ్యూనల్ అఫెన్సెస్ కోర్టు అదనపు ప్రత్యేక జడ్జి మరియు 7వ అదనపు మెట్రోపాలిటన్‌సెషన్స్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న ఎన్.నర్సింగరావు హైకోర్టు రిజిస్ట్రార్(జుడీషియల్) గా నియమితులయ్యారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 229(1) మరియు హైకోర్టు సర్వీసు రూల్స్ 2017 లోని 5వ నిబంధన మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ ఈ నియామకాలు చేపట్టారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ప్రస్తుతం డిప్యుటేషన్‌పై హైకోర్టు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న వి.రమేశ్‌ను తిరిగి హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్‌గా నియమించారు. అయితే తెలంగాణ రాష్ట న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శియే హైకోర్టు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పదవిలో ఎఫ్ఏసీగా కొనసాగుతారని రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు. అలాగే రిజిస్ట్రార్ (జుడీషియల్) ఎన్.నర్సింగరావు కూడా ఎఫ్ఏసీ హోదాలో హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టు మరియు సిటీ సివిల్ కోర్టు 23వ అదనపు చీఫ్ జడ్జి కమ్ 9వ అదనపు ఎంఎస్‌జే గా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగుతారని ఆర్జీ తెలిపారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ఆర్జీ పేర్కొన్నారు.

అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: పీసీసీఎఫ్ రఘువీర్



హైదరాబాద్, ఆంధ్రప్రభ : అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు అటవీ శాఖ పీసీసీఎఫ్ రఘువీర్ వెల్లడించారు. ఈ ఏడాది కూడా అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణ సంవత్సరంగా పాటించాలని అటవీ శాఖ నిర్ణయించిందన్నారు. అగ్నిప్రమాదాల నివారణపై అటవీ సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న రఘువీర్ మాట్లాడుతూ అడవులపై ఆధారపడి జీవించే వారి చర్యలను నిత్యం గమినించటంతోపాటు ప్రమాదాల నివారణలో వారిని భాగస్వాములను చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రమాదాలను వెంటన పసిగట్టి క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. అగ్నిప్రమాదాల నివారణకు సాంకేతికను జోడించేందుకు ఈ ఒప్పందం ద్వారా వీలేర్పడుతుందన్నారు. అటవీ సమీప గ్రామాల్లో ఉండేవారిని, అడవుల్లో బీడి ఆకుల సేకరణకు వెళ్లే వారిని సిబ్బంది అప్రమత్తం చేస్తూ ఉండాలన్నారు. ప్రమాదాల్లో మంటలను ఆర్పేటప్పుడు ఎలా వ్యవహరించాలి, ఎలాంటి దుస్తులు, సామాగ్రి వాడాలి అనే అంశాలపై అధికారులు ఈ సందర్భంగా సిబ్బందికి లైవ్ డెమో ద్వారా వివరించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ అకాడమి చైర్మన్ కోట తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

• ఏపీకి వెళ్లేవారికి ఆన్‌లైన్ సేవలు: టీఎస్ఆర్టీసీ

హైదరాబాద్, ఆంధ్రప్రభ: సంక్రాంతికి స్వంత ఊళ్ళకు వెళ్ళే వారికోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సన్నద్ధమవుతోంది. మొత్తం 5252 ప్రత్యేక బస్సు లను దూర ప్రాంతాలకు నడపనుంది. రెగ్యులర్ సర్వీసులకు తోడుగా అదనపు బస్సులను నడుపనున్నారు. దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రత్యేక బస్సులకు 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు పట్టణాలకు వెళ్ళేందుకు ఆన్‌లైన్‌లో ఎక్కువ బస్సులు అందుబాటులో ఉంచామని రంగారెడ్డి రీజినల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. ఈ నెల 10 నుంచి 14 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాలన్నింటికీ జూబ్లీ బస్టేషన్ నుంచి, నల్గొండ, కోదాడ, యాదగిరిగుట్ట, వరంగల్ జిల్లాలకు ఉప్పల్ నుంచి, కడప, నంద్యాల వైపు కాచిగూడ నుంచి, కర్నూలు, అనంతపురం వెళ్ళే బస్సులు పాత సీబీఎస్ నుంచి, ఖమ్మం జిల్లాకు మాత్రం ఎంజీబీఎస్ నుంచి, విజయవాడ వైపు నగర శివార్ల నుంచి బస్సులను నడుపనున్నట్లు వివరించారు.

110 ఏళ్ల వృద్ధుడు మృతి



ఉట్నూర్ రూరల్, ప్రభ న్యూస్ : ఉట్నూర్‌కు చెందిన శతాధిక వృద్ధుడు మహ్మద్ అబ్దుల్ గఫార్ శనివారం మృతి చెందారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన అబ్దుల్ గఫార్ 1928లో బతుకుదెరువు కోసం ఉట్నూర్‌కు వచ్చారు. పన్నెండేళ్ల పాటు సైన్యంలో ఉండి దేశ సేవ చేసిన ఆయన ఉట్నూర్‌లోనే ఉండిపోయారు. ఇన్నాళ్లూ ఆరోగ్యంగానే ఉన్న ఆయన కొన్ని రోజుల నుంచి అస్వస్థతో ఉన్నారు. శనివారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు 12మంది కుమారులు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. 12మంది కుమారుల్లో నలుగురు మృతి చెందారు. నాలుగు తరాల మునిమనుమలను ఆయన చూశారు.

నరసరావుపేట అడిషనల్ సివిల్ జడ్జి ఐశ్వర్య హఠాన్మరణం

గుంటూరు, ప్రభ న్యూస్ బ్యూరో: గుంటూరు జిల్లా నరసరావుపేట మొదటి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పొత్తూరి ఐశ్వర్య (26) తెల్లవారుజామున హఠాన్మరణం చెందారు. శుక్రవారం ఉదయం విధు ల్లో భాగంగా కోర్టు హాలులో బెంచ్ ఎక్కుతుండగా కాలుజారి కింద పడ్డారు. దీంతో ఆరోగ్య పరిస్థితి సరి గ్గాలేక ఒక్కరోజు కోర్టుకు సెలవు పెట్టారు. శనివారం తెల్లవారుజామున 5గంటలకు తన తల్లిని కాఫీ ఇవ్వమని అడిగిన వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా నరసరావుపేటలోని మహాత్మా గాంధీ హస్పటల్‌కు తరలించగా వైద్యులు పరీక్షలు నిర్వహించి అప్పటికే జడ్జి ఐశ్వర్య మరణించినట్లు తెలిపారు.

బుల్లెట్ ప్రూఫ్ వాహనాల బిల్లు కట్టండి

• టీ.కాంగ్రెస్‌కు ఇంటెలిజెన్స్ నోటీసులు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, మహ్మద్ అలీ షబ్బీర్‌లు వాడుకున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు సంబంధించి అద్దె కట్టాలని టీకాంగ్రెస్‌కు తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గత నెలలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ ఇరువురు నేతలు బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడుకున్నందుకు గానూ యూజర్ ఛార్జీలు చెల్లించాలని గత బుధవారం నోటీసులు ఇచ్చారు. ఇద్దరు నాయకులు కలిపి మొత్తం రూ.9,00,860 రూపాయలు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. జానా రెడ్డి 87 రోజులు బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడుకుని 11,152 కిలోమీటర్లు తిరిగారు. ఇందుకు గానూ కిలోమీటరకు 37 రూపాయల చొప్పున వెహికల్ ఛార్జీలతో పాటు రోజుకు వందరూపాయలు డ్రైవర్ బత్తాతో కలుపుకుని మొత్తం 4,20,924 రూపాయలు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.

అలాగే మహమ్మద్ అలీ షబ్బీర్ 90 రోజుల పాటు 12,728 కిలోమీటర్లు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరిగినందుకు గానూ రూ.4,79,936 ఇంటలిజెన్స్ సెక్యూరిటీ విభాగానికి చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఇద్దరు నేతలది కలిపి మొత్తం రూ.9,00,860 రూపాయలు కట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి(అడ్మిన్) పేరుతో గత బుధవారం నోటీసులు జారీ చేశారు.

పోలీసుల అదుపులో న్యూడెమోక్రసీ కమాండర్?

హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఎన్డీ దళ కమాండర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మహబూబాబాద్ జిల్లాలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ పెద్ద చంద్రన్న వర్గం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సింగర బోయిన వీరభద్రం అలియాస్ రామును జిల్లా స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనకు ఎలాంటి హాని తలపెట్టకుండా కేసులు ఉంటే కోర్టులో హాజరుపర్చాలని లేకుంటే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

అయితే పోలీసులు మాత్రం అరెస్టును ధ్రువీకరించడం లేదు. గత కొంత కాలంగా రాము అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే వైద్యం నిమిత్తం ఖమ్మం జిల్లాకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల పరిధిలోని వెన్నారంలో ఉన్న తన బంధువుల ఇంట్లో విశ్రాంతి నిమిత్తం ఆశ్రయం తీసుకున్నారు. ఈ క్రమంలో పక్కా సమాచారం అందడంతో జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఆయన ఉన్న ఇంటిని చుట్టుముట్టారు. రాముతో పాటు భార్య సునీత, ఆశ్రయం కల్పించిన ఇంటి యజమాని బల్లెబోయిన రాములు, మరో వ్యక్తి జల్లె నాగేశ్వరరావులను అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.

మహబూబాబాద్ డీఎస్పీ నరేష్‌కుమార్‌ని ఈ విషయమై వివరణ కోరగా ధ్రువీకరించలేదు. మరోవైపు పోలీసులు అరెస్టు చేసిన ఎన్డీ దళ కమాండర్ రామును బేషరతుగా విడుదల చేయాలని జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో న్యూ డెమొక్రసీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిపారు.

రాష్ట్రంలో దొరల పాలన



• బీసీల పట్ల వివక్ష • పంచాయతీల్లో 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలి • తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం

హైదరాబాద్, ఆంధ్రప్రభ: అన్ని వ్యవస్థలు బీసీల పట్ల వివక్ష చూపుతున్నాయని జాతీయ ఓబీసీ ఫెడరేషన్ అధ్యక్షులు జస్టిస్ వంగాల ఈశ్వరయ్య విమర్శించారు. బీసీ జనాభా లెక్కలను సుప్రీంకోర్టులో సమర్పించకుండా పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం వెనుక భారీ కుట్ర దాగిఉందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ సీఎం కేసీఆర్ అవాస్తవాలు చెబుతూ బీసీలను మోసం చేస్తున్నారని జస్టిస్ ఈశ్వ రయ్య దుయ్యబట్టారు. రాజకీయ పార్టీలకు సామా జిక స్పృహ ఉండి, రాజ్యాంగంపై అవగాహన ఉంటే బీసీలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం లోని పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను జనరల్ స్థానాలుగా మార్చి మళ్లీ దొరల పాలన తీసుకురావ డానికి సీఎం కేసీఆర్ కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సమావేశానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షత వహించారు. సమావేశంలో ఉసా, పిఎస్ఎన్‌మూర్తి, జాజుల లింగం గౌడ్, వరికుప్పల మధు, నాగరాజు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీలను అణగదొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలకు గతంలో పంచాయతీ ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయగా ఈసారి 22 శాతానికి కుదించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రప్రభుత్వ వైఖరికి నిరసనగా నెల రోజుల నుంచి ప్రజా పోరాటాలతో పాటు, న్యాయపోరాటం కూడా చేస్తున్నామన్నారు. రిజర్వేషన్లపైన సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ రోజైన జనవరి 7న ఆర్డినెన్స్ ప్రతులను తగలబెట్టి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

నేడు 12 బీసీ సంఘాల భారీ ధర్నా

పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘంతోపాటు మరో 12 బీసీ సంఘాలు నేడు ఇందిరాపార్క్ దగ్గర ధర్నా నిర్వహించనుంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని సంఘాల నేతలు స్పష్టం చేశారు. బీసీలకు పంచాయతీల్లో తగ్గించిన రిజర్వేషన్లను పెంచాలని, 34 శాతం యధావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఇంటరియమ్ స్టే ఆర్డర్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గ నిర్ణయం లేకుండానే హడావుడిగా బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. వెంటనే ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనను కొనసాగిస్తున్నట్టు తెలిపారు.

మే 5న బీవీఎస్సీ డిగ్రీ ప్రవేశ పరీక్ష

హైదరాబాద్, ఆంధ్రప్రభ : వచ్చే విద్యా సంవత్సరం 2019-20కి గానూ బీవీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కోరే అభ్యర్థులకు మే నెల 5న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అర్హత ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది. ఈ కోర్సులో అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను అనుసరించి గుర్తింపు పొందిన పశువైద్య కళాశాలల్లో 15 శాతం అఖిల భారత కోటాకింది సీట్లను భర్తీ చేయనున్నట్లు భారతీయ పశు వైద్య మండలి శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఐఏపీటీ ఒలింపియాడ్‌లో శ్రీచైతన్య విజయకేతనం

హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇండియన్ అసోసియేషన్ ఫిజిక్స్ టీచర్స్ (ఐఏపీటీ)వారు కేంద్ర ప్రభుత్వం, హోమి బాబా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఐఏపీటీ ఒలింపియాడ్‌లో శ్రీచైతన్య విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని శ్రీచైతన్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బీఎస్ రావు తెలిపారు. శ్రీచైతన్య సంస్థ నుంచి 144 మంది విద్యార్థులు ఎంపికయ్యారని సంస్థ అకడమిక్ డైరెక్టర్ సీమతో కలిసి మీడియాకు తెలిపారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 82 మంది విద్యార్థులు ఉండగా తెలంగాణ నుంచి 59 మంది ఉన్నారని చెప్పారు. ఇటీవల విడుదలైన కేవీపీవై ఒలింపియాడ్‌లో కూడా శ్రీచైతన్య నుంచి అత్యధికంగా 171 మంది ఎంపికయ్యారని తెలిపారు.




రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసిన ఆడిట్ డైరెక్టర్ జనరల్ అజాయబ్‌సింగ్



గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై జరిగిన సమీక్షలో చేయూత పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆ శాఖ కార్యదర్శి బెన్‌హర్ మహేష్‌దత్, డాక్టర్ క్రిస్టినా జెడ్ తదితరులు

షేర్ టిప్స్ చెప్పి కోట్లు కొట్టేశారు



• ఎట్టకేలకు షేర్ ట్రేడ్ ముఠా ఆటకట్టు • నలుగురు నిందితుల అరెస్టు... రూ.3.63 కోట్లు సీజ్ • వేల కోట్ల మోసం... వేలల్లో బాధితులు • హైదరాబాద్‌లో నాలుగు కేసులు... రంగంలోకి సైబరాబాద్ పోలీసులు • డేటింగ్ స్కాం తరహాలో సాగిన చీటింగ్ • మోసపోయిన వారిలో పారిశ్రామికవేత్తలు..

హైదరాబాద్, ఆంధ్రప్రభ : షేర్ మార్కెట్‌లో ఏ సంస్థలపై, ఎప్పుడెప్పుడు పెట్టుబడి పెడితే లాభాలు గడించవచ్చో చిన్నచిన్న సలహా ఇచ్చి... నమ్మకం కలిగాక వారి నుంచి పెద్ద మొత్తాల్లో ఫీజు వసూలు చేసి మోసగించిన ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వేలాది మంది అమాయకులను మోసగించి వేల కోట్ల రూపాయల మేర దండుకున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి వారు మోసానికి వాడుకున్న వివిధ సంస్థల అకౌంట్లలోని రూ. 3.63 కోట్ల రూపాయలను సీజ్ చేశారు.

మధ్యప్రపదేశ్ ఇండోర్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ముఠా గుట్టుని సైబరాబాద్ పోలీసులు రట్టు చెసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శనివారం విలేకరులకు తెలిపారు. సైబరాబాద్ పరిధిలో నలుగురు వినియోగదారులు వీరి మోసాలకు బలయ్యారని, వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగి ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. సెబీ ద్వారా ఇన్వెస్టిమెంట్ సర్టిఫికెట్ తీసుకుని ప్రారంభించిన వివిధ సంస్థల ద్వారా మోసానికి పాల్పడిన ఆయా సంస్థల డైరక్టర్లు, యజమానులలో నలుగురిని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆయా సంస్థల్లో పది వేల మంది వినియోగదారులు ఉన్నారని, గతంలో డేటింగ్ స్కాం తరహాలో ఈ స్కాం నడుస్తోందన్నారు.

మోసం ఇలా...

డీమ్యాట్ అకౌంట్ వినియోగదారులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఆయా వినియోగదారులకు టెలికాలర్ ద్వారా ఫోన్ చేసి షేర్ మార్కెట్‌లో పెట్టుబడులకు సంబంధించి ఒకటి రెండు ఉచిత సలహాలు ఇవ్వడం ద్వారా వల వేస్తారు. ఆ చిట్కాలు పనిచేసి లాభాలు గడించిన వినియోగదారులను మళ్లీ సంప్రదించి మరికొన్ని సలహాలు ఇవ్వాలంటే మూడునెలలు, ఆరునెలలు, ఏడాది గడువుకు కొంత మొత్తం చొప్పున ఫీజు చెల్లించాలంటూ చెబుతారు. నమ్మి లక్షల్లో ఫీజులు కట్టిన తరువాత వారు ఇక టచ్‌లోకి రాకుండా మోసగిస్తారు. ఇలా దేశవ్యాప్తంగా వేలాది మంది మోసపోయారు.సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన నలుగురు నిందితులకు చెందిన నాలుగు సంస్థల్లోనే వేలాది మంది వినియోగదారుల పేర్లు రిజస్టరైనాయి. వీరి మోసానికి నిరుద్యోగులు, పెన్షనర్ల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు ఉండటం విశేషం. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.

నిందితులు వీరే

అరెస్టయిన నిందితుల్లో హైబ్రో మార్కెట్ రీసెర్చ్ ఇన్వెస్ట్‌మెంట్స్, అడ్వైజర్స్ ప్రవేట్ లిమిటెడ్ రిప్రంజెంటేటివ్ స్వప్నిల్ ప్రజాపతి, ది ఈక్వీకామ్ ఫైనాన్షియల్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అఖిలేష్ రఘువంశీ, ట్రేడ్ బిజ్ రీసెర్చ్ ప్రొప్రయిటర్ కమ్ రిప్రంజెంటేటివ్ సంతోష్ సింగ్ పరిహార్, సఫాయి రీసెర్చ్ ప్రొప్రయిటర్ కమ్ రిప్రంజెంటేటివ్ సాగర్ సాహులు ఉన్నారు.

ఇలా వెలుగులోకి....

నగరంలోని బాచుపల్లికి చెందిన నర్సిం మనోహర్‌ను సంప్రదించిన ఈ ముఠా సభ్యులు మొదట కొన్ని సలహాలు ఇచ్చి నమ్మించారు. గత ఏడాది డిసెంబర్‌లో ఫోన్ చేసిన సభ్యులు అతడి నమ్మించాక భవిష్యత్‌లో మరిన్ని సలహాలు ఇస్తామంటూ 5.57 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఆ తరువాత స్పందించడం మానేశారు. అలాగే మణికొండకు చెందిన ఆదిత్య చిలకమర్తి నుంచి రూ. 3.44 లక్షలు, గండిపేటకు చెందిన ఎ.రాచంద్ర ఆర్యశ్రీ నుంచి 2 లక్షల రూపాయలు, కొండాపూర్‌కు చెందిన అంకిత్ కుమార్ నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేసి టచ్‌లోకి రాకుండాపోయారు. దీంతో బాధితులు పోలీసు లను ఆశ్రయించారు. దీనిపై ఏసీపీ శ్రీనివాస కుమార్ సారథ్యంలోని ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి ముఠా గుట్టును రట్టు చేసింది.



ఈఎల్ఎస్ఎస్‌తో రెండు లాభాలు


న్యూఢిల్లీ : ఐసీఐసీఐ ప్రొడెన్షియల్‌లో కొనసాగుతున్న వాటిల్లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం (ఈఎల్ఎస్ఎస్) ఎంతో ఉత్తమమైందని కంపెనీ చెప్పుకొచ్చింది. ఇన్‌కం ట్యాక్స్ చట్టం 1961, 80సీ ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (ఎన్ఎస్‌సీ) కంటే ఈఎల్ఎస్ఎస్‌లో రెండు రకాలు లాభాలు పొందొచ్చని వివరించింది. ఈక్విటీ లింక్‌డ్ సేవింగ్ స్కీం అనేది ట్యాక్స్ సేవింగ్‌లో ఎంతో ఉత్తమమైందని తెలిపింది. ఈఎల్ఎస్ఎస్ అనేది మ్యూచువల్ ఫండ్‌లో ఓ కేటగిరిగా ఉండిందని, ప్రారంభంలో ఈక్విటీ, ఈక్విటీ సంబంధమైన వాటిలోనే పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించడం జరిగిందని, గత రెండు దశాబ్దాలుగా ఈ రంగంలో సేవలు అందించడం జరుగుతోందని వివరించింది. పెట్టుబడిదారుడి ఆదాయం ఏడాదికి రూ.12 లక్షలు ఉంటే ట్యాక్స్ కింద రూ.46,800 పొదుపు పొందే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈఎల్ఎస్ఎస్ కేటగిరిలో ఎన్నో రకాల స్కీంలు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ మంచి ఛాయిస్ అని, ఇది 10 ఏళ్ల కాలపరిమితితో ఉంటుందని వివరించింది.

జాతీయ కార్మిక సమ్మెకు మద్దతిస్తాం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా ఈనెల 8, 9వ తేదీల్లో జరగనున్న జాతీయ కార్మిక సమ్మెకు మద్ధతిస్తున్నట్టు అఖిల భారత రోడ్డు రవాణా వర్కర్స్ అసోసియేషన్ సమన్వయ సమితి తెలిపింది. జాతీయ సమ్మెకు సంఘీభావంగా సమ్మెలో పాల్గొంటున్నట్టు అఖిల భారత రోడ్డు రవాణా వర్కర్స్ అసోసియేషన్ సమన్వయ సమితి ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య వెల్లడించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రోడ్డు రవాణా వర్కర్స్ డిమాండ్లను ఆయన వివరించారు. వ్యవసాయ రంగం తర్వాత దేశ ప్రజానీకానికి ఉపాధి కల్పిస్తున్నది రవాణా రంగాన్ని కొత్త పన్నుల నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయించాలని లక్ష్మయ్య డిమాండ్ చేశారు. గడిచిన రెండేళ్లలో రవాణా రంగం నుంచి కేంద్ర ప్రభుత్వం రూ. 3,09,601 కోట్లు పన్నుల రూపేణా వసూలు చేసినట్టు తెలిపారు. వసూలు చేసిన మొత్తం రోడ్డు రవాణాభివృద్ధికే వెచ్చించాల్సి ఉన్నప్పటికీ సర్కారు సరైన విధంగా కేటాయింపులు చేయడం లేదని వాపోయారు.

మరోసారి బ్యాంకుల సమ్మె

- 8, 9వ తేదీల్లో సేవలు బంద్



న్యూఢిల్లీ : ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉన్న 10 బ్యాంకులు జనవరి 8, 9వ తేదీల్లో చేపట్టే సమ్మెకు పీఎస్‌యూలోని రెండు ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. జనవరి 8-9న దేశ వ్యాప్తంగా సమ్మె చేపడుతున్నట్టు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కు తెలియ జేసినట్టు ఐడీబీఐ బ్యాంక్ బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. రెండు రోజుల సమ్మెతో కొన్ని ప్రాంతాల్లోని బ్యాంకు కార్యకలాపాలపై ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, ఏఐసీసీటీయూ, యూటీయూసీ, టీయూసీసీ, ఎల్‌పీఎఫ్, ఎస్ఈడబ్ల్యూఏ ట్రేడ్ సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. తమ న్యాయమైన 12 డిమాండ్లను వెంటనే నెరవేర్చాలంటూ బ్యాంకులు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. వేతన సవరణ, పెన్షన్‌తో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఏఐబీఓసీ డిసెంబర్ 21న సమ్మె చేపట్టింది. బ్యాంక్ ఆఫ్ బరోడ, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌ల విలీనాన్ని వ్యతిరేకిస్తూ 26న మళ్లీ ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొన్న విషయం తెలిసిందే.

బ్యాంకుల్లో నియంత్రణ అవసరం

ముంబై : బ్యాంకింగ్ సెక్టా ర్‌ను సంక్షోభం వెంటాడుతోందని, దీనికి కారణం సరైన డేటా లేకపోవడమే అని ఆర్థిక వ్యవహా రాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక రంగంలో క్రమబద్ధమైన వృద్ధి సాధించడానికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఎన్‌బీఎఫ్‌సీ సెక్టార్‌కు సంబంధించిన సమాచార కోసం ఓ వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్‌తో కలిసి ముందుకు వెళ్లేందుకు యోచిస్తోందని అన్నారు. గతేడాది ఆగస్టు, ఎన్‌బీఎఫ్‌సీలో ప్రధానంగా ఉన్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్‌లో నెలకొన్న సంక్షో భం గురించి ప్రస్తావించారు. ఈ క్రైసిస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్ అంతా వ్యాపించిందన్నారు. లిక్విడిటీ, విశ్వాసం కోల్పోవడంతో ఈ సంక్షోభం వచ్చినట్టు ప్రాథమికంగా నిర్ధారించినట్టు గార్గ్ వివరించారు. ఫలితంగా డీహె చ్ఎఫ్ ఎల్, ఇండియా బుల్స్‌తో పాటు పలు సంస్థల షేరు విలువలు గణనీ యంగా పడి పోయాయని తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీలు ప్రగ తి సాధించాలంటే నియంత్రణ ఎంతో అవస రం అని, దీన్ని లెక్క చేయకపోతే మాత్రం అభివృద్ధి తిరోగమిస్తుందని అభి ప్రాయప డ్డారు. ఎన్‌బీఎఫ్‌సీల పెట్టుబడిదారుల అవసరాలు తీర్చాలంటే కొన్ని నిబంధనలు తీసుకురావాలి.

చైనా నుంచి చాలా తీసుకున్నాం...
తిరిగి ఇచ్చేయాలి...!
లేదంటే విమర్శలు ఎదుర్కొంటాం

- చైనాతో అమెరికా వాణిజ్య ఒప్పందాలు
- జిన్‌పింగ్ నా స్నేహితుడు • ఒకరిపై ఒకరికి గౌరవం పెరిగింది • అర్జెంటీనా చర్చలు ఫలించాయి
- ఉన్నత స్థాయికి ఇరు దేశ అధికారుల చర్చలు : ట్రంప్



వాషింగ్టన్ : నువ్వా.. నేనా అన్నట్టు వేడెక్కిన అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ఇప్పుడు మెల్లిగా చల్లబడుతోంది. ఏడాది కాలంగా ఒకరిపై ఒకరు టారీఫ్ వార్ ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ ఒకింత ఒడిదుడుకులు ఎదుర్కొందనే చెప్పాలి. ముందుగా అమెరికా ట్రేడ్ వార్‌ను ప్రారంభించింది. అమెరికాలో దిగుమతి అయ్యే కొన్ని చైనా వస్తువులపై ట్రంప్ రెట్టింపు సుంకాన్ని విధించడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. తామేం తక్కువ కాదన్నట్టు చైనా కూడా అమెరికా బాటలోనే వెళ్లింది. చైనా-అమెరికా మధ్య నెలకొన్న విపత్కర పరిస్థితులు ఇతర దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ఊపందుకున్నాయని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ చెప్పుకొచ్చాడు. గతేడాది పెంచిన టారీఫ్‌లతో అమెరికా స్టీల్ ఇండ్రస్టీ ఒకానొక సమయంలో కుదేలైంది. ఇప్పుడిప్పుడే పరిశ్రమలు పుంజుకుంటున్నాయనే చెప్పుకోవచ్చు. 2018 మార్చిలో అమెరికాలో దిగుమతి అవుతున్న స్టీల్, అల్యూమీనియంపై ట్రంప్ పరిపాలనా విభాగం భారీగా సుంకాలు విధించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధంలా భయాందోళనకు గురి చేసింది. ప్రపంచంలో అమెరికా తరువాత రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా చైనా ఉండేది. పెంచుతున్న టారీఫ్‌లకు బెదరకుండా కొన్ని బి.డాలర్ల అమెరికా వస్తువులపై చైనా సుంకాలు విధిస్తూ వచ్చింది.

జీ-20 సమ్మిట్‌తో కీలక మలుపు

నవంబర్, అర్జెంటీనాలో జరిగిన జీ-20 సమ్మిట్‌లో అమెరికా-చైనా ఓ ఒప్పందానికి వచ్చాయి. మార్చి వరకు సుంకాలు విధించాలని నిర్ణయిం చుకున్నాయి. 375 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును తగ్గించాలన్న అమెరికా డిమాండ్‌కు చైనా చర్యలు చేపట్టింది. మార్చి 1, 2019 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని భావిస్తున్నాయి. దీనికి సంబంధించి అమెరికా, చైనా ఉన్నతాధికారుల చర్చలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. రోజ్ గార్డెన్స్‌లో నిర్వహించిన న్యూస్ కాన్ఫరెన్స్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. తాము చైనాతో వాణిజ్యపరమైన చర్చలు జరుపుతున్నామని, ఈ విషయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉత్సాహంగా పాల్గొంటున్నారని అన్నారు. ఈ చర్చలు ఇరు దేశాలకు మంచి చేకూరుస్తాయని భావిస్తున్నట్టు తెలిపాడు.

45 నిమిషాలే అనుకున్నాం...

అర్జెంటీనాలో జిన్‌పింగ్‌తో 45 నిమిషాల పాటు భేటీ కావాలని భావించానని, కానీ అది సుమారు 4 గంటల పాటు కొనసాగిందన్నా డు. ఈ భేటీ ఇరు దేశాల మధ్య స్నేహ పూర్వక వాతావరణానికి దారి తీసిందని వివరించాడు. టారీఫ్‌ల కారణంగా కొన్ని బిలియన్ డాలర్లు పొందామని, చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకుని లాభాలు అందజేస్తామని, అలా చేయకపోతే ప్రపంచంలో ఇంతకంటే చెడు ఆలోచన ఉండదని ట్రంప్ అభిప్రాయపడ్డాడు. చైనా ఏం కోరుకుంటోందో అది ఇస్తామని, దీని కోసం బలమైన బంధాన్ని కొనసాగిస్తామని వివరించాడు. జిన్‌పింగ్‌తో తనది మంచి బంధం ఉంటుందని భావిస్తున్నా అన్నారు. నార్త్ కొరియాతో కూడా తాము ఎంతో బాగా వ్యవహరిస్తున్నామని, రిలేషన్ షిప్‌ను ఇలాగే ముందుకు తీసుకెళ్తామని ట్రంప్ వివరించాడు.

చైనా నుంచి బి.డాలర్ల సుంకాలు

టారీఫ్ ద్వారా చైనాతో పాటు ఇతర దేశాల నుంచి కొన్ని బిలియన్ డాలర్లు పొందడం జరిగిందని, స్టీల్ పరిశ్రమలు ఇప్పుడిప్పుడే అభివృద్ధిపథంలోకి అడుగిడుతున్నాయని అన్నారు. ఇది తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ట్రంప్ తెలిపాడు. నవంబర్‌లో ట్రంప్, జిన్‌పింగ్ బ్యూనస్ ఏయిర్స్‌లో కలుసుకున్నారు. చైనా తమకు అద్భుతమైన టారీఫ్‌ను చెల్లిస్తోందని, కొన్ని బిలియన్ డాలర్లు అమెరికా ఖజానాలోకి వచ్చి చేరాయన్నారు. ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తం చైనా నుంచి పొందలేదని తెలిపాడు. జిన్‌పింగ్‌తో సమావేశమైన అనంతరం ఒకరిపై ఒకరికి ఎంతో గౌరవం పెరిగిందన్నాడు. చైనాతో సమావేశం ఎప్పటికీ మరిచిపోలేనిదని, దీనికి చైనా నుంచి అందరూ హాజరయ్యారని, ఎంతో ఆనందించాల్సిన విషయంగా భావిస్తున్నా రన్నారు.

టిమ్ నా ఆప్త మిత్రుడు

చైనాలో యాపిల్ ఉత్పత్తులు ప్రారంభించాలని భావిస్తున్నా అని అన్నారు. టిమ్ కుక్ తనకు మంచి స్నేహితుడు అని, నేనంటే తనకెంటో ఇష్టమని తెలిపాడు. అమెరికాలో కూడా వ్యాపారం చేయాలని కోరుతున్నట్టు సూచించాడు. అత్యాధునిక వసతులతో ప్లాంట్‌లు స్థాపించాలని టిమ్‌ను ఆహ్వానిస్తున్నట్టు ట్రంప్ వివరించాడు. చైనాలో ఉత్పత్తి ప్రారంభిస్తే యాపిల్‌కి అమెరికాలో కంటే ఎక్కువ లాభాలు వస్తాయన్నాడు. ఎందుకంటే అక్కడ ఎక్కువ ప్లాంట్‌లు స్థాపిస్తారని తెలిపాడు. ప్రస్తుతం సంస్థ అమెరికాలో 350 బి.డాలర్లు పెట్టుబడులు పెడుతోందన్నారు.

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా...
'పారిపోయిన ఆర్థిక నేరగాడు'

- ప్రకటించిన పీఎంఎల్ఏ కోర్టు
- చట్టం వచ్చాక మొదటి వ్యాపారిగా ట్యాగ్



ముంబై : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ముం బైలోని పీఎంఎల్ఏ కోర్టులో ఎదురుదెబ్బ తగలింది. విజయ్ మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరగాడిగా శనివారం పీఎంఎల్ఏ కోర్టు ప్రకటించింది. పలు బ్యాంకులకు సుమారు రూ. 10వేల కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టి మాల్యా లండన్‌లో తలదాచుకుం టున్న విషయం తెలిసిందే. పీఎంఎల్ఏ కోర్టులో ఎట్టకేలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విజయం సాధించారనే చెప్పొచ్చు. పారిపోయిన ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం 2018 ప్రకారం మాల్యాకు ఈ ట్యాగ్ తగలించారు. దీంతో గతేడాది ఆగస్టులో తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం కింద పారిపోయిన ఆర్థిక నేరగాడు మొదటి వ్యాపారి కావడం విశేషం. పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ట్యాగ్ ఇవ్వాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతంలో పీఎంఎల్ఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్‌పై స్టే విధించాలని కోరుతూ మాల్యా గతంలో వేసిన పిటిషన్‌ను పీఎంఎల్ఏ కోర్టు తోసిపుచ్చింది. పలుమార్లు విచా రించిన న్యాయస్థానం ఈడీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈడీ కౌన్సిల్, మాల్యా తరఫు న్యాయవాది వాదోపవాదాలు విన్న తరువాత, సెక్షన్ 12 ప్రకారం మాల్యా పారిపోయిన ఆర్థిక నేరగాడే అని ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఎంఎస్ అజ్మీ ప్రకటించారు. తాను పారిపోలేదంటూ మాల్యా గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా పరాభవమే ఎదురైం ది. రుణాలు ఎగ్గొట్టిన మాల్యాను భారత్‌కు అప్పగిం చాలని లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానం గతంలోనే తీర్పు ఇచ్చింది. తప్పుడు కేసులు పెట్టిన ట్టు ఎలాంటి ఆధారాలు లేవని, అందుకే మాల్యా భారత్ కోర్టుకే సమాధానం చెప్పుకోవాలంటూ వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానం చెప్పుకొచ్చింది. దీంతో ముంబైలోని ఆర్డర్ జైల్లో గదిని కూడా సిద్ధం చేశారు. లండన్ నుంచి తీసుకొచ్చాక మాల్యాను ఇక్కడే ఉంచనున్నట్టు తెలుస్తున్నది. చివరికి పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ట్యాగ్ తగలించడంతో మాల్యా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.

మూడు రీజనల్ బ్యాంకుల విలీనం

న్యూఢిల్లీ : ప్రభుత్వం ఇప్పటికే మూడు జాతీయ స్థాయి బ్యాంకుల విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు సంఘాలు ఆందోళనలు చేపడుతూనే ఉన్నాయి. ఇది సద్దుమణగక ముందే మూడు రీజనల్ బ్యాంకులను విలీనం చేసింది. పంజాబ్ గ్రామీణ బ్యాంక్, మాల్వా గ్రామీణ బ్యాంక్, సట్లేస్ గ్రామీణ బ్యాంకుల విలీనం జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం శనివారం తెలిపింది. దీనిపై ప్రభుత్వం తమతో సంప్రదింపులు జరిపిందని పంజాబ్, సింద్ బ్యాంక్ అధికారులు తెలిపారు.

విలీనంపై ఇతర బ్యాంకులు కూడా ఆసక్తి చూపిస్తున్నాయని, దీంతో మెరుగైన సేవలు అందుతాయని వివరించి నట్టు చెప్పారు. రీజినల్ రూరల్ బ్యాంక్‌లు అన్నీ కలిపి సింగిల్ రీజనల్ రూరల్ బ్యాంక్‌లు మార్చి నట్టు కేంద్ర ప్రభుత్వం బీఎస్ఈ ఫైలింగ్‌లో చెప్పు కొచ్చింది. ఆర్ఆర్‌బీల విలీనానికి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్), పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్, సింద్ బ్యాంకులు స్పాన్సర్‌గా వ్యవహరించాయని వివరించారు.

భారత్ వస్తే ప్రాణానికి ప్రమాదం

- కేసును రాజకీయం చేస్తున్నారు: నీరవ్‌మోడీ



ముంబై: భారత్ వస్తే తనకు ప్రాణహాని ఉందని, అందుకే రావడానికి ఇష్టపడటం లేదని, కేసును కూడా రాజకీయం చేస్తున్నారంటూ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కోర్టుకు చెప్పుకొచ్చాడు. దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన రూ.13వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నీరవ్ మోడీ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం.. నీరవ్ మోడీని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా పరిగణించాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శనివారం దీనిపై వాదనలు జరిగాయి. తన క్లైంట్ ఏ తప్పూ చేయలేదని మోడీ తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించాడు. భద్రతా పరమైన కారణాల రీత్యా భారత్ రాలేకపోతున్నాడని చెప్పుకొచ్చాడు. ఓ సివిల్ ట్రాన్సాక్షన్‌ను కుంభకోణంగా మలిచారని, తానేం తప్పు చేయలేదని నీరవ్ చెప్పుకొచ్చాడు. లావాదేవీలన్నీ తప్పుల తడకగా చూపించి రాజకీయం చేస్తున్నారని వివరించాడు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూడా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. తన కేసును అన్ని పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. నీరవ్‌ను భారత్ రప్పించేందుకు ఈడీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే ఇంటర్‌పోల్ అధికారులు కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. బ్రిటన్‌లోనే నీరవ్ తలదాచుకున్నట్టు భారత్ భావిస్తున్నది. నీరవ్‌తో మెహుల్ చోక్సీ కూడా పీఎన్‌బీ కుంభకోణంలో నిందితుడిగా ఉన్నాడు. మూడు సార్లు సమన్లు జారీ చేసినా నీరవ్ బదులు ఇవ్వకపోవడంతోనే పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా పరిగణించాలని ఈడీ ప్రత్యేక కోర్టును కోరుతోంది.

సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు...
శుభవార్త..!

- లెవీ మినహాయింపునకు కౌన్సిల్ నిర్ణయం! • నేడు మంత్రి వర్గ సమావేశం



న్యూఢిల్లీ : జీఎస్‌టీ కౌన్సిల్ కింద రెండు మంత్రివర్గ ప్యానెల్‌లు ఆదివారం సమావేశం కానున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) శుభవార్త అందించనున్నాయి. నూతన పరోక్ష పన్ను నిబంధనల్లో భాగంగా విపత్తు సెస్ యొక్క లెవీ నుంచి మినహాయింపు ఇవ్వాలనే నిర్ణయం తీసుకోనున్నారు. ఆరుగురు మంత్రులు ఉన్న బృందం ఎంఎస్ఎంఈపై సమీక్షిస్తారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది. జీఎస్‌టీ వచ్చాక చిన్న తరహా పరిశ్రమలు కుదేలయ్యాయని, దీంతో చాలా వరకు సంస్థలు మూతపడ్డాయని మంత్రి వర్గం భావిస్తున్నది. ఏడాదికి రూ.20 లక్షల టర్నోవర్ ఉన్న పరిశ్రమలను జీఎస్‌టీ నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. గతేడాది ఆగస్టులో ఎంఎస్ఎంఈ మంత్రుల బృందం ఏర్పాటు అయ్యింది. ఇందులో బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ, అస్సాం ఆర్థిక శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కేరళ ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఇస్సాక్, పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ ఉన్నారు. సుశీల్ మోడీ నేతృత్వం వహిస్తున్న మరో మంత్రుల బృందం విపత్తు సెస్‌పై సమావేశం కానున్నట్టు అధికారులు వివరించారు. దేశ వ్యాప్త విపత్త పన్ను విధించాలా..? వద్దా..? అనే అంశంపై మోడీ నేతృత్వంలోని మంత్రుల బృందం గత ఏడాది అక్టోబర్‌లో అభిప్రాయాలను కోరిన విషయం తెలిసిందే. శర్మ, ఇస్సాక్, బాదల్‌తో పాటు మంత్రుల బృందంలో ఒడిశా ఆర్థిక శాఖ మంత్రి శశి భూషణ్ బెహ్రా, మహారాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ సుధీర్ మురగంటివార్, ఉత్తరాఖండ్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రకాశ్ పంత్ ఉన్నారు. రెండు మంత్రుల బృందాలు తీసుకున్న నిర్ణయాలను 10వ తేదీన జరిగే జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం ముందు ఉంచుతాయి. నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లపై విధిస్తున్న 12 శాతం జీఎస్‌టీని 5 శాతం చేయాలనే దానిపై కూడా 10వ తేదీన చర్చించే అవకాశం ఉంది.

గాల్లోనే ఆగిన విమాన ఇంజిన్

- ఇండిగో ఎయిర్ బస్ ఏ320కు తప్పిన ముప్పు
- చెన్నై నుంచి కోల్‌కతా వెళ్తున్నప్పుడు ఘటన
- విచారణకు ఆదేశించిన పౌర విమానయాన శాఖ



ముంబై : గాల్లో ఉన్నప్పుడే ఇండిగో ఎయిర్‌బస్ ఏ320 నియో విమానం ఇంజిన్ పని చేయకుండాపోవ డం ఘటనపై పౌర విమాన మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే విచారణ జరిపించా లని ఆదేశించింది. ప్రైట్ అండ్ విట్నీ ఇంజిన్ దీనికి అమర్చడం జరిగింది. జనవరి 3న ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నై నుంచి కోల్‌కతా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంజిన్ పని చేయకపోవడం గుర్తించిన పైలెట్లు విమానాన్ని మళ్లీ చెన్నై విమానాశ్రయానికి తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆ విమానాన్ని పక్కనపెట్టినట్టు తెలుస్తున్నది. గాల్లో ఉన్నప్పుడే ఇంజిన్‌లో పెద్ద పేలుడు సంభవించినట్టు సమాచారం. కొన్ని సాంకేతిక కారణాలతో విమానాన్ని తిరిగి చెన్నైకి తీసుకెళ్లడం జరిగిందని ప్రయాణికులకు సిబ్బంది వివరించారు. మంగళవారం దీనిపై విచారణ జరుపుతున్నామని సివిల్ ఏవియేషన్ సెక్రెటరీ ఆర్ఎన్ చౌబే తెలిపారు. విమానం ఏయిర్‌బస్ తయారు చేయగా, అమెరికాలో తయారైన ప్రైట్ అండ్ విట్నీ ఇంజిన్‌ను దీనికి అమర్చినట్టు తెలిపారు. ఇంజిన్ బ్లేడులు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తున్నది. ఏ320 విమానంలో మొదటి సారి సమస్య తలెత్తిందని, పొగ, భారీ వైబ్రేషన్, భారీ శబ్దాలు రావడం వంటివి జరిగాయి. పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాకే సేవలు వినియోగించుకుంటామని ఇండిగో సిబ్బంది తెలిపారు.

పెన్షన్లు సవరించాలి

హైదరాబాద్, ఆంధ్రప్రభ : బ్యాంక్ ఉద్యోగుల వేతన సవరణతో పాటుగా తమ పింఛన్లు కూడా సవరించి పెంచాలని వివిధ బ్యాంకుల రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం ధర్నాచౌక్‌లో నిరసన ధర్నా నిర్వహించారు. కోఆర్డినేషన్ ఆఫ్ బ్యాంక్ ఫెన్షనర్స్ అండ్ రిటైరీస్ ఆర్గనైజేషన్ (సీబీపీఆర్ఓ), అఖిల భారత బ్యాంక్ రిటైరీస్ సమాఖ్య (ఏఐబీఆర్ఎఫ్)ల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఏఐబీఆర్ఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు ఏ.రాజేంద్రప్రసాద్ మా ట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకోసారి పెన్షన్ పెంచుతు న్నారని, కానీ బ్యాంకు ఉద్యోగులకు రిటైర్ అయిన రోజున నిర్ణయించిందే జీవితాంతం చెల్లిస్తున్నారన్నారు. సీబీపీఆర్ఓ జాయింట్ కన్వీనర్ ఎ. రమేశ్‌బాబు, నాబార్డు రిటైర్డ్ ఎంప్లా యీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కైలాస్‌పతి మాట్లాడుతూ.. సుప్రీం ఆదేశాల మేరకు పరిష్కరించాలన్నారు.

హెచ్ఏఎల్‌లో ఆర్థిక సంక్షోభం

- 20 వేల మందికి మూడు నెలలుగా అందని వేతనాలు
- జీతభత్యాలు, ఇతర అవసరాలకు రూ. 1000 కోట్ల అప్పు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. 20వేలకు పైగా ఉద్యోగులకు మూడు నెలల నుంచి జీతాలు చెల్లించలేదు. జీతాలతో పాటు ఇతరాత్ర అవసరాల కోసం కంపెనీ సుమారు రూ.1000 కోట్ల అప్పు చేయాల్సి వచ్చింది. గత రెండు మూడు దశాబ్దాల కాలంగా ధనవంతులుగా ఉన్న హెచ్ఏఎల్ సంస్థ మొదటి సారిగా నగదు కోసం అప్పు చేయాల్సి పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా హెచ్ఏఎల్ ఛైర్మన్ ఆర్ మాధవన్ మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్న సంస్థ లోటు బడ్జెట్ సమస్య ఎదుర్కొంటోందన్నారు. ఇలాగే కొనసాగితే మాత్రం మార్చి వరకు లోటు బడ్జెట్ రూ.6వేల కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని మాధవన్ తెలిపారు. భారత వైమానిక దళం బకాయిలు చెల్లించకపోవడంతోనే ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. 2017 సెప్టెంబర్ నాటికి రూ.14,500 కోట్ల బకాయిలో ఇప్పటి వరకు కేవలం రూ.2వేల కోట్లు మాత్రమే చెల్లించిందని మాధవన్ వివరించారు. 2017-18 సంవత్సరానికి గాను రక్షణ మంత్రిత్వ శాఖ రూ.13,500 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలతో కలిపి సవరించిన బడ్జెట్ రూ.33,715 కోట్లుగా ఉంది. డిసెంబర్ 31 నాటికి రూ.15,700 కోట్ల బకాయి ఉందని, మార్చి 31 నాటికి రూ.20వేల కోట్లకు చేరుతుందని మాధవన్ వివరించారు. ఐఏఎఫ్ రూ.14,500 కోట్లు చెల్లించాల్సి ఉండగా, మిగిలినవి భారతీయ సైన్యం, నావికాదళం, కోస్ట్‌గార్డ్స్ నుంచి రావాల్సి ఉన్నాయి.

16 ఎంపీ సీట్లు తెరాసకే

- అధికార పార్టీకి 44.4శాతం ఓటర్ల మద్దతు
- వీడీపీ అసోసియేట్స్ 'నేషనల్ ట్రాక్ పోల్' సర్వేలో ప్రజాభిప్రాయం వెల్లడి

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి త్వరలో జరుగనున్న పార్లమెంట్ (లోక్‌సభ) ఎన్నికల్లోనూ విజయ దుందుభి మ్రోగిస్తుందని వీడీపీ అసోసియేట్స్ సర్వే తేల్చిచెప్పింది. గత కొంత కాలంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం 'నేషనల్ ట్రాక్ పోల్' పేరుతో తెలంగాణాలో సర్వే నిర్వహించిన ఆ సంస్థ శనివారం వివరాలను వెల్లడించింది. ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ రాష్ట్రసమితికి 44.4శాతం ఓటర్ల మద్దతు ఉన్నట్లు తెలిపింది. అలాగే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు 31శాతం, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి 11.4శాతం, ఎంఐఎం పార్టీకి 4శాతం, తెలుగుదేశం పార్టీకి 3శాతం, సీపీఎంకు 0.5శాతం, సీపీఐకి 0.5శాతం, తెలంగాణ జనసమితికి 0.4శాతం ఓటర్లు మద్దతు పలుకుతున్నట్లు లెక్కలను తేల్చి చెప్పింది. 4శాతం ప్రజలు ఇప్పటివరకు ఎటూ తేల్చుకోలేక పోతున్నారని పేర్కొంది. తెలంగాణలో ఉన్న మొత్తం పార్లమెంట్ స్థానాలు 17 కాగా 16 స్థానాలు తెలంగాణ రాష్ట్ర సమితి కౌవసం చేసుకుంటుందని వీడీపీ అసోసియేట్స్ సంస్థ అంచనా వేసింది. మిగిలిన ఒక స్థానం ఎంఐఎంకు దక్కుతుందని వెల్లడించింది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టిచూస్తే ప్రతిపక్ష పార్టీలన్నీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దరావత్తు కోల్పోతాయని స్పష్టం చేసింది.

ఫెడరల్ ఫ్రంట్ సంచలనమే

రాష్ట్రటెక్నాలజీసర్వీసెస్ ఛైర్మన్ రాకేష్

ఆంధ్రప్రభ, హైదరాబాద్: జాతీయ సర్వేలన్నీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనాన్ని సూచిస్తున్నాయని, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ దేశ రాజకీయాల్లో పెనుసంచలనమవుతుందని రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ డాక్టర్ రాకేష్ చిరుమళ్ళ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ను ఢీకొట్టే సత్తా ఎవరికీ లేదన్నారు. స్వార్థరాజకీయాలకు, కుట్రలకు కేరాఫ్ అయిన చంద్రబాబును, జాతీయ స్థాయిలో పప్పు రాజకీయం చేస్తున్న రాహుల్‌గాంధీని ప్రజలు మరోసారి తిరస్కరించడం ఖాయమన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటే జాతీయనేతలకు భయం పట్టుకుందన్నారు. రాష్ట్రంలో 16లోక్‌సభ స్థానాలు సాదించి, దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించబోతున్నామన్నారు.

పారికర్‌కు అదనపు భద్రత కల్పించండి

రాష్ట్రపతికి కాంగ్రెస్ లేఖ

పనాజీ: గోవా సీఎం మనోహర్ పారికర్ కు భద్రత పెంచాలని ప్రతిపక్ష గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్రపతికి లేఖ రాసింది. రాఫెల్ ఒప్పందంలో అవినీతిని బయటపెట్టే వివరాలు బహిరంగంగా వెల్లడి కాకూడదని కొన్ని శక్తులు కోరుకుంటున్నాయని, ఒప్పందానికి సంబంధించిన ఫైల్స్, తదితర కీలక డాక్యుమెంట్లను పొందేందుకు ఆ శక్తులు ప్రయత్నించే అవకాశమున్నందున పారికర్ ప్రాణాలకు ముప్పు ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని పారికర్ కు అదనప ు భద్రత కల్పించాలని ఆ లేఖలో కాంగ్రెస్ కోరింది. రాఫెల్ డీల్ సమయంలో పారికర్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. గోవా మంత్రి విశ్వజిత్ ప్రతాప్ సింగ్ రాణే, మరో మంత్రితో మాట్లాడినట్లు ఉన్న ఓ ఆడియో క్లిప్ ను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మంగళవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. రాఫెల్ ఫైల్స్ తన బెడ్ రూమ్ లో ఉన్నాయని పారికర్ కేబినెట్ మీటింగ్ చెప్పారని రాణే మాట్లాడినట్లు అందులో ఉంది. అది కల్పిత ఆడియో క్లిప్ అని రాణే ఖండించారు.

యూపీలో పొత్తు పొడిచింది!

సార్వత్రిక కూటమిగా బరిలోకి ఎస్పీ-బీఎస్పీ

లక్నో: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ,బీఎస్పీలు కలిసి పోటీ చేయబోతున్నాయని శనివారం ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు. సీట్ల సర్దుబాటు, కూటమిలో ఎవరు ఉండాలి వంటి తదితర అంశాలలో రెండు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఎస్పీ, బీఎస్పీల మహాకూటమికి సంబంధించి జనవరిలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని ఆయన తెలిపారు. వరుస భేటీల తర్వాత అఖిలేష్, మాయావతిలు పొత్తు ఉంటుందని సూత్రప్రాయంగా చెప్పినట్లు ఆయన తెలిపారు. శుక్రవారం కూడా ఢిల్లీలో అఖిలేష్, మాయావతి సమావేశమయ్యారు. మహాకూటమిలో చిన్న చిన్న పార్టీలను కూడా భాగస్వాములను చేయాలని ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చారని చౌదరి తెలిపారు. అయితే శుక్రవారం నాటి భేటీలో కాంగ్రెస్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో మహాకూటమిలో ఉండకూడదని అఖిలేష్, మాయావతిలు నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. దీనిపై చౌదరి మాట్లాడుతూ..ఇది అఖిలేష్, మాయాతి ఫైనల్ చేస్తారని అన్నారు. అయితే కూటమి తరపున అమేథీ, రాయబరేలీలో మాత్రం అభ్యర్థులు పోటీకి దిగరని తెలిపారు. ఈ రెండు నియోజకవర్గాలకు రాహుల్ గాంధీ, సోనియాగాంధీలు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కేంద్రంలో అధికారం చేజిక్కుంచుకోవాలనుకొనే పార్టీకి యూపీ చాలా కీలకం. యూపీలో మొత్తం 80 ఎంపీ స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ 71 సీట్లను గెల్చుకొని సునాయాసంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే 2019లో ఎలాగైనా బీజేపీని కట్టడి చేసి కూటమి తరపున ఎక్కువ సీట్లు గెల్చుకొని కేంద్రంలో కింగ్ మేకర్ కావాలని మాయావతి, అఖిలేష్ భావిస్తున్నారు.

ఒకే కుటుంబంలో ఆరుగురి ఆత్మహత్య

బెంగళూరు,శ్రీనగర్: కర్ణాటకలోని ఒకే కుటుంబంలో ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శేఖారియా బీదనల్ అతని భార్య, నలుగురు కుమార్తెలు విషం సేవించి, అనంతరం ఉరేసుకున్నారు. కర్ణాటకలోని కొప్పల్‌లో ఈ దుర్ఘటన జరిగింది. అప్పుల ఇబ్బందులు, పంట నష్టంతో వీరు బాధపడుతున్నారని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు మీడియాకు తెలిపారు.

శ్రీనగర్‌లో ఐదుగురు మృతి..

జమ్ము కాశ్మీర్లోని శ్రీనగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. కుర్షిద్ అహ్మద్ షేక్ (45) కుప్వారా జిల్లాలోని తంగ్‌దార్ ఏరియా నివాసి అని కొన్నిరోజులు ముందు అతని తల్లి వైద్యచికిత్స కోసం కుటుంబంతోసహా ఈ ప్రాంతానికి వచ్చారు. బెమినాలోని ఎస్‌కేఐఎంఎస్ ఆసుపత్రి సమీపంలో బోట్ కాలనీలో ఇల్లును అద్దెకు ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఐదుగురు కుటుంబ సభ్యులు ఊపిరాడని స్థితిలో మరణించారు. కుర్షిద్, ఆయన భార్య గుల్షాన్, వారి ఇద్దరు పిల్లలు ఫైజాన్ (8), ఫుర్ఖాన్ (5), రేష్మాను చనిపోయిఉండగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా ఎన్సీపీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తీవ్రసంతాపం తెలిపారు.

ప్రతిభావంతులు వెళ్లొద్దు

విదేశీ విద్యార్థులకు ట్రంప్ పిలుపు

వాషింగ్టన్: అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు ఇక్కడే ఉండి అమెరికన్ కంపెనీల అభివృద్ధికి దోహదపడాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. హాస్యాస్పదమైన వలస విధానాల వల్ల ప్రతిభావంతులను కోల్పోతున్నాం అని ట్రంప్ అన్నారు. తనకు దిగ్గజ టెక్ కంపెనీల నుంచి ఫోన్లు వస్తున్నాయని, దేశంలోని గొప్ప విద్యాసంస్థల్లో చదువుకున్న వారిని ఇక్కడ ఉంచలేకపోతున్నామని తనకు చెబుతున్నారని, వాళ్లు తిరిగి జపాన్, చైనా తదితర దేశాలకు వెళ్లిపోతున్నారని, వివిధ కారణాల వల్ల వారికి ఇక్కడ ఉండే అవకాశం లేకుండా పోయిందని, దీంతో గొప్ప ప్రతిభావంతులను కోల్పోతున్నాం అని ట్రంప్ అన్నారు. విదేశీ విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉండి ఉద్యోగం చేసుకునే విసయంలో ఎదురవుతున్న ఇబ్బందుల విషయమై డెమొక్రటిక్ కాంగ్రెషనల్ నేతలతో చర్చించినట్లు ట్రంప్ తెలిపారు.చట్టబద్ధమైన వలస విధానాల్లో ఉన్న లొసుగులను అంతం చేసి ప్రతిభ ఆధారంగా వలసలను ప్రోత్సహించాలని ట్రంప్ అన్నారు. ప్రతిభావంతులను వదులుకోబోమని, ప్రజలు చట్టబద్ధంగా, ప్రతిభ ఆధారంగా అమెరికాకు వలస రావాలని తన యంత్రాంగం భావిస్తోందని చెప్పారు.

మోడీకే మొగ్గు!

ఎన్డీఏ - 225 యూపీఏ -167 ఇతరులు -150

(మొదటిపేజీ తరువాయి)



ఇప్పటి కిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, అయితే మెజార్టీ మార్కుకు దాదాపు 70 సీట్ల దూరంలో నిలిచిపోతుందని తేల్చిచెప్పింది. హంగ్ తప్పదన్న సంకేతాలిచ్చింది. బీజేపీకి 201 (-81), కాంగ్రెస్‌కు 110 (66) సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తం 552 స్థానాలకు గాను ఎన్డీయే 225, యూపీఏ 167, ఇతరులు 150 సీట్లు సాధిస్తారని సర్వే అభిప్రాయపడింది. ఓట్ల పరంగాచూస్తే ఎన్డీయేకి 36శాతం, యూపీఏకి 34 శాతం వస్తాయని, కేవలం 4 శాతం ఓట్లతో అధికారకూటమి మళ్లీ పగ్గాలు చేపట్టవచ్చని తెలిపింది. ఒకవేళ హంగ్ వచ్చినప్పటికీ, ప్రధాని అభ్యర్థిని ఆర్ఎస్ఎస్ మార్చబోదు. ఎందుకంటే 81శాతం మంది మోడీకే మద్దతు ప్రకటిస్తున్నారు. కిందటిసారి ఎన్నికల్లో బీజేపీ విజయానికి బాటలు వేసిన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ హవా తగ్గనుంది. ఈసారి 38 సీట్లకే పరిమితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఏడు పార్లమెంటు స్థానాల్లో బీజేపీ 6, ఆమ్‌ఆద్మీ పార్టీ 1సీటు సాధించే అవకాశం ఉంది. అసెంబ్లీ విషయానికొస్తే ఆప్‌కే మళ్లీ ప్రజలు పట్టగట్టనున్నారు. 71శాతం మంది ఓటర్లు కేజ్రీవాల్ ప్రభుత్వం పనితీరుపై సంతృప్తితో ఉన్నారు. లోక్‌సభ విషయానికొచ్చే సరికి ఓటు బదలాయింపు జరిగి, బీజేపీకే లాభిస్తుందని సర్వే స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ 9శాతం, జనసేనకు 5.7శాతం, కాంగ్రెస్‌కు 2 శాతం, సీపీఎం 0.24శాతం, సీపీఐ 0.2శాతం ఓట్లు పొందే చాన్స్ ఉంది.

తెలంగాణలో ప్రధానిగా కేసీఆర్‌కే ఓటు

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరాధ్యుడయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన పార్టీకి తిరుగులేని మెజార్టీ కట్టబెట్టారు. ఈ క్రమంలో దేశ ప్రధానిగా ఎవరు కావాలని అడిగితే, కేసీఆర్ వైపే ఆశగా చూస్తున్నారు. 35 శాతం మంది తెరాస అధినేతను పీఎం కావాలని కోరుకుంటున్నారు. 28 శాతం మంది రాహుల్ వైపు మొగ్గుచూపుతుండగా, అనూహ్యంగా ప్రధాని మోడీ మూడో స్థానానికి పడిపోవడం విశేషం.

తెరాస లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే స్థాయిలో దూసుకెళ్లనుంది. క్లీన్‌స్వీప్ చేయబోతోంది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను 16 సీట్లను కేసీఆర్ పార్టీ గెలుస్తుందని, మిగిలిన ఒక్క స్థానాన్ని ఎంఐఎం దక్కించుకుంటుందని సర్వే స్పష్టం చేసింది. ఓట్ల శాతం విషయానికొస్తే, 44.4 శాతం ఓట్లతో అధికార పార్టీ ప్రత్యర్థులకు అందనంత దూరంలో అగ్రపథాన దూసుకెళ్తుందని, తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ 31శాతం, బీజేపీ 11.4శాతం, ఎంఐఎం 4శాతం, తెదేపా 3శాతం, సీపీఎం 0.5శాతం, సీపీఐ 0.5 శాతం, టీజేఎస్ 0.4శాతం ఓట్లు పొందవచ్చు.

ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు

నిరుద్యోగం19% వ్యవసాయ సంక్షోభం14%
మధ్యతరగతికి ఆర్థిక ప్రయోజనాలు12%
మౌలికరంగ అభివృద్ధి 11% పారిశుధ్యం10%

- ఈశాన్య రాష్ట్రా ల్లో మొత్తం 25 సీట్లకు గాను, ఎన్డీయేకి 18, యూపీఏకి 03, ఇతరులకు 04 సీట్లు లభించనున్నాయి.
- పశ్చిమభారత్ ఎన్డీయే 44, యూపీఏ 40, ఇతరులు 11 (రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర)
- ద.భారత్ ఎన్డీయే 12, యూపీఏ 61, ఇతరులు 57 (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర కేరళ, తమిళనాడు)
- జార్ఖండ్‌లో కాంగ్రెస్ 5, బీజేపీ 4, జేఎంఎం 4, జేవీఎం 1
- హర్యానా 10 సీట్లకు గాను, కాంగ్రెస్ 2, బీజేపీ 7, ఐఎన్ఎల్‌డీ 1
- యూపీలో 80 స్థానాలకు గాను, బీజేపీ 38 మహాకూటమి (ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్‌డీ) 40, కాంగ్రెస్ 2.
- ఒడిశాలోని 21 స్థానాల్లో బీజేపీ 12, బీజేపీ 9 సీట్లు దక్కించుకుంటాయి.
- పశ్చిమబెంగాల్‌లో కమ్యూనిస్టులు ప్రాభవం కోల్పోతుండగా, అక్కడ బీజేపీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 42 సీట్లకు గాను బీజేపీ 11చోట్ల, తృణమూల్ 30, ఇతరులు 1 సీటు గెలిచే అవకాశం ఉంది.
- బీహార్‌లో ఎన్డీయేకి 32, యూపీఏకి 8 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా తూర్పుభారతంలో (బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బిహార్) ఎన్డీయేకి 41శాతం, యూపీఏకి 27శాతం, ఇతరులకు 26 సీట్లు రానున్నాయి.
- తమిళనాడు 39 సీట్లు.. డీఎంకే 21, అన్నాడీఎంకే 11, ఎఎంఎంకే 4, బీజేపీ 1, పీఎంకే 1, కాంగ్రెస్ 1.
- కర్నాటక 28 సీట్లు.. కాంగ్రెస్ 13, జేడీఎస్ 4, బీజేపీ 11 సీట్లు వచ్చే అవకాశం ఉంది.



పీఎం రాహుల్ సీఎం స్టాలిన్

తమిళుల మనోగతమిదే

న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి రేసులో రాహుల్ గాంధీ ముందంజలో నిలిచారు. ఎన్డీయే సారధి, ప్రధాని నరేంద్రమోడీని వెనక్కి నెట్టేశారు. భవిష్యత్ ప్రధానిగా రాహుల్‌కే మెజార్టీ ప్రజలు మద్దతు పలుకుతున్నారు. 28శాతం మంది మోడీకి మద్దతు పలుకుతుండగా, 39శాతం మంది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ప్రధానమంత్రి కావాలని అభిలషిస్తున్నారు. అయితే ఇది కేవలం తమిళుల అభిప్రాయం మాత్రమే సుమా. ఇటీవల ఓ ఆంగ్లఛానల్ నిర్వహించిన సర్వేలో తమిళులు తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు. దేశ ప్రధానిగా మోడీ కంటే రాహుల్ బెస్ట్ అని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో మోడీ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా ఇక్కడి ప్రజలు రాహుల్ గాంధీవైపు మొగ్గుచూపుతున్నారు. ఇండియాటుడే పీఈఎస్ ఈ మేరకు నిర్వహించిన సర్వేలో తమిళ ప్రజలు మోడీ పట్ల మరింత వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టమైంది. కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్నవాళ్లు 24శాతం కాగా, 41శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతుల విషయానికొస్తే, తమ జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదని 58 శాతం మంది నిర్లిప్తత కనబరిచారు. అన్నాడీఎంకేతో బీజేపీతో దోస్తీ చేస్తుందా? అన్న ప్రశ్నకు 28 శాతం మంది ఔనని, 30 శాతం మంది కాదని బదులిచ్చారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు పళని ప్రభుత్వం తొత్తుగా పనిచేస్తున్నదని 32 శాతం మంది పేర్కొనడం విశేషం. వ్యవసాయం, తాగునీరు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలే వచ్చే ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి. 2018 డిసెంబర్ 24 - 2019 జనవరి 2 మధ్య కాలంలో దాదాపు 3930 మంది అభిప్రాయాలతో సర్వే నివేదిక రూపొందించారు. ఇదిలావుండగా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం రాహుల్ కంటే మోడీ అగ్రపథాన నిలిచారు. 49శాతం మంది ప్రజలు మోడీనే ప్రధానిగా కోరుకుంటున్నారు.

సీఎంగా స్టాలిన్‌కే జనాదరణ

తదుపరి తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్‌కు జనాదరణ క్రమంగా పెరుగుతోంది. గత రెండు నెలల్లో స్టాలిన్ గ్రాఫ్ మరింత పైకి పాకింది. ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వం పనితీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 57శాతం మంది పళని సర్కార్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. అక్టోబర్ 2018తో పోలిస్తే తాజా సర్వేలో మూడు శాతం వ్యతిరేతక పెరిగింది. అదేవిధంగా కిందటిసారి 18శాతం మంది సంతృప్తి వ్యక్తంచేయగా, ఈసారి ఒకశాతం తగ్గినట్లు సర్వేలో వెల్లడైంది. ఇదే సమయంలో డీఎంకే సారధి పళనిస్వామికి ప్రజాదరణ పెరుగుతూ వస్తోంది. 43శాతం మంది స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక సీఎం రేసులో సినీనటుడు కమల్‌హాసన్‌కు 10శాతం మద్దతు, పీఎంకే లీడర్ రాందాస్‌కు 9శాతం మంది మద్దతు పలుకుతున్నారు. ఆసక్తికర విషయం ఏమంటే, సూపర్‌స్టార్ రజనీకాంత్ (5శాతం) కంటే కమల్‌హాసన్‌కు ఎక్కువ పాపులారిటీ లభించడం. ఈ ఇద్దరిలో రాజకీయ నాయకుడిగా ఎవరు బెటర్ అన్న అంశానికొస్తే 31శాతం మంది భారతీయుడికి జై కొట్టగా, రజనీకి కేవలం 27శాతం మంది మద్దతుగా నిలిచారు.

ఢిల్లీలో మళ్లీ కేజ్రీ!



వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆమ్‌ఆద్మీ పార్టీకే ఢిల్లీ ప్రజలు మరోసారి పట్టం కట్టేలా కనిపిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మాదిరి ప్రభుత్వ వ్యతిరేకత కేజ్రీ సర్కార్‌కు లేదని, 49శాతం మంది ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌నే మళ్లీ ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని ఈపీఎస్ సర్వే నిగ్గుతేల్చింది. తర్వాతి స్థానాల్లో బీజేపీ నేత మనోజ్ తివారి (14శాతం), షీలా దీక్షిత్ (12శాతం), హర్షవర్ధన్ (12శాతం) ఉన్నారు. ఇక ఆప్ ప్రభుత్వం పనితీరుపై 43శాతం మంది సంతృప్తితో ఉండగా, 34 శాతం మంది అసంతృప్తి వెలిబుచ్చారు. ఇటీవల మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమిపాలైనా, హస్తినలో మాత్రం మోడీదే పైచేయిగా ఉంది. ప్రధానిగా 49శాతం మంది మోడీవైపు నిలుస్తుండగా, రాహుల్‌కు 40 శాతం మంది మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు అంశంలో ఢిల్లీ ప్రజలు చెరిసగంగా ఉన్నారు. 41శాతం మంది ఎన్డీయే ఫరవాలేదని చెబుతుండగా, 37శాతం మంది అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రామ మందిరం అంశం కీలకం కానుందని 46 శాతం మంది, దాని ప్రభావం ఉండదని 39 శాతం మంది అభిప్రాయపడ్డారు. మందిరం కోసం ఎన్డీయే ఆర్డినెన్స్ తెస్తుందా? అన్న ప్రశ్నకు 42 శాతం ఔనని, 24శాతం కాదని జవాబిచ్చారు. ఉద్యోగ, ఉపాధి కల్పన, అవినీతి, తాగునీరు, కాలుష్యమే ఎన్నికల అస్త్రాలుగా మారబోతున్నాయని ఢిల్లీ వాసులు పేర్కొం టున్నారని సర్వే వెల్లడించింది. ఇక్కడ మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా, 2015 నాటి ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ 67 సీట్లు గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది. బీజేపీ మూడు సీట్లకు పరిమితం కాగా, కాంగ్రెస్ ఖాతా తెరవలేక పోయింది.

పెళ్లికి రండి.. మోడీకి ఓటేయండి

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న శుభలేఖలు

న్యూఢిల్లీ: మీరెవరైనా మీ కుమార్తె, కుమారుడు వివాహ ఆహ్వాన పత్రికలో ఫలానా వారికి ఓటేయాలని చెప్పే సాహసం చేయగలరా? ముమ్మాటికీ చేయలేరు. కానీ సూరత్‌కు చెందిన ఓ ఆహ్వాన పత్రికలో సదరు ఆహ్వానితులు ఇలాంటి సాహసమే చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్ర మోడీకి ఓటేయాలంటూ అతిథులకు సూచించారు. మోడీకి ఓటేయడమే మీరు నవదంపతులకు ఇచ్చే కానుక అంటూ పత్రిక కిందిభాగంలో ఈ మేరకు స్పష్టంగా అచ్చువేయించారు. ఇప్పుడు ఈ పత్రిక సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనితోపాటు మంగళూరుకు చెందిన మరో మోడీ మద్దతుదారు అరుణ్ ప్రసాద్ సైతం ఇదేవిధంగా వ్యవహరించడం నెట్టింట టాక్‌ఆఫ్‌ద సైట్‌గా మారింది. మరొక ఔత్సాహిక అభిమాని భూషణ్ బ్రాన్సన్ మరో అడుగు ముందుకేశారు. తన వెడ్డింగ్ కార్డుమీద ఎన్డీయే పథకాలు, సాధించిన విజయాలను ప్రత్యేకంగా ముద్రించాడు. మేం మోడీని కాపాడుకుంటాం. మోడీ దేశాన్ని కాపాడతాడు అని తాను బలంగా నమ్ముతున్నట్లు చెప్పాడు. ఈ మేరకు ప్రధానికి ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇదివరకు కొందరు స్వచ్ఛభారత్ లోగోను తమ వెడ్డింగ్ కార్డులపై ముద్రించడం.. వారికి ప్రధాని రీట్వీట్ చేయడం చర్చనీయాంశం అయింది.

సీబీఐ ఉచ్చులో అఖిలేష్, చంద్రకళ

- ఇసుక అక్రమ రవాణ కేసులో
- 14 చోట్ల సాదాలు.. సీబీఐ తనిఖీలు
- చంద్రకళ కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి వాసి

న్యూఢిల్లీ/లక్నో: సార్వత్రిక ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌పై సీబీఐ విచారణ ఎదుర్కోనున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా వైరిపక్షాలు ఎస్పీ, బీఎస్పీ చేతుల కలిపి సీట్ల సర్దుబాటు చేసుకున్న రోజే సీబీఐ బృందాలు ఏకకాలంలో 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడం రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించింది. ఢిల్లీ, నోయిడా, హమీర్‌పూర్, లక్నో, జలౌన్ తదితర ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేసింది. రూ.12.5 లక్షల రూపాయల నగదు, 1.8 కిలోల బంగారు, విలువైన స్థిరచరాస్తుల డాక్యుమెంట్లు సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐఏఎస్ అధికారి బి.చంద్రకళ నివాసాలు ఇటు నోయిడా, అటు లక్నోలోనూ తనిఖీలు చేశారు. అఖిలేష్ ప్రభుత్వానికి ఐఏఎస్ అధికారి చంద్రకళ సన్నిహితురాలిగా పనిచేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. నిన్న మొన్నటి వరకు ఆమె డైనమిక్ ఆఫీసర్ అని, అక్రమార్కుల పట్ల కఠినంగా ఉంటారని సామాజిక మాధ్యమాల్లో హోరెత్తించారు. నిజాయితీపరురాలు, అవినీతి పరుల పాలిట సింహస్వప్నం అంటూ ప్రచారం చేశారు. విధి నిర్వహణలో డేరింగ్ డాషింగ్ ఆఫీసర్‌గా కూడా పేరు సంపాదించారు. అదే ఒరవడితోనే అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు తెరలేపి, భారీగా సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై కొందరు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా, సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కథనం ప్రకారం 2012-16 మధ్యకాలంలో హమీర్‌పూర్ జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగాయి. ఆ సమయంలో అక్కడ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించిన ఐఏఎస్ అధికారి బి.చంద్రకళ, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ కుమార్ మిశ్రా, 2017 ఎన్నికల్లో బీఎస్పీ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయిన సంజయ్ దీక్షిత్‌లతోపాటు 11మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎమ్మెల్సీ సోదరుడు దినేష్ కుమార్ మిశ్రా, మైనింగ్ శాఖలో పనిచేస్తున్న క్లర్క్ రామ ఆశ్రయ్ ప్రజాపతి, అంబికా తివారి, సత్యదేవ్ దీక్షిత్, రిటైర్డ్ మైనింగ్ క్లర్క్ రాం అవతార్ సింగ్, మైనింగ్ లీజుదారు కరణ్‌సింగ్, అక్రమ మైనింగ్ సరఫరాదారు అదిల్ ఖాన్‌ల పేర్లు ఎఫ్ఐఆర్‌లో ఉన్నాయి. 2013లో మైనింగ్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన గాయత్రి ప్రజాపతి సిఫారసులతో అదిల్ ఖాన్‌కు పనులు అప్పగించినట్లు ఆరోపణలున్నాయి. ఇసుక, ఇతర విలువైన ఖనిజాలను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. 2012- 14 మధ్యకాలంలో 2008 బ్యాచ్‌కు చెందిన యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి చంద్రకళ హమీర్‌పూర్ జిల్లా మెజిస్ట్రేట్‌గా పనిచేశారు.

ఆ సమయంలో మైనింగ్ కాంట్రాక్టులకు సంబంధించి 'ఈ-టెండర్' విధానాలను పక్కనపెట్టి అక్రమార్కులకు కట్టబెట్టారని ఎఫ్ఐఆర్‌లో అభియోగం. దాని ఆధారంగానే సీబీఐ అధికారులు దర్యాప్తులో భాగంగా శనివారంనాడు ఢిల్లీ, లక్నో తదితర 14 ప్రాంతాల్లో సీబీఐ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు సీబీఐ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. 2012 నుంచి 2017 మధ్యకాలంలో యూపీ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ పనిచేశారు. 2012-13 సమయంలో మైనింగ్ మంత్రిత్వ శాఖ సీఎం అఖిలేష్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలోనే హమీర్‌పూర్ జిల్లా మైనింగ్ కుంభకోణంలో అఖిలేష్ పాత్రపై సీబీఐ దర్యాప్తు జరుపనుంది.

2013లో మైనింగ్ శాఖను గాయత్రి ప్రజాపతికి కేటాయించారు. తదనంతరం జరిగిన పరిణామాల్లో ప్రధానంగా చిత్రకూట్‌లో ఓ మహిళపై అత్యాచారం కేసులో గాయత్రి ప్రజాపతి అరెస్టయ్యారు.

అక్రమ మైనింగ్‌కు సంబంధించి సీబీఐ అధికారులు తాజాగా 2019 జనవరి 2న మూడో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాదాపు రెండున్నర సంవత్సరాలపాటు అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగింది. 2016 జులై 28న హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. 2017లో షమ్లి, కౌషంబి జిల్లాల్లో ఏడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసింది. సీనియర్ అధికారుల కథనం ప్రకారం ఫథేవ్‌పూర్, డియోరియా, సహరన్‌పూర్, సిద్ధార్థ నగర్ జిల్లాల్లో కూడా త్వరలో సీబీఐ దర్యాప్తు చేయనుంది. 2012-2016 మధ్య చోటుచేసుకున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై విచారణ చేపట్టనుంది. మైనింగ్ లీజు లేదా రిన్యూవల్ కోసం 2012 మే 31న అఖిలేష్ ప్ర భుత్వం 'ఈ-టెండర్'' విధానాన్ని తీసుకొచ్చింది.

చంద్రకళ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు



హమీర్‌పూర్ జిల్లా మెజిస్ట్రేట్‌గా అధికార బాధ్యతలు నిర్వహిస్తున్న బి.చంద్రకళ ఇతర అధికార యంత్రాంగంతో కుమ్మక్కై అక్రమంగా మైనింగ్ అనుమతులు, రిన్యూవల్స్ ఇచ్చారని ఎఫ్ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. అధికార బాధ్యతల నిర్వహణలో జిల్లా కలెక్టర్ నేరపూరితంగా వ్యవహరించారని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-టెండర్ ప్రక్రియను పక్కన పెట్టారని బి.చంద్రకళపై అభియోగాలు నమోదయ్యాయి. మైనింగ్ స్కాంలో మైనింగ్ లీజుదారులు, ఖనిజాల రవాణా వాహనాల డ్రైవర్ల పాత్ర కూడా ఉందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఐఏఎస్ చంద్రకళ ఎల్లారెడ్డి వాసి!

తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన చంద్రకళ 2008లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. సివిల్ సర్వీసులో 409 ర్యాంకు పొందిన ఆమె యూపీ రాష్ట్రానికి కేటాయించబడ్డారు. చంద్రకళ భర్త ఏ.రాములు తెలంగాణ సాగునీటి శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. చంద్రకళ అలహాబాద్, హమీర్‌పూర్, మధుర, బులంద షహార్‌లో పనిచేశారు.

చంద్రకళను స్వచ్ఛ భారత్ అభియాన్ డైరెక్టర్‌గా, తాగునీటి మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీగా ప్రధాని నరేంద్రమోడి నియమించారు. యూపీలోని బిజ్నోర్, బులంద్‌షహార్, మీరట్‌లో ఆమె స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు విశేషంగా పనిచేశారు. ఆమె పనితీరును గుర్తించి నరేంద్రమోడి ఢిల్లీలో పోస్టింగ్ ఇప్పించారు.

కాంగ్రెస్‌ది రిటైల్... బీజేపీది హోల్‌సేల్ అవినీతి

• సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్రమోడీని గద్దె దింపేందుకు బీజేపీ వ్యతిరేక శక్తులన్ని ఏకం కావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని అన్నారు. శనివారం ఆయన ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఏపీలో తాము చంద్రబాబును వ్యతిరేకిస్తున్నామని, తెలంగాణలో టీడీపీతో కలిసి పోరాడతామని అన్నారు. అయితే జాతీయ స్థాయిలో మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. శబరిమల విషయంలో కేంద్రం, బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆరోపించారు. శని సింగ్నాపూర్ విషయంలో కోర్టు తీర్పును అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం, కేరళలో శబరిమల విషయంలో వ్యతిరేకించడమేమిటని ప్రశ్నించారు. కేరళలో ఆరెస్సెస్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్ కలిసి అరాచకం, అల్లర్లు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. రాఫెల్ విమానాల కొనుగోలులో ప్రధాన మంత్రే నేరుగా డీల్ కుదిర్చి అంబానీలకు ప్రయోజనం కుదుర్చుతున్నాడని అన్నారు. కాంగ్రెస్‌ది రిటేయిల్ అవినీతి అయితే, బీజేపీది హోల్‌సేల్ అవినీతి అని అన్నారు. సుప్రీంకోర్టుకు అసలు పత్రాలు ఇవ్వకుండా కళ్లకు గంతలు కట్టి తీర్పులు సానుకూలంగా వచ్చేలా కేంద్రం చూసుకుంటోందన్నారు. రాఫెల్ డీల్ పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. జేపీసీ వేస్తే వారి బండారం మొత్తం బయటపడుతుందని భయపడుతున్నారని అన్నారు.

సమస్యల పరిష్కారానికి రాజ్‌నాథ్ సానుకూలం

•ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారని ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ వెల్లడించారు. శనివారం ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు ఢిల్లీలో రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీల అంశాలపై ఆయనకు వినతి పత్రం అందజేశారు. అనంతరం చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర సమస్యలు తెలిసిన వ్యక్తిగా స్పందించి మోడీ నిర్ణయం తీసుకోవాలని రాజ్‌నాథ్‌కు వివరించామని అన్నారు. ప్రత్యేక హోదా అంశం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యతో ముడిపడి ఉందని... విభజన హామీలు అమలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్ళామని ఆయన చెప్పారు. తమ విజ్ఞప్తిపై హోంమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు ఢిల్లీలో ఉండి తమ పోరాటం కొనసాగిస్తామని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర విభజన హామీలపై వినతి పత్రాలు అందజేస్తామని చలసాని శ్రీనివాస్ ప్రకటించారు.

అప్పుల ఏపీని సంపన్నంగా మారుస్తా

• ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అప్పుల రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రంగా మారుస్తానని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు. ఏడు లక్షల కోట్ల బడ్జెట్‌తో అందరికీ సంక్షేమాన్నందిస్తానని శనివారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. ఏపీని ధనిక రాష్ట్రంగా చేస్తానని... ఏపీ అభివృద్ధి ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యమని కేఏ పాల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాశాంతి పార్టీ 100 స్థానాల్లో గెలుపొందుతుందని, తనకు దేవుడి ఆశీర్వాదముందని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే రైతులకు 50 శాతం రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో విఫలమయ్యారని, చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని కేఏ పాల్ విమర్శించారు. 13 జిల్లాలలో కార్యవర్గ సభ్యులతో ఈనెల 7 నుంచి 12 వరకు సమావేశాలు నిర్వహించబోతున్నట్టు తెలిపారు. అన్ని జిల్లాలలో పార్టీ కార్యాలయాలు ప్రారంభించాక ఫిబ్రవరి నుంచి ప్రజా సభలు నిర్వహిస్తామని కేఏ పాల్ వెల్లడించారు.

రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు

• వైసీపీ ఎమ్మెల్యే రోజా

హైదరాబాద్,ఆంధ్రప్రభ: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజా అన్నారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడుతూ రాష్ట్రంలోకి సీబీఐ, ఐటి వంటి సంస్థలు రాకూడదని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గం అన్నారు. హైకోర్టు తీర్పును కూడా సీఎం చంద్రబాబు గౌరవించకుండా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారన్నారు. ఎన్ఐఏకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించదని చెప్పడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కుట్ర వెనుక ఎవరున్నారో అందరినీ బయటకు లాగాలన్నారు. చంద్రబాబు చేసిన తప్పులకు సీబీఐ కత్తులు వారి గొంతులపై ఉన్నాయన్నారు. ఇలాంటి వారిని శిక్షించకపోతే చాల ప్రమాదం అన్నారు. కోడికత్తి అంటూ హేళన చేస్తున్న చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. ఈ భయంతోనే బీజేపీతో జగన్ కలిశారంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. ఎన్ఐఏ దర్యాప్తులో అందరినీ విచారిస్తే ఖచ్చితంగా తప్పు చేసిన వారు బయటకు వస్తారని రోజా పేర్కొన్నారు.

రజత్‌కుమార్ టీఆర్ఎస్‌కు అమ్ముడుపోయారు

• టీపీసీసీ కోశాధికారి గూడూరు ఆరోపణ

హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయారని టీ పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఆరోపించారు. ఎన్నికలలో అవకతవకలకు పాల్పడి.. టీఆర్ఎస్ విజయానికి రజత్‌కుమార్ సహాయం అందించారని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర ధర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రజత్‌కుమార్ ఆస్తులు, ఆయన బంధువుల ఆస్తులపై నిఘా పెట్టి విచారణ చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ పారదర్శకంగా, నిజాయితీగా వ్యవహారించినట్లు రుజువు చేసుకోవాలని గూడూరు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అక్రమంగా సాధించిన విజయంలో రజక్‌కుమార్ పాత్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

హనుమాన్‌చాలీసా మహాయజ్ఞంలో ఏపీ సీఎం

అమరావతి, ఆంధ్రప్రభ: అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచిదానంద స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణ విశ్వశాంతి మహాయజ్ఞంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. కృష్ణా నదీతీరంలోని పద్మావతి ఘాట్లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీర హనుమాన్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి సచ్చిదానంద స్వామి ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశ్వశాంతి మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్న సచ్చిదానంద స్వామిని అభినందిస్తూ ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహూకరించారు.

ఇంద్రకీలాద్రిపై సరస్వతీ యాగం

అమరావతి, ఆంధ్రప్రభ : బెజవాడ ఇంద్రకీలాద్రిపై శనివారం సరస్వతీ యాగాన్ని వైభవంగా నిర్వహించారు. దేవస్థానం మెట్ల వద్ద యాగశాలలో వైభవంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు.ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు విద్యార్థులకు కలం,అమ్మ వారి పాకెట్ ఫోటో,కంకణం,ప్రసాదం అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వరమ్మ, వేద పండితులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

భవానీ హుండీల లెక్కింపు

భవానీ దీక్షలకు సంబంధించిన హుండీలను (రెండో రోజు) శనివారం ఈవో కోటేశ్వరమ్మ ,పాలక మండలి చైర్మన్ గౌరంగబాబు పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. రూ.1,32,73,265 నగదు, 265 గ్రాముల బంగారం, 13.100 గ్రాముల వెండి లభించిందని ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు.మూల నక్షత్రం రోజును పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ దంపతులు,కుటుంబ సభ్యులు శనివారం కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకారం పునేఠ దంపతులకు ఈవో, అధికారులు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఈవో , అనిల్‌చంద్ర పునేఠ దంపతులకు అమ్మ వారి క్యాలెండర్,ప్రసాదం అందజేశారు.

యుద్ధానికి సిద్ధంకండి

• ఆర్మీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపు • సవాళ్లు, సమస్యలు పొంచి ఉన్నాయంటూ హెచ్చరిక





బీజింగ్: భారత్‌తో సరిహద్దు సమస్య, దక్షిణ సముద్రంలో పొరుగు దేశాలతో ఎదురవుతున్న సాగర ప్రాదేశిక వివాదాల నేపథ్యంలో భవిష్యత్‌లో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశ సాయుధ బలగాలకు పిలుపునిచ్చారు. రెండు రోజుల కిందట బీజింగ్‌లో ఆర్మీ అధిపతులతో జిన్‌పింగ్ సమావేశం అయ్యారు. దేశ అత్యున్నత మిలటరీ సంస్థ అయిన సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) సమావేశంలో భవిష్యత్ పరిణామాలపై వారికి మార్గదర్శకం చేశారు. చైనాయే మనకు ప్రధానం అంటూ అమెరికా తాత్కాలిక రక్షణమంత్రి పాట్రిక్ సనహన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో జిన్‌పింగ్ ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

శరవేగంగా ఆధునీకీకరణను అందిపుచ్చుకుంటున్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) రాబోయే ప్రమాదాలు, సవాళ్లు, యుద్ధాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యాధునిక ఆయుధ వినియోగంపై సైనికులంతా అవగాహన కలిగివుండాలి. తిరుగులేని పోరాటానికి సన్నద్ధులవ్వాలి. ఇందుకోసం 2019లో ఏడాదిపాటు వారికి శిక్షణ కార్యక్రమాలు కొనసాగించాలి. ఇండియాతో భూసరిహద్దు సమస్య, ద.చైనా సముద్రజలాల్లో కమ్ముకొస్తున్న వివాదాలు, తైవాన్‌ను తిరిగి ఐక్యం చేసుకునే అంశంలో అమెరికా జోక్యం వంటి పరిణామాలు దేశానికి పెనుసవాళ్లు కానున్నాయంటూ జిన్‌పింగ్ హెచ్చరించారు.

స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంగా ఉంటున్న తైవాన్‌ను బలప్రయోగం ద్వారా తిరిగి మనదేశంలో ఐక్యం చేసుకునే హక్కు మనకుందని ఇటీవల జిన్‌పింగ్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఈ ఐలాండ్ భద్రతకు హామీ ఇస్తున్నట్లు ప్రకటించడాన్ని చైనా తీవ్రంగా పరిగణిస్తోంది. ఆర్మీ బలగాలన్నీ దేశ భద్రత, మారుతున్న పరిణామాలు, ఎదురయ్యే సంక్లిష్టతలు, సవాళ్లపట్ల అవగాహన కలిగి జాగృతమై ఉండాలి. ప్రజలు, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సమరానికి సన్నద్ధమై ఉండాలి అని చైనా అధికార పార్టీ అధినేత స్పష్టంచేశారు. ఈ క్రమంలో పార్టీ, ప్రభుత్వ విభాగాలు, కేంద్ర, స్థానిక సంస్థలు రక్షణ, మిలటరీ అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కోరారు. గత శతాబ్దిలో ఎన్నడూ లేనంతగా, ప్రపంచంలో భారీ మార్పులు జరగనున్నాయి. అభివృద్ధి కోసం వ్యూహాత్మక అవకాశాలను అదించుపుచ్చుకునేందుకు చైనాకు ఇది కీలక సమయం. అందుచేత, అనిశ్చితిని వేగంగా, సమర్థవంతంగా ఎదుర్కొనే నేర్పును కలిగివుండాలి. సంయుక్త ఆపరేషన్లకు అనుగుణంగా కమాండింగ్ సామర్థ్యాలను పెంపొందించుకోవాలని జిన్‌పింగ్ మార్గనిర్దేశం చేసినట్లు చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. కాగా, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అమ్ముల పొదిలోకి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ పేరుతో అత్యంత శక్తివంతమైన అణుయేతర బాంబ్ చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

- పీఎల్ఏ ప్రపంచంలో అతిపెద్ద సైనికదళం. దాదాపు 23 లక్షల మంది సైన్యాన్ని కలిగివుంది. గతేడాది కొత్తగా రిక్రూట్ అయిన వారికి శిక్షణ కాలాన్ని రెట్టింపు చేశారు. వారిలో సామర్థ్యాన్ని పెంపొందించే క్రమంలో మూడు నెలల నుంచి ఆరు నెలలకు పొడిగించారు.
- 2012లో చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జిన్‌పింగ్ తన హయాంలో ఆర్మీని బలోపేతం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. దేశ బడ్జెట్‌లో రక్షణ రంగానికి 175 బిలియన్ డాలర్లు కేటాయించి తన ప్రాధాన్యతను చాటిచెప్పారు.
- దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనీ, తైవాన్ సార్వభౌమత్వం కోసం పోరాడుతున్నాయి. మరొకవైపు చైనా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకున్న ఈ దీవులున్న చోట అమెరికా నిరంతర గస్తీ నిర్వహణకు ప్రయత్నిస్తుండటం ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నది.
- సైనిక, ఆర్థిక సహాయం పేరుతో, బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు పేరుతో చిన్న దేశాలను అప్పుల ఊబిలోకి నెట్టేందుకు కుట్ర చేస్తోందంటూ చైనా తీరుపై అమెరికా కన్నెర్ర చేస్తోంది.

హిమాచల్‌లో ఘోర బస్సు ప్రమాదం

ఆరుగురు విద్యార్థులు, డ్రైవర్ దుర్మరణం



షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్మార్ జిల్లాలో శనివారం విద్యార్థులతో వెళుతున్న స్కూల్‌బస్సు లోయలో పడటంతో డ్రైవర్‌తోపాటు ఆరుగురు విద్యార్థులు దుర్మరణం చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో 12మంది స్కూలు పిల్లలు గాయపడ్డారని తెలిపారు. శనివారం ఉదయం 8గంటలకు డీఏవీ ప్రైవేట్ స్కూలుకు చెందిన బస్సు విద్యార్థులను తీసుకువెళుతూ లోయలోపడటంతో ఆరుగురు విద్యార్థులు, డ్రైవరు మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని సిర్మార్ ఎస్పీ రోహిత్ మల్పానీ వెల్లడించారు. సమీర్ (5), ఆదర్శ్ (7), కార్తీక్ (14), డ్రైవర్ రామ్ స్వరూప్ (40) సంఘటన ప్రాంతంలోనే మృతిచెందారని, అభిషేక్ అతనిసోదరి సంజనా, నైతిక్ చౌహాన్ తీవ్ర గాయాలతో నహాన్ మెడికల్ కాలేజ్‌లో గాయాలతో ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ తెలిపారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న12మంది విద్యార్థుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. 12మందిలో 10మంది విద్యార్థులను సంధ్య, రక్షిత, అంజలి, రాజీవ్, ఆయుష్, వైష్ణవి, ధ్రువ్, మన్నత్, ఆరుషి, సుధీర్ సింగ్‌గా గుర్తించామని ఆయన తెలిపారు. డిప్యూటీ కమిషనర్ లలిత్ జైన్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రాజేశ్ ధైవాన్‌ను ఈఘటనపై దర్యాప్తు చేసి 15రోజుల్లోగా నివేదిక అందించాలని కోరారు. గాయపడినవారికి రూ.10వేలు, మృతుల కుటుంబాలకు రూ.20వేలు తక్షణ సహాయం అందించాలని జైన్ ఆదేశాలు జారీ చేశారు.

పండ్ల ఎగుమతులకు ప్యాక్‌హౌజ్‌ల ఆధునికీకరణ



హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రం నుంచి తాజా కూరగాయలు, పండ్లు ఎగుమతికి సమీకృత ప్యాక్‌హౌజ్‌ను ఆధునీకరించాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారులను ఆదేశించారు. ఆధునీకరణకు అవసరమైన సదుపాయాలను, ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఎగుమతులకు సంబంధించి రూపొందించిన ప్రాజెక్టు నివేదికపై శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పండ్లు, కూరగాయలు, పూల ఎగుమతులకు వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ ముఖ్యమని, అవసరమైన ప్రమాణికాలను పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో ఉద్యాన డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, సస్యరక్షణ అధికారి నీరజ్‌కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

విత్తనాభివృద్ధి సంస్థకు ప్రభుత్వం పూచీకత్తు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లకు పూచీకత్తు ఇచ్చింది. ఈ మేరకు శనివారం వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు.

ఉర్రూతలూగిస్తున్న జనసేన జెండా పాట



అమరావతి, ఆంధ్రప్రభ : ''జెండారే ..జెండా..ఇది జనసేన జెండా..భారతమాత ముద్దు బిడ్డ పవనన్న జెండా..ఇది తెలుగోడి జెండా.. నీతి కొరకు, జాతి కొరకు పుట్టిన జెండా..తెలంగాణ గడ్డ మీద పాతిన జెండా..ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అండా దండా..నవ సమాజ నిర్మాణానికి పిలుపే ఈ జెండా.. కార్మికుల,కర్షకులకు అండ ..దండా ఈ జెండా.. '' అంటూ సాగిన జనసేన పార్టీ విడుదల చేసిన ప్రత్యేక పాట కార్యకర్తలను అభిమానులను ఉత్తేజపరుస్తోంది. రాబోయే ఎన్నికల లక్ష్యంగా జనసేన పార్టీ కార్యకర్తలను,అభిమానులను మరింత ఉత్సాహపరిచేందుకు శనివారం ఈ ప్రత్యేక పాటను విడుదల చేసింది. రానున్న ఎన్నికలకు సమరశంఖం పూరించిన పవన్‌కల్యాణ్ ఇప్పటికే పార్టీ బలోపేతానికి రాష్ట్రమంతటా పర్యటిస్తున్నారు. మరోవైపు జిల్లా నేతలు,కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల సమరానికి సన్నద్ధం చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు.ఈ క్రమంలో విడుదలైన ఈ ప్రత్యేక పాట పార్టీ శ్రేణులను,అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పార్టీ మేనిఫెస్టోను ప్రతిబింబిస్తూ రూపొందించిన ఈ పాట జనాలను సైతం విశేషంగా ఆలోచింపజేస్తూ ఆదరగొడుతోంది.

హోదాపై మోడీని నిలదీయడం తప్పా?

• ట్విట్టర్‌లో లోకేష్ ఆగ్రహం

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును బీజేపీ నేతలు అసభ్య పదజాలంతో దూషిస్తుంటే దేశానికి పెద్దన్నగా ఉండాల్సిన ప్రధాని మోడీ నవ్వుతూ ఆస్వాదించడం దేనికి సంకేతమని మంత్రి లోకేష్ ట్విట్టర్లో ప్రశ్నించారు. శనివారం ట్విట్టర్ ద్వారా హోదా కోసం మోడీని నిలదీయడం తప్పా? అని అడిగారు. హక్కుల పరిరక్షణ కోసం కేంద్రంపై పోరాటం చేయడం నేరమా? అని నిలదీశారు. ఆంధ్రా ఎదురు తిరిగితే అణచివేస్తామనే ప్రధాని మోదీ ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

'ఎన్ఐఏ అంటే బాబుకు ఎందుకు భయం'

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: జగన్‌పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. ఎన్ఐఏ దర్యాప్తు చేస్తే వాస్తవాలు బయటకి వచ్చి జాతకాలు తారుమారవుతాయని భయపడుతున్నారన్నారు. శనివారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్ఐఏ చట్టం ప్రకారం ఆ సంస్థ కేసులు తనంతట తాను తీసుకునే అధికారం ఉందన్నారు. అన్ని చోట్ల దర్యాప్తు చేసే అధికారం చట్టం ప్రకారం ఎన్ఐఏకు ఉందని వివరించారు. రాష్ట్రాల హక్కులలో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణల్లో అర్థం లేదన్నారు. ఈ దర్యాప్తుతో టీడీపీ డ్రామాలు పూర్తిగా బయటికి వస్తాయన్నారు. తెలంగాణలో ఓటమి తర్వాత చంద్రబాబులో మరింత అసహనం పెరిగిందన్నారు. తెలంగాణలో లాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా రెండు సీట్లు వస్తాయని చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. బీజేపీ మహిళా నాయకురాలి పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందన్నారు. శబరిమలలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా సీపీఎం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం భక్తులపై దాడులకు పాల్పడుతున్నదన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భక్తులను చంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

మోడీ...నీ గారడీ చెల్లదు

• హామీల అమలు అడిగితే కక్ష సాధిస్తారా? • జగన్ కేసులో ఎన్ఐఏ పేరుతో నాటకం • అవినీతిపరులతో ప్రధాని స్నేహం • శ్రీకాకుళం జన్మభూమిలో ఏపీ సీఎం చంద్రబాబు

శ్రీకాకుళం, ప్రభ న్యూస్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో మోడీ మాటలగారడీ మరి చెల్లదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జోస్యం చెప్పారు. ఆరవ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో నిర్వహించిన జన్మభూమి సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు విభజన బిల్లులో ఇచ్చిన హామీలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయమని తాను కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంటే, మనల్ని అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చంద్రబాబునా యుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ చెప్పి, అదికూడా ఇవ్వకుండా రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు మనల్ని అవమానపరి చిందని, అందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని నిర్ణయించి కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుకు చెప్పగా, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆయన పదవికి రాజీనామా చేశారని, అలా నిస్వార్థంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవులను కూడా త్యాగం చేశారని చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయమని తెలుగుదేశం ఎంపీలు పోరాడు తుంటే వారి ఇళ్లపై ఐడి దాడులు చేయిస్తున్నారని, రాజ్యాంగ వ్యవస్థలను మోడీ భ్రష్టుపట్టిస్తున్నారని , చివరకు రాష్ట్రాల హక్కులను కూడా కాలరాసే విధంగా జగన్‌పై కోడికత్తి దాడి కేసు ఎన్ఐఎకు అప్పగించారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవారు చివరకు అబద్ధాలు కూడా ఆడుతున్నారని ఆయన విమర్శించారు. ఆయన పార్టీ నాయకులు చెప్పింది విని ఇటువంటి స్థాయికి దిగారని విమర్శించారు.

గోవింద నామస్మరణతో పులకించిన హస్తిన

• కన్నుల పండువగా ద్వారకా తిరుమలేశుడి కల్యాణోత్సవం



న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గోవింద నామస్మరణతో హస్తిన పులకించిపోయింది. కన్నుల పండువగా ద్వారకా తిరుమలేశుడి కళ్యాణోత్సవం జరిగింది. ఢిల్లీలోని గోల్ మార్కెట్ శ్రీ బాలాజీ మందిర్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ భవన్, పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానం వారి సౌజన్యంతో శనివారం నిర్వహించిన విశేష పూజల్లో దేశ రాజధాని వాసులు కుటుంబాలతో సహా భారీ సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపా కటాక్షాలు పొందారు. చిన తిరుపతిగా పేరు గాంచిన ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ పెద్దింటి జగన్నాథాచార్యులు నేతృత్వం లోని అర్చక బృందం ఉదయం అష్టోత్తర సహస్ర నామార్చన చేసి భక్తులతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది. భక్తులు ఆద్యంతం కల్యాణోత్స వాన్ని కనులారా తిలకించారు. గోవింద నామస్మ రణతో ధ్యాన మందిరం, పరిసర ప్రాంతాలు మార్మోగాయి. దేవస్థాన ఆగమ పాఠశాల ఉపాధ్యాయుడు సుదర్శన శ్రీనివాసాచా ర్యులు అష్టోత్తరనామార్చన విశిష్టతను, శ్రీవారి కళ్యాణోత్సవ వైశిష్ట్యాన్ని ఆద్యంతం విశదీకరించిన తీరుకు భక్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్, వ్యవస్థాపక సభ్యులు ఎస్. వి. సుధాకర రావు, దేవస్థాన కార్యనిర్వాహణాధికారి డి.పెద్దిరాజు, ఢిల్లీలోని తెలుగు వారు, తెలుగేతరులు దేవస్థాన ప్రధానార్చకులు శాస్త్రోక్తంగా జరిపిన సహస్రనామార్చన, కళ్యాణోత్సవంలో భక్తిశ్రద్ధలతో పాల్గొ న్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ దేవస్థా నముల దేవతా మూర్తులకు ఢిల్లీలో ఎంతో ఘనంగా అభిషేకా లు, అర్చనలు, కళ్యాణాలు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ప్రతినెలా పలు దేవాలయాల నుంచి ఆయా దేవస్థానముల సౌజన్యంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల వైశిష్ట్యాన్ని తెలుసుకునేలా చర్యలు చేపడుతున్నామని ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. భక్తుల కోసం ద్వారకా తిరుమలేశుణ్నే రాజధానికి తీసుకువచ్చి విశేష పూజలు జరిపించడం ఎంతో ఆనందకర విషయమని దేవస్థాన కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు వివరించారు.

బాబు ప్రమేయంతోనే కన్నా ఇంటిపై దాడి

• ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో గూండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని బీజేపీ మండిపడింది. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నెహ్రూ యువక కేంద్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడారు.కాకినాడలో బీజేపీ కౌన్సిలర్‌లతో పాటు కార్యకర్తలపై సీఎం చంద్రబాబు దూషణల పర్వం అనంతరం విజయవాడలోని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై టీడీపీ నేతలు దాడులకు దిగారన్నారు. ఈ దాడుల వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. టీడీపీ గూండాలతో బీజేపీ నేతల ఇళ్ళపై చంద్రబాబు దాడులు చేయించినంత మాత్రాన వెనక్కు తగ్గబోమన్నారు. రౌడీ రాజకీయాలు చేసే వారు కాలగర్భంలో కలిసిపోతారన్నారు. దాడి చేసిన గూండాలను అరెస్టు చేసి బీజేపీ నేతలకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కాకినాడలో చంద్రబాబును నిలదీసిన బీజేపీ కార్పొరేటర్ ప్రసన్నను జైల్లో పెట్టారని, ఆమెకు తొమ్మిది నెలల బిడ్డ ఉందని కూడా చూడలేదన్నారు. అంతు చూస్తా, ఫినిష్ అయిపోతావని సీఎం బెదరించడం దుర్మార్గమన్నారు. చింతమనేని, జేసీ దివాకర్‌రెడ్డి, బుద్దా వెంకన్న, రాజేంద్రప్రసాద్‌ల స్థాయికి చంద్రబాబు దిగజారారన్నారు. జేసీ అనుచరులు పోలీసులపై దాడి చేసి హత్యాయత్నం చేసిన తీరును చంద్రబాబు ఆదర్శంగా తీసుకు న్నారా? చెప్పాలన్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే మీ కుటుంబసభ్యులేనని మాట్లాడిన రాజేంద్రప్ర సాద్‌ను ఆదర్శంగా తీసుకున్నారా తెలపాలన్నారు. ప్రధాన మంత్రిని లోఫర్ అన్న మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆదర్శ మా అని చంద్రబాబును విష్ణువర్ధన్‌రెడ్డి ప్రశ్నిం చారు. బీజేపీ నేతలపై దాడులు తప్పవని టీడీపీ ఎంఎల్‌సీ ప్రకటన చేసిన 24 గంటలలోపే కన్నాపై దాడి జరిగిందని, ఇదంతా చూస్తుంటే ఒక పథకం ప్రకారం చంద్రబాబు తన అనుచర గుండాలతో బీజేపీ నేతలపై దాడులకు పురమాయిస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై పోలీసుల సహకారంతో గతంలో టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేసారని మండిపడ్డారు.

దమ్ముంటే అమిత్‌షాను నిలువరించండి

ఆంధ్రప్రదేశ్‌లో పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తానంటే శాంతిభద్రతలు బాగాలేవని దొంగ నివేదికలను పంపించింది వాస్తవం కాదా చెప్పాలన్నారు. జనవరి 18 న ఏపీకి అమిత్‌షా రాయలసీమకు వస్తున్నారని, చంద్రబాబుకు దమ్ముంటే ఆపాలని విష్ణువర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌లో సింగపూర్ తరహాలో చంద్రబాబు జైలు కట్టుకుంటే 90 రోజుల తర్వాత అందులో ఉండేందుకు పనికి వస్తుందని వ్యంగ్యంగా అన్నారు.

ఆమె ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్... కానీ టీవీల్లో యాంకరింగ్ అంటే ఇష్టం... అతడు ఓ మ్యుజీషియన్... కానీ రేడియో జాకీగా రాణించాలన్నది కోరిక... చాలామందికి ఇలా చేస్తున్న వృత్తి ఒకటైతే... ప్రవృత్తి.. ఇష్టాయిష్టాలు వేరు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ సృజన జోడించి నచ్చిన పని చేస్తేగాని తృప్తిలేని నవతరం ఇప్పుడు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. వీరంతా వృత్తి-ప్రవృత్తిలో ఏదో ఒకదానితో రాజీపడిపోవడం లేదు!... క్రియేటివిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ అభిరుచి మేరకు అభినివేశం ఉన్న రంగాలలో ప్రయోగాలు చేస్తున్నారు. ఓ వైపు ఉద్యోగమూ కొనసాగిస్తున్నారు. ఉద్యోగానికే పరిమితమైతే ఏదో వెలితి కనిపిస్తోందని యువత భావిస్తోంది. అందుకే నచ్చిన పనిచేయాలని మనసు అల్లరి చేస్తోంది. అందుకే ఆటో.. పాటో... నటనో... చిత్రలేఖనమో, షార్ట్ ఫిల్మ్.. ఇలా ఏదో ఒక రంగంలో తమకు నచ్చిన పనిని కొనసాగిస్తున్నారు. ట్రెండ్‌ను ఫాలో అవ్వను... ట్రెండ్ సృష్టిస్తాను.. అన్న రీతిలో జోడుగుర్రాల్లా వేగంగా దూసుకుపోతున్న నవతరం అంతరంగంపై

ఈ వారం ప్రత్యేక కథనం...



వృత్తి- ప్రవృత్తికి న్యాయం చేస్తున్న కుర్రకారు

జోడుగుర్రాలు

- చదువుకు తగ్గ ఉద్యోగం..మనసుకు నచ్చిన వ్యాపకం
- రెండింటినీ పెనవేసుకుని సాగిపోతున్న కొత్తతరం

నచ్చింది చేసేద్దాం..

ఎవరైనా రెండు పడవలమీద కాళ్లు పెట్టి ప్రయాణం చేస్తున్నారని విమర్శిస్తే ఒప్పుకోని ఈ కొత్తతరం కుర్రకారు తమకు వచ్చిన ఉద్యోగం చేస్తూనే నచ్చిన పనులూ చక్కబెడుతున్నారు. చదివింది ఒకటి..... చేసే ఉద్యోగం ఇంకొకటి. కుటుంబ పరిస్థితులు, సామాజిక అవకాశాల నేపథ్యంలో ఇష్టం ఉన్నా.. లేకున్నా చదువులు పూర్తిచేసి పట్టా పుచ్చుకుంటున్నారు. ఆపై మంచి ఉద్యోగం సంపాదిస్తున్నారు. అయినా నేటి యువతరం తృప్తిపడడం లేదు.. చేసే ఉద్యోగం వారికి కిక్ ఇవ్వడం లేదు. ఏదో వెలితి. ఇంకేదో చేయాలి.. తామేంటో నిరూపించుకోవాలి. ఉన్నది ఒక్కటే జీవితం. ఇలా ఎంతకాలం రాజీపడాలన్న అంతర్మథనం వారిలోని సృజనాత్మకతను తట్టిలేపుతోంది. ఉద్యోగం వదిలేసి రోడ్డున పడలేరు. అలాగని తమ ప్రవృత్తిని వదులుకోలేరు. అందుకే దేనికీ రాజీపడకుండా.. ఉద్యోగం చేస్తూనే క్రియేటివిటీకి ప్రాణం పోస్తున్నారు. తమలోని ప్రతిభను వెలుగులోకి తీసుకువస్తున్నారు.

ఈ మార్పు ఎందుకు?

చదువు పూర్తయ్యాక కొలువు వెతుక్కుందామనేదే నిన్నటి తరం మాట. కళాశాలకు వెళుతూనే ఉపాధి వేట నేటితరం బాట... అందుకే ఉన్నత విద్యను అభ్యసిస్తూనే.... పనిలోపనిగా తమలోని సృజనాత్మకతను వెలుగులోకి తెచ్చే ప్రయత్నంచేస్తున్నారు. ఇంకోవైపు.. అభద్రత, నిలకడలేని ప్రైవేటు కొలువులు.. సొంతకాళ్లపై నిలదొక్కుకోవాలన్న ముందుచూపు. వారిలోని క్రియేటివిటీకి పదును పెట్టేలా చేస్తోంది. మొత్తానికి యువతరం రాజీ అనే పదాన్ని తమ దరిజేరనివ్వడం లేదు.

రొటీన్ లైఫ్ వద్దు గురూ....

ఉన్నత చదువు, మంచి ఉద్యోగం.. పెళ్లి.. పిల్లలు.. ఇదేనా జీవితం... ఇంకా ఏదో సాధించాలి.. ఏదో కావాలి. ఇదీ నవతరం ఆలోచన. గతంలో మాదిరి గా సర్దుకునిపోయే ధోరణికి కాలం చెల్లింది. పైగా సృజనకు పదునుపెట్టి వెలుగులోకి తెచ్చేందుకు నగరాల్లో చాలా అవకాశాలున్నాయి. ఐటీ రంగం ఊపందుకున్న తర్వాత ఇంటిదగ్గర కూర్చొని ఉద్యోగాలు చేసేందుకు వీలుంది. అందుకే యువ ఉద్యోగులు ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేస్తున్న యువతీ యువకులు మనుగడ కోసం ఉద్యోగం చేస్తూనే.. తమకు మనసుకు నచ్చిన రంగంలోనూ ప్రతిభ చాటుతున్నారు. యాంకర్లుగా, షార్ట్ ఫిల్మ్ దర్శకులుగా, రైటర్లుగా, నటులుగా, రేడియో జాకీలుగా దూసుకెళ్తున్నారు. కొందరు సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటిస్తున్నారు. జీవితం అంటే సంపాదించడం.. సుఖపడడం

- చొల్లేటి వెంకటేశ్వరాచారి

ఇష్టమైన వ్యాపకంతో తృప్తి



యాంకర్‌గా రాణించాలనేది నా లైఫ్ యాంబిషన్. సూర్యాపేట జిల్లా వర్ధమాన్‌కోట మా ఊరు. ఎల్ఎల్‌బి చేస్తున్నా. ఏడాదిగా పార్ట్‌టైంగా యాంకరింగ్ చేస్తున్నారు. ఉద్యోగం మనుగడ కోసమే. దానికే పరిమితమైతే జీవితం రొటీన్‌గా సాగిపోతుంది. నాకు నచ్చిన యాంకరింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో మానుకోను.

ఉమా మొలుగూరి ఎల్ఎల్‌బి విద్యార్థి, వర్ధమాన యాంకర్ (సూర్యాపేట)

ఇటు ఐటీ... అటు సేద్యం

బెంగళూరు కాగ్నిజెంట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న గుల్బర్గాకు చెందిన మహేశ్‌కు వ్యవసాయం అంటే ప్రాణం. రైతుకుటుంబం నుంచి వచ్చిన మహేశ్ బీటెక్ చదివి కాగ్నిజెంట్‌లో ఉద్యోగం సంపాదించాడు. కాలుమీద కాలేసుకుని దొరబాబులా బతికేంత జీతం. కానీ అతని మనసు మాత్రం సేద్యం మీదే. అందుకే తన ఊరిలోని 40 ఎకరాల భూమిలో రైతుగా మారాడు. కానీ పెట్టుబడి, వ్యవసాయ పనిముట్లు తదితరాలకు డబ్బు కావాలిగా. అందుకే ఉద్యోగం చేస్తూనే సేద్యం చేస్తున్నాడు. బెంగళూరులో ఐదు రోజులు ఉద్యోగం చేస్తాడు. మిగిలిన రెండు రోజులు గుల్బర్గాలో వ్యవసాయం చేస్తాడు. తనకు ఇష్టమైన సేద్యం కోసం మహేశ్ వారానికోసారి 700 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడు. కుర్రకారు దేనికీ రాజీపడరని, కష్టానికి వెరవరని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేమి కావాలి.






సాఫ్ట్‌వేర్ ఇంజనీర్... ఓ హీరో

మనసు ఒక చోట.. మనుగడ మరో చోట. అయితేనేమి తమ కల నిజం చేసుకునేందుకు సాహసమే ఊపిరిగా అడుగులు వేస్తున్నారు. అందుకు చక్కని ఉదాహరణ బ్లఫ్ మాస్టర్ మూవీలో రాణించిన నటుడు సత్యదేవ్. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన సత్యదేవ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కానీ అతని ప్రవృత్తి నటన. అందుకే నటుడు కావాలని కలలు కన్నాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. అవకాశాలకోసం ఆడిషన్స్‌కి వెళ్లాడు. రాత్రి ఉద్యోగంచేస్తూ పగలు షూటింగ్‌లకు వెళ్లి తనలోని నటుడిని సినీప్రేక్షక లోకానికి చాటాడు. అంటే తాను అనుకున్నది సాధించడం కోసం రాత్రి పగలు పనిచేసి. బ్లఫ్ మాస్టర్ మూవీలో.. సోలో హీరోగా నటించి తనేంటో నిరూపించుకున్నాడు.

మెకానికల్ జీవితంతో విసిగిపోతాం



చదువు.. ఉద్యోగం.. సంపాదన.. ఇదంతా రొటీన్. సర్దుకుపోయి బతకడం నచ్చడం లేదు. నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశా. బాలానగర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నా. మంచి ఉద్యోగమే. అయినా ఏదో వెలితి. సాఫ్ట్‌వేర్ రంగంలో మార్కెటింగ్ విభాగంలో కొంతకాలం పనిచేశా. అంతా మెకానికల్‌గా తోచింది. ఆ సమయంలో ఇష్టమైన మ్యూజిక్ నేర్చుకున్నా. ఆ తర్వాత రచయితగా మారా. చిత్రపరిశ్రమకు రావాలనే తపనతో ఉద్యోగం చేస్తూనే షార్ట్ ఫిలిమ్స్‌కు పనిచేశా. ప్రస్తుతం విజువల్ మ్యాజిక్ ప్రొడక్షన్‌లో చేరా. రైటర్ కమ్ డైరెక్టర్ విభాగంలో చేరా. **సాయిచరణ్, మెకానికల్ ఇంజనీర్ (హైదరాబాద్)**


మనసుకు నచ్చేలా బతకాలి



జీవితం అంటే మనసుకు నచ్చేలా బతకడం. నాకు సినీరంగం అంటే పిచ్చి. బీటెక్ పూరయ్యాక హైదరాబాద్‌లో యాప్రి ఇంజనీరింగ్ ప్రైవేటు లిమిటెడ్‌లో ఉద్యోగంలో చేరా. అలా పనిచేస్తూనే షార్ట్ ఫిల్మ్‌లు తీశా. సృజనకు పదునుపెట్టా. ఇప్పుడు విజువల్ మ్యాజిక్ ప్రొడక్షన్‌లో డైరెక్షన్ విభాగంలో చేరా. లక్షల జీతమిచ్చే ఉద్యోగం ఉన్నా... నాకు నచ్చిన పని చేస్తుండటంతోనే ఎక్కువ తృప్తి దక్కింది. యాంత్రిక జీవితం నుంచి ఆనందాన్ని పొందే ప్రవృత్తికి ప్రాధాన్యం ఇచ్చా


.మధుసూదన ప్రసాద్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్(తాడిపత్రి)

మా ఊరు - మా రాజ్యం



తల్లీకొడుకూ.. ఓ ఆదర్శ పంచాయతీ

పద్దేనిమిది సంవత్సరాలుగా ఆ ఇద్దరిదే పాలన



ఇది పంచాయతీ కార్యాలయం..

- ఆదర్శ గ్రామంగా గోలిరామయ్యపల్లె ఘనకీర్తి
- మొత్తం జనాభా 964
- వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల ఏర్పాటు
- అబ్దుల్‌కలాం చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్ అవార్డు స్వీకారం

కరీంనగర్, ప్రభన్యూస్ బ్యూరో : అది ఓ చిన్నపల్లె. చెప్పుకుంటే ఓ పంచాయతీ. కానీ అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చేతులు మీదుగా ఉత్తమ పంచాయతీగా అవార్డు దక్కించుకుంది. పట్టుమని వెయ్యిమంది లేని ఆ పల్లెకు ఆ కీర్తి తెచ్చిపెట్టినది ఓ తల్లీకొడుకు. సర్పంచ్‌లకు వారు అందించిన సేవలే ఘనకీర్తికి కారణమయ్యాయి.

కరీంనగర్ జిల్లా, చొప్పదండి నియోజర్గం పరిధిలోరి రామడుగు మండల పరిధిలోగల గ్రామం గోలిరామయ్యపల్లె. ఈ గ్రామ జనాభా 964, చిన్న గ్రామమైనా ఉమ్మడి జిల్లాకే ఆదర్శంగా నిలిచింది. వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నుంచి వందశాతం ఇంకుడు గుంతల నిర్మాణం వరకు గ్రామాన్ని ప్రగతిలో నడిపించి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా సర్పంచ్ అవార్డును అందుకున్నారు. 2001 నుంచి 2018 వరకు తల్లి కొడుకులే సర్పంచు లుగా వ్యవ హరి స్తున్నారు.

ఉప్పుల అంజనీ ప్రసాద్ సర్పంచ్‌గా పనిచేసిన కాలంలో సర్పంచుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేశారు. తల్లి సర్పంచ్ అయిన తరువాత సర్పంచుల సంఘంనకు రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా, జిల్లా గౌరవ అధ్యక్షునిగా పనిచేశారు. ఈ సమయంలో 72, 74 రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన అధికారాలను స్థానిక సంస్థలకు బదలాయించాలని ఉద్యమించారు. దేశ వ్యాప్తంగా పర్యటించి స్థానిక సంస్థలపై అధ్యయనం చేశారు.

అధికారాలు, నిధుల కోసం పోరాటం

2001-2006 వరకు న్యాయవాది ఉప్పుల అంజనీ ప్రసాద్ సర్పంచ్‌గా వ్యవహరించారు. తరువాత 206-11 వరకు అంజనీ పస్రాద్ తల్లి ఉప్పు రాధమ్మ (66) సర్పంచ్‌గా పనిచేశారు, వరుసగా రెండోసారి 2013-18 వరకు తిరిగి రాధమ్మ సర్పంచ్‌గా వ్యవహరించారు. మూడు పర్యాయాలలో రెండు పర్యాయాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2003లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామాన్ని సందర్శించి పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనికి ఆహార పథకం ఈ భవనాన్ని నిర్మించారు. 2009లో మాజీ మంత్రి , ప్రస్తుత మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పంచాయతీ భవనం మొదటి అంతస్తుకు శంకుస్థాపన చేసి నూతన భవనాన్ని ప్రారంభించారు. గ్రామంలో అంతర్గత రహ దారుల నిర్మాణం, ఐదు గ్రామాలకు కలిపే లింకు రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు.

భగీరథ రాకముందే నీటికోసం పైప్‌లైన్లు

మిషన్ భగీరథ రాకముందే ఇంటింటికి పైపులైను నిర్మాణం చేపట్టారు, రెండు మంచినీటి బావుల తవ్వారు. వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి 2006-07లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా నిర్మల్ పురస్కార్ అవార్డును సర్పంచ్ అందుకున్నారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా శుభ్రం అవార్డును అందుకున్నారు. మూడు సార్లు ఉత్తమ పంచాయతీగా జిల్లా కలెక్టర్ల చేతులమీదుగా తల్లి, కొడుకులు అవార్డులు అందుకున్నారు.

జమ్మూకాశ్మీర్ బృందాల సందర్శన

జమ్ము కాశ్మీర్, రాజస్థాన్‌ల నుంచి మహిళా సంఘాలు గ్రామాన్ని సందర్శించి ఇక్కడ చేపడుతున్న కార్యక్రమాలపై అధ్యయనం చేశాయి. రూపాయి ఆదాయం లేకున్నా ప్రభుత్వాల ద్వారా నిధులు రాబట్టి వీధి దీపాల నుంచి మరుగుదొడ్ల నిర్మాణం వరకు చేపట్టిన కార్యక్రమాలు గ్రామాన్ని ఆదర్శంగా నిలిచేలా చేశారు. అప్పటి మంత్రి శ్రీధర్‌బాబు, అప్పటి ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు 40 లక్షల రూపాయలతో నిర్మించిన ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభాకర్ ఎంపీగా తన నిధుల నుంచి ఐదు లక్షలు కేటాయించి వాటర్ ప్లాంటును నిర్మించారు. 2001లో కలెక్టర్‌గా ఉన్న సుమితా దావ్రా నుంచి 2014 వరకు కలెక్టర్‌గా ఉన్న స్మితసబర్వాల్ వరకు పనిచేసిన కలెక్టర్లు ఈ గ్రామాన్ని సందర్శించారు. గ్రామసర్పంచ్‌గా పనిచేసిన ఉప్పుల అంజనీ ప్రసాద్ 2010-14 వరకు గంగాధర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కూడ పనిచేశారు. కాగా ఈసారి ఈ పంచాయతీ మహిళలకు రిజర్వ్ చేశారు.





అందరి సహకారంతో అభివృద్ధి

ఎలాంటి ఆదాయ వనరులు లేకున్నా అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం. కాంగ్రెస్ పార్టీకి చెందినవాడినైనా గ్రామాభివృద్ధి కోసం అధికారపక్షాల సహకారం తీసుకున్నాం. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టాం. మౌలిక వసతుల కల్పనలోను జాతీయ అవార్డును అందుకున్నాం.

మాజీ సర్పంచ్ అంజనీప్రసాద్

కవితతో హోంమంత్రి భేటీ



ఆంధ్రప్రభ, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఆమె నివాసంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు రాజకీయ అంశాలతో పాటు మైనారిటీలకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

విద్యుత్ రంగంలో అద్భుతాలు సృష్టించాం

ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు



హైదరాబాద్, ప్రభ న్యూస్ : తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌లో నూ నంబర్‌వన్‌గా ఉన్నాం. నాలుగున్నరేళ్లలో అద్భుతాలు సృష్టించాం. ఉద్యోగుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. శనివారం రవీంద్రభారతిలో విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ -2019 డైరీని ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పతి 80 శాతం ఉండగా, దేశంలో 58 శాతం మాత్రమే ఉంది. ఎన్‌టీపీసీలో 74 శాతం ఉంది. ట్రాన్స్‌మిషన్‌లో డిమాండ్ 98.99 శాతానికిచేరింది. గతంలో 3.5 శాతం నష్టాన్ని 2.8 శాతానికి తగ్గించగలిగాం. డిస్ట్రిబ్యూషన్‌లో నష్టశాతాన్ని 16 నుంచి 11 శాతానికి తగ్గించగలిగాం. నాగార్జునసాగర్‌లో రివర్స్ పంపింగ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి గతేడాది రెండు వందల కోట్లు ఆదా చేయగలిగాం. కేటీపీఎస్‌లో రికార్డు సమయంలో 800 మె.వా. ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించ గలిగామని ప్రభాకర్‌రావు తెలిపారు.ఎస్‌పీడీసీఎల్ సీఎండీ జీ. రఘుమారెడ్డి మాట్లాడుతూ.. సమష్టికృషితో, పక్కా ప్రణాళికతో సంక్షోభాన్ని అధి గమించామని తెలిపారు. వినియోగదారుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. విద్యుత్ తలసరి వినియోగం మన తెలంగాణలోనే అధికంగా ఉందని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు తెలిపారు. భవిష్యత్‌లో ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావు సూచించారు. వీఏవోఏటీ ప్రధాన కార్యదర్శి పీ. అంజయ్య మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.



టోక్యో(జపాన్): చేపల్లో మిన్న "బ్లూఫిన్ టూనా". టోక్యోలోని సుకిజి మార్కెట్‌లో 278 కిలోల బరువున్న బ్లూఫిన్ టూనా చేప శనివారంనాటి వేలంలో అత్యధికంగా 3 మిలియన్ డాలర్లు (రూ.21 కోట్లు) ధర పలికింది.



కాశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. లోయలో భారీగా హిమపాతం కురుస్తోంది. శ్రీనగర్‌ను కప్పేసిన మంచుదుప్పటి

మోడీకి ఈ రెండు ప్రశ్నలు సంధించండి



న్యూఢిల్లీ: రాఫెల్ వ్యవహారంలో పార్లమెంట్ వేదికగా తాను సంధించిన ప్రశ్నలను ప్రజలంతా ప్రధాని మోడీని, ఆయన కేబినెట్ మంత్రులను ప్రశ్నించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. రక్షణ శాఖ మంత్రి పార్లమెంట్‌లో 2 గంటలు ప్రసంగించారు. కానీ రాఫెల్‌పై నేనడిగిన 2 సులువైన ప్రశ్నలకు బదులివ్వలేకపోయారు. అని రాహుల్ ట్వీట్ చేశారు. రిలయన్స్ డిఫెన్స్ అధినేత అనిల్ అంబానీకి రాఫెల్‌లో ఆఫ్‌సెట్ కాంట్రాక్ట్ ఎవరిచ్చారు.. ? ప్రధాని మోడీ రాఫెల్ ఒప్పందానికి ఇలా బైపాస్ సర్జరీ చేస్తుంటే రక్షణ శాఖ అధికారులు అభ్యంతరం తెలపలేదా..? రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ను అవును.. కాదు ..రెండింటిలో ఏదో ఒకటి సమాధానం చెప్పాలని కోరా.. అయినా ఆమె నా ప్రశ్నలకు జవాబివ్వలేదు.. అని తాను అడిగిన ప్రశ్నలను కూడా రాహుల్ ట్వీట్టర్ పోస్టుకు ట్యాగ్ చేశారు. దోసవాల్.. దోజవాబ్ పేరుతో హ్యాస్‌ట్యాగ్ పెట్టిన వీడియోను ప్రతీ భారతీయుడు షేర్ చేసి ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను బదులు అవగండి అంటూ రాహుల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

సంప్రదాయాల్ని పాటించడం రాహుల్‌కు మక్కువ

ఉత్తరప్రదేశ్‌లోని కుంభ్‌నగర్‌లో జరిగే కుంభమేళాకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 22, 23 తేదీల్లో వెళ్లనున్నారు. అంతకు ముందు మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా గతంలో కుంభమేళాకు హాజరయ్యారు. అదే సంప్రదాయాన్ని ఇప్పుడు రాహుల్ పాటిస్తున్నారు. మత విశ్వాసాలు, వాటిని పాటించడంపై రాహుల్‌కు చాలా మక్కువ ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యంలో కీలకమైన యూపీలో జరిగే కుంభమేళాలో రాహుల్ పాల్గొననున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కుంభ్‌నగర్‌లో జరిగే కుంభమేళాకు రాహుల్ హాజరుకానున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి 16,000 చదరపు అడుగుల స్థలంలో రెండు క్యాంపులు కేటాయించారు. ఇందులో వీఐపీ యాత్రికుల కోసం ఒక స్విస్ టెంట్‌ను ఏర్పాటు చేశారు.

మోడీజీ మౌనం వీడండి

బెంగళూరు: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై పార్లమెంట్‌లో ప్రధాని మోడీ మాట్లాడాల్సిందేనని మాజీ ప్రధాని దేవేగౌడ డిమాండ్ చేశారు. రాఫెల్‌పై లోక్‌సభలో నిర్మలా సీతారామన్ 2 గంటల ప్రసంగంపై పోగడ్తల వర్షం కురిపించిన దేవేగౌడ.. ఈ వ్యవహారంపై మోడీ ఎందుకు మాట్లాడరు.. అని ప్రశ్నించారు. రక్షణ మంత్రి లోక్‌సభలో వాదించడం పక్కనబెడితే .. ప్రధాని ఎందుకు మౌనమెందుకు అని దేవేగౌడ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రధానిపై ఆరోపణలు



గుప్పిస్తుంటే.. మంత్రులు మాట్లాడితే లాభమేంటి.. ప్రధానే బదులివ్వాలి. ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినప్పుడు ప్రధాని ఎవరైనా స్పందించాల్సిందే.. కానీ మోడీ పార్లమెంట్‌కు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు అని దేవేగౌడ ప్రశ్నల వర్షం కురిపించారు. గంటల కొద్దీ ఇంటర్వ్యూలిచ్చేందుకు.. 200 ప్రాంతాల్లో బీజేపీ ర్యాలీల్లో పాల్గొనేందుకు ప్రాధాన్యనిస్తున్న మోడీకి.. రాఫెల్‌పై పార్లమెంట్‌లో మాట్లాడటం ప్రాధాన్యమైన విషయమని తెలియదా అని చురకలంటించారు. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి తప్పనిసరిగా స్పందించాల్సిందే అని హితవు పలికారు.

కాలిఫోర్నియా కాల్పుల్లో ముగ్గురు మృతి



వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కాల్పులు కలకలం సృష్టించాయి. టోరెన్స్ సిటీలోని గబ్లె హౌస్ బౌల్ లో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డారు. అక్కడనున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకొన్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిగిన ప్రదేశం వద్దకు ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే దుండగుడు ఎందుకు కాల్పులకు తెగబడ్డాడు అనే దానిపై అధికారులు ఎటువంటి వివరాలు విడుదల చేయలేదు. సముద్ర తీరప్రాంతమైన టోరెన్స్ లాస్ ఏంజెల్స్ కు 20 మైళ్ల దూరంలో ఉంది.

ఓట్ల కోసమే రుణమాఫీ మంత్రం

- వారికి రైతు సంక్షేమం పట్టదు
- ఎన్నికలొచ్చినప్పుడే రైతు గుర్తొస్తాడు
- రుణమాఫీతో సమస్యలు పరిష్కారం కావు
- అలా జరిగితే ప్రతి రైతుకు రూ. లక్ష మాఫీ చేస్తాం
- అన్నదాత ఆదాయం రెట్టింపే ఎన్డీఏ లక్ష్యం
- మధ్యవర్తుల కోసం దేశ భద్రతను పణంగా పెట్టారు
- జార్ఖండ్, ఒడిశా ర్యాలీలో కాంగ్రెస్‌పై మోడీ విమర్శలు



దల్టోన్‌గంజ్ (జార్ఖండ్): కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి విరుచుకుపడ్డారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ అన్నదాతను తప్పుదోవపట్టిస్తోందని ఆరోపించారు.. రైతులకు కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే పరిగణించే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలొస్తేనే అన్నదాతలు గుర్తొస్తారని మోడీ విమర్శించారు. అన్నదాతకు నిజమైన లబ్ధి చేకూర్చేందుకే ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని.. తాము అమలు చేస్తున్న పథకాలన్నీ అన్నదాత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేవేనని చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టిన మోడీ.. జార్ఖండ్‌లో సుడిగాలి పర్యటన చేశారు. జార్ఖండ్ అన్నదాతల వరప్రదాయని అయిన కోయల్ కరో మండల్ ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేశారు. రూ. 2391.36 కోట్లతో నిర్మిస్తున్న కోయల్ కరో మండల్ ప్రాజెక్టు ద్వారా జార్ఖండ్‌తోపాటు బీహార్‌లోని 19604 హెక్టార్ల పంట భూములు సాగులోకి రానున్నాయి.మండల్ డ్యామ్ పనులు 1972లో ప్రారంభమైనప్పటికీ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా 1993 లో ఆగిపోయాయని మోడీ గుర్తు చేశారు.

వారిది ఓటు బ్యాంక్ రాజకీయం

రైతును మేము అన్నదాతగా భావిస్తున్నాం. దేశానికి అన్నంపెట్టే రైతన్న సంక్షేమం కోసం బీజేపీ ఎల్లప్పుడూ పరితపిస్తుంది.. కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతులకు ఓటు బ్యాంక్‌గా వాడుకుంటుంది. అని మోడీ విమర్శించారు. రైతులకు డబ్బులు అవసరం లేకున్నా బలవంతంగా వారికీ రుణాలు ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల వేళ రుణాల మాఫీ చేస్తామంటూ తప్పుదోవ పట్టిస్తోందని మోడీ మండిపడ్డారు. రైతులను ఓటు బ్యాంక్‌గా భావించి ఉంటే ప్రతీ రైతుకు రూ. లక్ష మాఫీ చేసేవాడ్ని. వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందంటే రుణమాఫీ మాకు పెద్ద విషయమే కాదు. కానీ రైతులకు కావాల్సింది తాత్కాలిక ఉపశమనం కాదు.. శాశ్వత పరిష్కారం. అందుకే రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నాం. అని మోడీ తెలిపారు.

రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం

రైతుల ఆదాయం రెట్టింపు అయితే భావితరాలకు ఇలాంటి కష్టాలు రావు. అని మోడీ పేర్కొన్నారు. కోయల్ అంటే పక్షి పేరు అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాజెక్టు గురించి అవగాహనే లేదన్న మోడీ.. ప్రాజెక్టు పూర్తయితే తమకు మేలు జరుగుతుందని బీహార్,జార్ఖండ్ ముఖ్యమంత్రులు సమన్వయంతో పనిచేయడం తనకెంతో నచ్చిందన్నారు. సమాఖ్య వ్యవస్థ అంటే ఇది కాదా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. జార్ఖండ్ పర్యటనలో భాగంగా 3500 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులనుద్దేశించి ప్రసగించిన మోడీ.. యూపీఏ హయాంలో రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం నడిచిందని విమర్శించిన మోడీ..ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతీ ఒక్కరికీ బ్యాంక్ ఖాతా సదుపాయం కల్పించి నగదు బదిలీలకు శ్రీకారం చుట్టామన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో కేవలం 25 లక్షల ఇల్లను నిర్మిస్తే.. తాము అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలోనే 1.25 కోట్ల ఇళ్లను నిర్మించి పేదలకు అందించామన్నారు.

కాంగ్రెస్ సర్కారా.. మిచెల్ మామ దర్బారా..?

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ ఘాటైన విమర్శలు చేశారు. ఒడిశాలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోడీ.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మధ్యవర్తుల ఆజ్ఞలను తు.చ తప్పకుండా పాటించిందని విమర్శించారు. 2004-2014 వరకు కేంద్రంలో అధికా రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం దేశ రక్షణ రంగాన్ని బలహీ నపరిచేలా వ్యవహరించిందని ఆరోపించా రు. నాటి నిజాలు నేడు ఒక్కొక్కటిగా బయటపడుతుండటం తో కాంగ్రెస్ నాయకులకు క్షోభకు గురిచేస్తున్నాయని విమ ర్శించారు. దేశానికి కాపాలాదారు ఉండొద్దు.. వారి మార్గాల కు అడ్డొచ్చే నాలాంటి కాపాలాదారున్ని పక్కకు తప్పిస్తే బాగుంటున్నది వారి అభిమతం. అని మోడీ విమర్శిం చారు. అగస్టా వెస్ట్ లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో ఇటీవల అరెస్టయిన మిచెల్ క్రిస్టియన్ కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లను బయటపెట్టడాన్ని ఉటంకిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యవర్తికి ప్రధాని కంటే ఎక్కువ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపిందా లేకుంటే మిచెల్ మామ దర్బార్‌ను నడిపించిందా.. అని మోడీచురకలంటించారు.



మరాఠీలు ప్రధానులవుతారు

- మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్

ముంబై: 2050నాటికి ఒకరి కన్నా ఎక్కువ మంది మరాఠీలు ప్రధాని పదవి చేపడతారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. శుక్రవారం నాగ్‌పూర్ లో 16వ ప్రపంచ మరాఠీ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను ఎవరైనా ప్రజలు మెచ్చే విధంగా పరిపాలించారంటే అది మరాఠీలేనని ఫడ్నవీస్ అన్నారు. అటోక్‌ని చేరుకోగలిగే సత్తా మరాఠీలకు ఉందన్నారు. ప్రస్తుత పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని అటోక్ సిటీని 18వ శతాబ్దంలో మరాఠా ఆర్మీ సేనలు సొంతం చేసుకున్నాయి. జాతీయ ఐడెంటిటీతో పాటుగా మరాఠీ ఐడెంటిటీని కూడా కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని అంతకుముందు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

అట్టుడికిన కేరళ



- మూడోరోజు కొనసాగిన ఆందోళనలు
- సీపీఎం, బీజేపీ నేతలే లక్ష్యంగా దాడులు
- బీజేపీ ఎంపీ ఇంటిపై నాటుబాంబులతో దాడి
- ఆరెస్సెస్ కార్యాలయానికి నిప్పు
- అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకుడిపై లెఫ్ట్ మంత్రి ఆగ్రహం

కన్నూర్/తిరువనంతపురం: కేరళలో వరుసగా మూడోరోజు రణరంగాన్ని తలపిస్తూ ఆందోళనలు కొనసాగాయి. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశించిన అనంతరం హిందూ సంస్థలు చేపట్టిన ఆందోళనలు శనివారం కూడా కొనసాగాయి. కన్నూర్‌లో బీజేపీ ఎంపీ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు నాటుబాంబులు విసిరారని, పరియారంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి నిప్పు పెట్టారని శనివారం పోలీసులు తెలిపారు. సీపీఎం ఎమ్మెల్యే ఏ.ఎన్ షంశీర్, కన్నూర్ జిల్లా సీపీఎం మాజీ సెక్రటరీ పీ.శశి నివాసాలపై గుర్తుతెలియని వ్యక్తులు నాటుబాంబులు విసిరిన కొన్నిగంటల్లోనే ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ మురళీధరన్ మాట్లాడుతూ తలస్సెరిలోని వడియిల్ పీడికియా సమీపంలోని తమ పూర్వీకుల నివాసంపై శనివారం తెల్లవారుజామున దాడి జరిగిందన్నారు. దాడి జరిగిన సమయంలో తన కుమార్తెతోపాటు, సోదరి, బావమరిది ఇంట్లో ఉన్నారని అయితే ఎవరికీ ఈ దాడిలో ఎటువంటి గాయాలవలేదని మీడియాకు తెలిపారు. కాగా ఇప్పటివరకు సుమారు 1700మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. కన్నూర్‌లోని ఇరిత్తి ప్రాంతంలో సీపీఎంకు చెందిన కార్యకర్తపై శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆందోళనకారులు కత్తితో దాడి చేశారు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కోజీకోడ్ జిల్లాలోనే సీపీఎం, బీజేపీ కార్య కర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. శనివారం ఉదయం వరకు ఆందోళనలు తగ్గకపోవటంతో ఉద్రిక్తత ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. కన్నూర్ జిల్లాతోపాటు సమీప పెరంబ్రా, కోజీకోడ్, మలప్పురం, పథనంతిట్టలోని ఆదూర్ ప్రాంతాల్లోనూ శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులపై స్పందించిన కేరళ పోలీస్ చీఫ్ లోక్‌నాథ్ బెహ్రా మాట్లాడుతూ దాడులు జరిపినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలిసిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్‌గా ఉండాలని పోలీసులును ఆదేశించామన్నారు. కన్నూర్ జిల్లాలో దాడులకు బాధ్యులైన 260మందిని అరెస్టు చేశామన్నారు. కన్నూర్‌లో పోలీస్‌ల పెట్రోలింగ్ తీవ్రతరం చేశామని తెలిపారు. శనివారం ఉదయం తలస్సెరిలో 19మందిని అరెస్టు చేశామని 33మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కేరళలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన వాయిదా పడింది. మోడీ నేడు పథనంథిట్లలో పర్యటించాల్సి ఉండగా వాయిదా పడింది.గత బుధవారం కనకదుర్గ(44), బిందు (42) అనే ఇద్దరు మహిళలు దేవాలయంలోకి ప్రవేశించిన అనంతరం ఆందోళనలు చెలరేగిన సంగతి విదితమే.

తంత్రి బ్రాహ్మణ రాక్షసుడు


కేరళ సీపీఎం సీనియర్ నేత, ఆ రాష్ట్ర పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సుధాకర్ అయ్యప్ప దేవాలయ ప్రధాన పూజారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శబరిమలలోని అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి కందరు రాజీవరును ఆయన ఓ బ్రాహ్మణ రాక్షసుడుగా అభివర్ణించారు. అయ్యప్పను దర్శించుకున్న ఓ సోదరిని అపవిత్రమైనదిగా పరిగణించే వ్యక్తిని మనిషిగా భావిస్తామా అని ప్రశ్నించారు. తంత్రి దెయ్యానికి చిహ్నం. అతను బ్రాహ్మణుడు కాదు. అతను బ్రాహ్మణ రాక్షసుడు. బ్రాహ్మణుడు రాక్షసుడైతే భయంకరం అని సుధాకర్ అన్నారు.



బెంగళూరు చిత్రా కళాపరిషత్‌లో గాంధీ-150 పెయింటింగ్‌ను ప్రారంభించి ఆసక్తిగా తిలకిస్తున్న కర్నాటక మాజీ సీఎం ఎస్.ఎం. కృష్ణ, నటుడు రమేష్ అరవింద్

మరో డీల్‌లో మిషెల్ హస్తం

- విచారణ సాఫీగా సాగింది
- ఢిల్లీ కోర్టుకు ఈడీ వివరణ
- ఫిబ్రవరి 26 వరకు రిమాండ్



న్యూఢిల్లీ: అగస్టావెస్ట్‌ల్యాండ్ చాపర్ డీల్‌లో నిందితుడైన క్రిస్టియన్ మిషెల్ విచారణ విజయవంతంగా సాగిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టుకు తెలిపింది. అతనికి మరొక రక్షణ ఒప్పందంతోనూ సంబంధం ఉన్నట్లు తేలిందని శనివారం వెల్లడించింది. 3600 కోట్ల విలువైన వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు స్కాంలో నిందితుడైన మిషెల్‌ను డిసెంబర్‌లో దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. కొద్దిరోజులు జైలులో ఉన్న తర్వాత, అతడిని కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది. దాదాపు 14 రోజులు విచారణ అనంతరం కోర్టుకు హాజరు పరచగా, న్యాయస్థానం ఫిబ్రవరి 26 వరకు జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. మిషెల్ విచారణ సాఫీగా జరిగింది. అతనికి వేరొక డీల్‌తోనూ లింకులున్నాయి. పెద్దమొత్తంలో డబ్బు హవాలా మార్గంలో చేతులు మారింది అని ఈడీ కౌన్సెల్ డీపీ సింగ్ న్యాయస్థానానికి వివరించారు. కాగా, ఇటాలియన్ కోర్టులో క్లీన్‌చిట్ లభించినందున తన క్లయింట్‌ను బెయిల్ పై విడుదల చేయాలని మిషెల్ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దీన్ని ఈడీ కౌన్సెల్ ఆక్షేపించింది. తప్పుడు పత్రాల ఆధారంగా అతను క్లీన్‌చిట్ పొందాడని, బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని వాదించింది. ఎడబ్లు101 హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి భారత ప్రభుత్వం 2010లో అగస్టావెస్ట్‌లాండ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. డీల్‌లో అవకతవకలు జరిగాయని సంస్థ సీఈవో గుసెప్పి ఒర్సిని ఇటాలియన్ అధికారులు 2013లో అరెస్టు చేయడంతో కుంభకోణం వెలుగుచూసింది. మరుసటి ఏడాది భారత్ ఈ ఒప్పందాన్ని రద్దుచేసుకుంది. సుమారు 423 కోట్లు కొల్లగొట్టిన ఆరోపణల్లో, మధ్యవర్తిగా ఉన్న మిషెల్‌కు అగస్టా నుంచి 225 కోట్లు అందాయని ఈడీ పేర్కొంటున్నది.

మోడీ కంటే మన్మోహన్ బెటర్


- పొగడ్తలతో ముంచెత్తిన శివసేన
- ప్రధానుల్లో మన్మోహనే గొప్పవారంటూ కితాబు



ముంబై: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ది యాక్సిడెంటర్ ప్రైమ్ మినిస్టర్ సినిమా ట్రైలర్‌పై శివసేనతనదైన శైలిలో స్పందించింది. మన్మోహన్ సింగ్‌ను గొప్ప ప్రధానిగా పొగడ్తలతో ముంచెత్తింది. శివసేన నాయకుడు సంజయ్ రౌతులా మాట్లాడుతూ దేశానికి పదేళ్ల పాటు ప్రధానిగా సేవలందిం చిన మన్మోహన్ సింగ్ యాక్సిండెం టర్ ప్రధాని కానే కారని.... పీవీ నరసింహారావు తర్వాత దేశా నికి సేవ చేసిన ప్రధానుల్లో గొప్ప వ్యక్తి అని కొని యాడారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఒక పార్టీ గా ఉన్న శివసేన నాయకుడు ఈ వ్యాఖ్యలు చేయ డం మోడీ గ్రాఫ్‌ను తగ్గించడమే నని నిపుణులు విశ్లేషిస్తున్నారు. శివసేన వ్యాఖ్యలు నిశితంగా గమనిస్తే మోడీ కంటే మన్మోహన్ బెస్ట్ ప్రధాని అన్న అర్థం వచ్చేలా ఉన్నాయని చెబుతున్నారు.

ఆ సీన్లు తొలగించకుంటే అడ్డుకుంటాం..

అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ది యాక్సిడెంటర్ ప్రైమ్ మినిస్టర్ సినిమాపై కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో శివసేన కూడా ఆ పార్టీకి మద్దతిచ్చినట్లే కామెంట్ చేసింది.యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా సినిమాలో తప్పుగా చూపించారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. యూపీఏ -1 ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన ది యాక్సిండెంటల్ ప్రైమ్ మినిస్టర్ పుస్తకం ఆధారం గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ను ముందుగా తమకు చూపించిన తర్వాతే విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.



మా ఊరు-మా స్వరాజ్యం

అటు ప్రచారాలు.. ఇటు బేరసారాలు



- ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో మొదలైన పంచాయతీ ఫైట్
- మొత్తం పంచాయతీలు 1682, వార్డులు 15,553



మహబూబ్‌నగర్, ప్రభ న్యూస్ బ్యూరో : కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నికల సంరంభం మొదలైంది. మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశలో 25 మండలాలకు గాను 595 గ్రామ పంచాయతీలలో, రెండవ విడతలో 23 మండలలాకు గాను 546 గ్రామ పంచాయతీలలో, మూడవ విడతలో 24 మండలాలకు గాను 541 గ్రామపం చాయతీలలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1682 గ్రామ పంచాయతీలలో 15553 వార్డులలో ఎన్నికల సమరం జరగనుంది. ఎన్నికల్లో తమ బల బలాలను తెల్చుకునేందుకు ఇటు అధికార పార్టీ అటూ ప్రతిపాక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇవి గాక ఏకగ్రీవాలు చేసేందుకు ముఖ్య నేతలు సమావేశలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుక ు ఎన్నికలకు అవసరమైన సామాగ్రి, బ్యాలెట్ బాక్స్, బాలెట్ పేపర్లను మండల అధికారులకు అందజేశారు. ఎన్నికలు నిర్వహించేందుకు పిఓలు , ఓపిఓలు ఏపిఓలను సిద్ధం చేశారు.అన్ని పల్లెలో ప్రజలు పంచాయితీ పోరుకు సిద్ధం కాగా పార్టీల నేతలు పోరుకు సై అంటూ తమ కార్యకర్తలతో నేతలు ముందుకు సాగుతున్నారు.

ఇవీ రిజర్వేషన్లు

పాలమూరు జిల్లాలో ఎస్సీలకు 914 రిజర్వేషన్ల స్థానాలు కల్పించగా ఎస్టీలకు 316 స్థానాలను రిజర్వేషన్ చేసింది. కాగా బీసీలకు 1578 స్థానాలను ఖరారు చేసింది. ఇతర కులాలకు 2787 స్థానాలను రిజర్వేషన్ కేటాయించారు. అలాగే వనపర్తి జిల్లాకు ఎస్సీలకు 46 స్థానాలు ఎస్టీలకు 43 స్థానాలు బీసీ లకు 52 స్థానాలు ఇతర కులాలకు 114 స్థానాలు కేటాయించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్సీలకు 83 స్థానాలు, ఎస్టీలకు 23 స్థానాలు, బీసీ లకు 66 స్థానాలు ఇతర కులాలకు 172 స్థానాలను కేటా యించారు. గద్వాల జిల్లాలో ఎస్సీలకు 59 స్థానాలు ఎస్టీలకు 3 స్థానాలు బీసీ లకు 64 స్థానాలు ఇతర కులాలకు 126 స్థానాలను కేటాయించారు. కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే గ్రామ పంచాయితీ ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.

ప్రచారం షురూ

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గ్రామ పంచాయతీ సందడి మొదలయ్యింది. ఇప్పటికే అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రచార జోరు కొనసాగిస్తున్నారు. ఓటర్లను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. మరో పక్క గ్రామాల్లో బడా బడా నాయకులకు ఇప్పటి నుంచి తమ వైపు లాక్కునేందుకు అవసరమైన తరహాలో వారిని మచ్చిగా చేసుకునేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. మరో పక్క గ్రామంలో ఓటర్ల లిస్టు అధారంగా ప్రతి ఇంటికి చేరి తమ ఓటు తమకే వేయాలని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ , టీడీపీ లతో పాటు ఇతర పార్టీలు కూడా తమ దైన శైలిలో ప్రచారాలు ప్రారంభించారు. అన్ని పార్టీల ముఖ్యనేతలు ఇప్పటికే గ్రామ పంచాయతీ పోరులో నిలబెట్టేందుకు అభ్యర్థుల ను దాదాపు ఎంపిక చేశారు.

ఏకగ్రీవాల కోసం బేరసారాలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేయగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన ప్రాంతాలలోని గ్రామ పంచాయితీలను ఏకగ్రీవం చేసేందుకు ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి మంతనాలు కొనసాగిస్తున్నారు. గ్రామాల్లోని ముఖ్యనేతలతో కలిసి అధికార పార్టీల ఎమ్మెల్యేల వద్ద గ్రామ పంచాయితీలను ఏకగ్రీవంగా తీర్మానం చేసేందుకు బేరసారాలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీలను ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే 10 లక్షల నజరానా అందటంతో పాటు ఎమ్మెల్యేల నిధుల నుంచి 15 లక్షలు నిధులు మంజూరు చేయనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారాక రామారావు ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేయడంతో ఏకగ్రీవాలకు ప్రాధాన్యం ఏర్పడింది. కానీ ప్రతిప క్ష పార్టీలు పోటీకి సిద్ధపడతుండటంతో ఏం చేయాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో కంటే ఈ సారి సర్పంచి గా పోటీ చేసే అభ్యర్థులు చిన్న గ్రామ పంచాయతీ అయితే 5 లక్షలు పెద్ద గ్రామపంచాయతీ అయితే 10 నుంచి 15 లక్షలు దాకా ఖర్చు చేసేందుకు అభ్యర్థులు సిద్దంగా ఉన్నారు.

అసెంబ్లీ భేటీకి ఈసీ ఓకే

- మంత్రివర్గ విస్తరణకూ అభ్యంతరం లేదు: కలెక్టర్ల సమీక్షలో ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి



హైదరాబాద్,ఆంధ్రప్రభ : తెలంగాణ శాసనసభ సమావేశాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కోడ్ అడ్డు కాదని తెలిపింది. అంతే కాకుండా మంత్రి వర్గవిస్తరణకు కూడా ఎటువంటి అభ్యతరం లేదంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు అవసరమైతే అదనపు బలగాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. శనివారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషితో కలిసి కమీషనర్ నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొత్తం మూడు దశల్లో జరిగే ఎన్నికలు 25 రోజుల్లో పూర్తి కావలసి ఉన్నందున అందుకు పూర్తి సన్నద్దంగా ఉండాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఎన్నికల ప్రక్రియ పరిశీలినకు మైక్రో అబ్జర్వర్ల నియామకం, మండలాలకు అసిస్టెంట్ ఎలక్షన్ ఎక్స్‌పెండేచర్ అబ్జర్వర్ల నియామకం తదితర అంశాలను సమీక్షించారు. పోలింగ్ మెటీరియల్ సిద్దంగా ఉంచుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ హాళ్లతోపాటు ,ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణకు మీటింగ్ హాళ్లను ఎంపిక చేసుకొవాలని సూచించారు.

సమన్వయంతో పనిచేయ్యాలి:సీఎస్ ఎస్‌కె జోషి

ఎన్నికల నిర్వహణలో అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌కె జోషి అన్నారు. మూడు విడుతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా , ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అవాంఛనీయ సంఘటనలకు తావులేదు:డీజీపీ మహేదర్ రెడ్డి

రాష్ట్రంలో ఇటీవల ప్రశాంతంగా నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల అనుభవాన్ని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని డీజీపి మహేందర్ రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

స్వపరిపాలన సాధ్యమేనా?



పంచాయతీ కథలు 3

అధికార వికేంద్రీకరణే లక్ష్యంగా పంచాయతీ రాజ్ వ్యవస్థకు ఒక చట్ట రూపమిస్తే.. ఆచరణలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు దీనికి ఎంత మేరకు కట్టుబడి ఉంటాయన్నది కీలకాంశంగా ఉంటుంది. గ్రామ పంచాయతీలకు నిజంగా అధికారాన్ని కట్టబెట్టడమన్నదే ఇక్కడ ప్రశ్న. ఈ విధంగా అధికారాన్ని గ్రామ స్థాయికి బదిలీ చేయకుండా స్వయం పాలన అనే నినాదానికి అర్థం లేకుండా పోతుంది.

రాజ్యాంగంలో 73వ సవరణలో భాగంగా 11వ షెడ్యూల్‌లో 29 అంశాలను పొందుపర్చారు. వీటి ప్రకారం పంచాయతీలు ప్రణాళిక రూపొందించుకోవడానికి, దాన్ని అమలు చేయడానికి, పర్యవేక్షించడానికి సంపూర్ణ అధికారాలు కలిగి ఉండాలి. అయితే ఈ అధికార వికేంద్రీకరణ స్ఫూర్తి దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండడం లేదు. పంచాయ తీలకు నిధులు, నిర్వహణ, ప్రతినిధుల ఎన్నిక అనే మూడు అంశాలు వికేంద్రీకరణకు ప్రాణ వాయువులా ఉంటే, వీటిని పలు చోట్ల నీరుగార్చే ప్రయత్నాలు చేస్తుండడం విషాదం.

పంచాయతీ రాజ్‌కి అధికారాల బదలా యింపుపై 2015-16 సంవత్సరంలో సంబం ధిత కేంద్ర మంత్రిత్వశాఖ ఒక నివేది కను ప్రచురించింది. ఈ నివే దికలో రెండు కీలకాంశాలను ప్రస్తా వించారు. పంచాయతీలు పని చేయ డానికి నిధులు, నిర్వహణ, ప్రతినిధులే కీలకమని పేర్కొన్నారు. రెండోది పంచాయతీ రాజ్ వ్యవస్థకు మద్దతుగా నిలిచే యంత్రాంగం, వీటి సామర్థ్యాన్ని పెంచడం, రాజ్యాంగ వ్యవస్థలాగా పని చేస్తూ పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ నివేదిక ప్రకారం చూసినా.. ఇప్పటికీ పంచాయతీలకు అధికార వికేంద్రీకరణ సుదూర స్వప్నంగానే కనిపిస్తుంది. పంచాయతీలను బలోపేతం చేయడంలో కేరళ, తమిళనాడు, మహరాష్ట్ర, కర్నాటక ముందు వరసలో ఉండగా పంజాబ్, జమ్ము, కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాలు అట్టడుగున ఉన్నాయి.

తేడా ఎక్కడ ఉంది?

పంచాయతీ రాజ్ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించారు. అన్ని నియమ నిబంధనలను పక్కాగా తయారు చేశారు. అయితే ఆచరణలో పంచాయతీ వ్యవస్థలో ఎన్నో సమస్యలు, మరెన్నో అవరోధాలు. రాష్ట్రాలు, అధికారులు పంచాయతీలకు నిజమైన అధికారాన్ని బదలాయించడానికి అట్టే ఆసక్తి చూపడం లేదు. ఎన్నికైన గ్రామ ప్రతినిధుల పట్ల వ్యవహార తీరు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటోంది. ఈ విషయంలో జిల్లా ప్రణాళిక సంఘాలు అత్యంత నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నాయి. పంచాయతీలకు ఇవి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది.

పంచాయతీలపై శీత కన్ను!

పంచాయతీలకు ఎన్నికైన ప్రతినిధులను రాజ్యాంగ విధులు నిర్వర్తించే వారిగా ఉన్నతస్థాయి నేతలు, అధికారులు అస్సలు చూడడం లేదు. జిల్లా స్థాయి అధికార యంత్రాంగం పథకాలు, కార్యక్రమాల అమలుపై సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వడంపైనే దృష్టి పెడుతోంది. అంతే తప్ప.. సర్పంచ్‌లకు కూడా అధికారాలున్నాయని, వారి గ్రామాల అవసరాలకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకొనే హక్కు ఉందని గుర్తించడం లేదు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పథకాలు, నిధుల వ్యయం కోసం పంచాయతీ రాజ్‌కి సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకుం టున్నాయి. విద్య, ఆరోగ్యం వంటి సంక్షేమ పథకాల అమలులో గ్రామ, మండల, జిల్లా స్థాయి ప్రతినిధుల ప్రమేయం ఏమాత్రం ఉండడం లేదు. దీంతో పంచాయతీ రాజ్ పాత్ర పరిమితంగా మిగిలి పోతోంది. దీంతో చాలా సందర్భాల్లో పంచాయతీ రాజ్‌లోని ప్రజా ప్రతి నిధులు ప్రభుత్వ పథకాలను అమలు చేసే వారు గానే మిగిలి పోతున్నారు తప్ప, స్థానిక స్వపరిపాలన నే తలుగా ఎదగలేకపోతున్నారు.

> **పంచాయతీల బలోపేతానికి ఏం చేయాలి?**
>
> ✓ పంచాయతీ రాజ్ శక్తివంతం కావాలంటే రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి.
>
> ✓ పంచాయతీ వ్యవస్థ ప్రాధాన్యతను మొదట ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి.
>
> ✓ భారత రాజ్యాంగం ప్రకారం పంచాయతీలకు అధికార వికేంద్రీకరణకి మనసా వాచా నడుం బిగించాలి.
>
> ✓ ఏ గ్రామ అవసరాలకు ఆ గ్రామం అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకొని, నిధులు వ్యయం చేయగలిగేలా చేయాలి.
>
> ✓ పంచాయతీలకు, మండలాలకు, జిల్లా పరిషత్‌లకు ఎన్నికైన ప్రతినిధులు కూడా తమకున్న అధికారాలను తెలుసుకొని, వాటి పొందేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

మల్కాపూర్ అభివృద్ధిలో.. టాప్!

- అభివృద్ధిలో ఆదర్శం.. పట్టుదలతో సత్ఫలితం
- రాష్ట్రంలో ఉత్తమ పంచాయతీగా కీర్తి
- ఐఏఎస్ రొనాల్డ్ రాస్ దత్తతతో మారిపోయిన ముఖచిత్రం
- ఒకే రోజు వంద మరుగుదొడ్ల నిర్మాణం
- 24 గంటల్లో భగీరథ పైప్‌లైన్ల ఏర్పాటు
- ఇప్పటికీ కొనసాగుతున్న స్వచ్ఛభారత్ కార్యక్రమం



మెదక్, ప్రభన్యూస్ బ్యూరో : అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఓ మారుమూల కుగ్రామం..ఈ గ్రామంలో 350 కుటుం బాలు ఉంటాయి.. అందరూ వ్యవసాయాన్ని నమ్ముకొని జీవి స్తున్నవారే. అభివృద్ధికి ఆమడదూరంలో ఉండే ఈ గ్రామంలో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపును పొందింది. గ్రామ స్తులు, ముఖ్యంగా యువకుల చిత్తశుద్ధి, పట్టుదల వల్ల ఆ గ్రా మం పేరు మారుమోగింది. అదే సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం లోని మెదక్ జిల్లా, తూప్రాన్ మండల పరిధి లోని మల్కా పూర్. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు అప్పటి కలెక్టర్‌రోనాల్డ్ రోస్ ఈ గ్రా మాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఆ గ్రామ స్వరూ పమే మారిపోయింది. రాష్ట్ర ఉత్తమ గ్రామంగా ఎంపికైన మల్కాపూర్‌లో సైతం పంచాయతీ ఎన్నికల్లో పోటీ ఉండే అవకాశాలున్నాయి. అయితే గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి ఏకగ్రీవం చేయాలని యోచిసున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అందరి దృష్టి మల్కాపూర్‌పైనే ఉంది.

మల్కాపూర్ జనాభా-1300 (350 కుటుంబాలు)	
మొత్తం ఓటర్లు -	951
వీరిలో మహిళలు -	478
పురుషులు -	473

సీసీరోడ్ల సొగసు

రామాయంపేట అటవీ రేంజ్ పరిధిలో అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న మల్కాపూర్ రాష్ట్ర ఉత్తమ పంచాయతీగా గుర్తింపు పొందింది. ఈ గ్రామాన్ని అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలో యువకులను ఉత్తేజపర్చి 24 గంటల సమయంలోనే గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్లను ఏర్పాటు చేశారు. నిధులను మంజూరు చేయించగా గ్రామంలో అన్ని వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. సుమారు 800 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా 60 శాతం ఇందులో కూర గాయలను పండిస్తున్నారు. వీటిని వరితో పాటు అంతర పంటగా సాగు చేయడంతో కూరగాయల వ్యాపారం రైతులకు కలిసొచ్చింది. వీరు పండించిన కూరగాయలు హైదరాబాద్‌కు తరలివెళ్తుంటాయి.

మలుపుతిప్పిన స్వచ్ఛ భారత్..

కేంద్ర ప్రభుత్వం పిలుపుతో మల్కా పూర్‌లో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పెద్దపీట వేశారు. గ్రామంలో ఎవరూ ఆరు బయట మలవిసర్జనకు వెళ్ల కుండా ప్రజలను యువత చైతన్య పరచింది. గ్రామంలో ఒకే రోజు వంద మరుగు దొడ్లను నిర్మించి ఆదర్శంగా నిలిచారు. దీం తో ఈ గ్రామంలో ఒక్కసారిగా రాష్ట్ర స్థాయిలో పేరు పొందింది. ఉత్త మ గ్రామంగా ఎంపికైంది. మొ త్తం గ్రామంలో 350 మరుగు దొడ్లను నిర్మాణం చేశారు. ఎవరు కూడా ఆరు బయట మలవిసర్జన చేయ కుండా గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచు తున్నా రు. అంతేగాకుండా యువకులు ఒక స్వచ్ఛ మల్కా పూర్ పేర కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రతి ఆదివారం గ్రామంలో రోడ్లను, మురుగును, చెత్తా చెదా రాన్ని శుభ్ర పరుస్తూ ఆదర్శంగా నిలుస్తు న్నారు.ఆలయా లు, పాఠశాల లను ఎప్పటి క ప్పుడు శుభ్రంగా ఉంచడం ఇక్కడి కమిటీ ప్రత్యేకత.



ఊరంతా పచ్చదనం..

అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఈ గ్రామం లో ఎక్కడ చూసినా, ఏ ఇంటి ముందు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఇక్కడ వంద శాతం పూర్తి చేశారు. గ్రామంలో 1,40,000 మొక్కలను ఇప్పటి వరకు నాటారు. మొక్కలు నాటడమే కాకుండా వీటిలో సువారు 1.20 లక్షల మొక్కలను కాపాడడం గమనార్హం. ప్రతి గ్రామస్తుడు తన ఇంటి ముందు, పరిసరాలలో 30-40 పూలు, పండ్ల మొక్కలు నాటడం విశేషం. దీంతో ఊరంతా పచ్చదనంతో నిండిపో యింది. అంతేగాకుండా గ్రామంలో చెత్తాచెదారంతో నిండిపోయిన ప్రాంతాన్ని చదును చేసి పూలు, పండ్లమొక్కలను నాటి రాక్ గార్డెన్‌గా తయారు చేశారు.



ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత

గ్రామంలోని సుమారు 350 కుటుంబాలు ఉండగా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకున్నారు. వర్షపు నీరు, వృధా నీటిని ఇంకుడు గుంతల ద్వారా నిల్వ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాన్ని చరిత్ర పుటల్లో నిలిచేందుకు గ్రామస్థులంతా ఐక్యంగా ఉద్యమించడం ఇక్కడి విశేషం.

వీధులకు సమరయోధుల పేర్లు


గ్రామంలోని పలు వీధులకు అయోధ్యనగర్, భగత్‌సింగ్ కాలనీ, అల్లూరి సీతారామరాజు కాలనీగా పేర్లు పెట్టి మహనీయులను స్మరించుకుంటున్నారు. అంతేగాకుండా ఆరు నెలలుగా మద్యపాన నిషేధం కూడా విధించారు. గ్రామంలో మద్యం అమ్మడం, తాగడం పూర్తిగా నిలిపివేశారు. మారుమూల గ్రామమైనప్పటికీ సీఎం నియోజకవర్గంలో ఉండి ఉత్తమ గ్రామంగా ఎంపికైనందున ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'కంటి వెలుగు' పథకాన్ని ఈ గ్రామం నుం డే ప్రారంభించడానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టిన విషయం విదితమే.

పోటీయా... ఏకగ్రీవమా?

రానున్న పంచాయతీ ఎన్ని కల్లో ఉత్తమ ఆదర్శ గ్రామంగా ఎంపి కైన మల్కాపూర్‌లో సైతం ఎన్నికల పోటీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ గ్రామంలో 1300 మంది జనాభా ఉండగా 350 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కాగా 950 మంది ఓటర్ల కు గాను 478 మంది మహిళా ఓటర్లు ఉండగా 473 మంది పురుష ఓటర్లు ఉన్నారు. గత సర్పంచ్‌గా పని చేసిన జిన్న స్వామి, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు నేతృ త్వంలో ఈ గ్రామం అవార్డును అందుకుంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఈ పంచాయతీని ఏకగ్రీవం చేయాలని యోచిస్తుండగా కొందరు ఆశావహులు మాత్రం పోటీలో ఉం డేందుకు ప్రయ త్నిస్తు న్నట్లు తెలుస్తోంది.

ఐక్యతతోనే అభివృద్ధి..

గ్రామస్తులంతా ఐక్యంగా ఉద్యమించడంతోనే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాం. అధికారుల సహకారంతో రాష్ట్రంలోనే ఉత్తమ పంచాయతీగా నిలిపాం. గ్రామస్థులందరి చైతన్యంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అప్పటి కలెక్టర్ రోనాల్డ్‌రోస్ సహకారంతో నిధులు విడుదల అయ్యాయి. ఈసారి ఎన్నికల్లో పోటీ ఉండే అవకాశం ఉంది.



మాజీ సర్పంచ్ జిన్న స్వామి

ఏకగ్రీవ ఎన్నిక అవసరం

: కుమార్, స్వచ్ఛభారత్ సభ్యుడు

మల్కాపూర్ మరింత అభివృద్ధి చెందాలంటే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక జరగాలి. ప్రభుత్వం ఇచ్చే నజరానాతో మరింత అభివృద్ధి జరుగుతుంది. సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. గ్రామస్థులందరు రెండు రోజుల్లో సమావేశమై నిర్ణయం తీసుకుంటాం.





లంచం అడిగితే చెప్పుతో కొట్టండి

ధర్పల్లి సర్పంచ్ అభ్యర్థి పెద్దబాల్‌రాజ్ వినూత్న ప్రచారం

ధర్పల్లి, ప్రభన్యూస్ : సర్పంచ్‌గా నన్ను ఎన్నుకున్నాక లంచం అడిగితే చెప్పుతో కొట్టండి... అంతెందుకు ఎన్నికలకు ముందే రాజీనామా పత్రం ఇస్తా.... ఎన్నికయ్యాక అవినీతికి పాల్పడితే నన్ను తొలగించండి.... ఇదీ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి చేస్తున్న ప్రచారం. నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న టిఆర్ఎస్ నేత, మాజీ సర్పంచ్, ఆర్మూర్ పెద్దబాల్‌రాజ్ వినూత్న రీతిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజలే పాలకులని ప్రతీపౌరుడికి గౌరవం ఇస్తామని, అవినీతిని అంతమొందించే దిశగా పాలన కొనసాగుతుందని బాల్‌రాజ్ తన ప్రచారం సందర్భంగా హామీ ఇస్తున్నాడు. పంచాయతీ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా అవినీతి, లంచగొండితనం రాజ్యమేలుతోందని, పేదవారు సర్టిఫికెట్ల దరఖాస్తుల కోసం, ఇంటి నిర్మాణాల కోసం వెళ్తే డబ్బులు చెల్లించనిదే ఏ పనీ జరగడం లేదని, అందువల్లే తాను ఈ తరహాలో ప్రజలకు హామీ ఇస్తున్నానని బాలరాజ్ అంటున్నారు. తాను ధర్పల్లి సర్పంచ్ 2006సంవత్సరం నుంచి 2011వరకు మచ్చ లేని నీతివంతమైన పాలనను అందించానని, అది ధర్పల్లి ప్రజలందరికీ తెలుసునని అన్నారు. మరోసారి గ్రామ ప్రజలు తనకు అవకాశమివ్వాలని, ఎమ్మెల్యే బాజిరెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు.

క్రీడాప్రభ



ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవడానికి భారత జట్టు 71 ఏళ్ల నిరీక్షణ ఫలించేసమయం ఆసన్నమయింది. చివరి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ తమ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌లో చేతులెత్తేసే దిశగా సాగుతున్నారు. మూడో రోజు ఆటలో భారత బౌలర్లదే పైచేయి అయింది. స్పిన్నర్లు కుల్దీప్, జడేజాలు రాణించారు ఇద్దరు కలిసి 5 వికెట్లు పడగొట్టగా, షమీ ఒక వికెట్‌ను దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా ఇంకా ఫాల్ ఆన్ మార్క్‌ను దాటలేదు. నాలుగోరోజు ఆస్ట్రేలియాను తొందరగా ఔట్ చేస్తే భారత్ విజయానికి చేరువైనట్లే..

- ఎదురీదుతున్న ఆస్ట్రేలియా
- తొలి ఇన్నింగ్స్‌లో మూడోరోజు 236/ 6
- జడేజాకు 2 కుల్దీప్‌కు 3 వికెట్లు

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్

పట్టు బిగించారు!

టెస్ట్ బౌలర్‌గా మెరుగుపడాల్సి ఉంది : కుల్దీప్



లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత విదేశాల్లో మళ్లీ తన వికెట్ల వేటను ప్రారంభించిన చైనామన్ బౌలర్ 24 ఏళ్ల కుల్దీప్ యాదవ్ ఆస్ట్రేలియాతో ఆడుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు మూడు వికెట్లు దక్కించుకున్నాడు. నిజాయితీగా చెప్పాలంటే.. నా బౌలింగ్‌లో నేను పెద్దగా వైవిధ్యాన్ని చూపలేదు. ఈ సిరీస్‌లో నేను తొలి టెస్ట్ ఆడుతున్నాను. కొంచెం నెర్వస్‌గా ఫీలయ్యాను. టెస్ట్ బౌలర్‌గా ఇంకా నేను మెరుగుపడాల్సి ఉంది అని శనివారం ఆట ముగిసిన తర్వాత కుల్దీప్ మీడియాతో అన్నాడు. మంచి బౌలర్‌గా రాణించేందుకు నేను చాలా క్రికెట్ ఆడాను. ఎర్ర బంతితో ఎంత ఎక్కువ ఆడితే.. అంత అనుభవం మనకు సొంతమవుతుంది. బ్యాట్స్‌మెన్‌ను అర్థం చేసుకోవడానికి వీలయి.. వారిని ఔట్ చేయడానికి తగిన ప్రణాళికను రూపొందించుకోవడానికి అవకాశమేర్పడుతుంది అని కుల్దీప్ తెలిపాడు. నెట్లో బౌలింగ్ చేసినప్పుడు స్వల్పంగా మెరుగుపడతాము. కాని ఎక్కువ మ్యాచుల్లో బౌలింగ్ చేస్తే.. మనం ఎక్కువగా మెరుగుపడతాం. టెస్ట్ క్రికెట్ వన్డే క్రికెట్ మధ్య వ్యత్యాసం ఉందన్నాడు.

సిడ్నీ: చివరి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ తమ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌లో మరోసారి చేతులెత్తేసే దిశగా సాగుతున్నారు. తొలుత భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నప్పటికి.. క్రమంగా వికెట్లు పోగొట్టుకున్నారు. ఓపెనర్ మార్కస్ హ్యారిస్ 79 విలువైన పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా మూడో రోజు ఆటలో ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లను ఎదుర్కొనే ప్రయత్నంలో పాక్షికంగా మెరుగుపడ్డారు. జడేజా, కుల్దీప్‌లు ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో సఫలీకృతమయ్యారు. ఓవర్‌నైట్ స్కోరు 24/0తో శనివారం తన తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా తన తొలి వికెట్‌ను 72 పరుగుల వద్ద పోగొట్టుకుంది. ఉస్మాన్ ఖవాజా 27(71బంతులు ఫోర్లు-3) పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పుజారాకు క్యాచిచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ మార్నస్, మార్కస్ హ్యారిస్‌తో కలిసి జత కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. తొలి గంట ఆటలో ఆసీస్ 35 పరుగులు మాత్రమే చేయగా, రెండో గంట ఆటలో 41 పరుగులు తమ జట్టు స్కోరుకు జోడించారు. హ్యారిస్ తన రెండో టెస్ట్ అర్ధ సెంచరీ చేయడంతో లంచ్ సమయానికి ఆసీస్ 122/1 పరుగులు చేసి పటిష్టస్థితిలో ఉంది. లంచ్ అనంతరం సెంచరీ దిశగా దూసుకు పోతున్న హ్యారిస్ 79(120 బంతులు ఫోర్లు-8)ను జడేజా బోల్తా కొట్టించాడు. బంతిని ముందుకు వచ్చి ఆడదామనుకున్న హ్యారిస్ మధ్యలోనే ఆగి పుష్ చేయబోయాడు. కాని బంతి బ్యాట్ లోపలి అంచుకు తగిలి వికెట్లను పడగొట్టింది. ఇక్కడి నుంచి ఆసీస్ వికెట్లు వరసపెట్టి పడ్డాయి. షువాన్ మార్ష్ క్రీజులోకి వచ్చి నిలదొక్కుకోలేక పోయాడు. జట్టు స్కోరు 144 వద్ద షువాన్ మార్ష్ 8(13బంతులు, ఫోర్లు-2) జడేజా బౌలింగ్‌లో రహానేకు క్యాచిచ్చి వెనుదిరిగాడు. ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌కు వచ్చి మార్నస్‌తో జత కలిశాడు. వీరిద్దరి భాగస్వామ్యం కూడా ఎక్కువసేపు కొనసాగలేకపోయింది. వీరిని షమీ విడదీశాడు. మార్నస్ 38(95బంతులు, ఫోర్లు-7) పరుగులు చేసి షమీ వేసిన బంతిని ఆన్ డ్రైవ్ చేయబోగా బంతి షార్ట్ మిడ్ వికెట్ ప్రాంతంలో గాల్లో ఉండగానే రహానే డ్రైవ్ చేసి క్యాచ్‌పట్టడంతో మార్నస్ ఇన్నింగ్స్ ముగిసింది. తర్వాతి బ్యాట్స్‌మన్‌గా పీటర్ హ్యాండ్స్‌కోంబ్ వచ్చాడు. జట్టు స్కోరు 192 వద్ద ఆసీస్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. ట్రావిస్ హెడ్ 20(56 బంతులు ఫోర్లు-2) పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్ లో రిటర్న్ క్యాచిచ్చి పెవిలియన్ చేరగా, అతని స్థానంలో కెప్టెన్ టిమ్ పైన్ వచ్చాడు. టీ సమయానికి ఆసీస్ స్కోరు 198/5. టిమ్ పైన్‌ను కూడా కుల్దీపే పెవిలియన్ పంపాడు. కుల్దీప్ వేసిన బంతిని టిమ్ 5(14బంతులు, ఫోర్-1) డ్రైవ్ చేయబోయి బంతి లైన్ మిస్సయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కమిన్స్ వచ్చి హ్యాండ్‌కోంబ్స్‌తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తూ.. 72వ ఓవర్లో జట్టు స్కోరును 200 మార్క్‌ను దాటించారు. 83.3 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. వెలుతురు సరిగా లేకపోవడం.. మరోపక్క చిరుజల్లులు ప్రారంభం కావడంతో గంట ముందే ఆటను నిలిపివేశారు. ఆస్ట్రేలియా జట్టు భారత్ కంటే ఇంకా 386 పరుగులు వెనకబడ్డది. భారత ఆటగాళ్లు సిరీస్‌ను 3-1తో గెలిచేందుకు ఉత్సాహంతో ఉన్నారు. లాలా అమర్‌నాథ్ నేతృత్వంలో తొలిసారిగా ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడానికి ప్రారంభించిన ప్రయత్నంతో సహా ఇప్పటివరకు 11 ప్రయత్నాలు సాగాయి. కుల్దీప్, రవీంద్ర జడేజా తమ బౌలింగ్‌తో ఆస్ట్రేలియాపై భారత్‌కు ఆధిక్యాన్ని సాధించిపెట్టారు. ఆట ముగిసే సమయానికి హ్యాండ్స్‌కోంబ్ 28 పరుగులు, కమిన్స్ 25



పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. వీరివురు ఏడో వికెట్‌కు 38 పరుగులు జోడించారు. 81 ఓవర్ల తర్వాత కొత్త బంతి కావాలని భారత్ అడుగగా వెలుతురు సరిగా లేనందున అంపైర్లు నిరాకరించారు.

స్కోరు బోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్: 622/7

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: మార్కస్ హ్యారిస్ (బి) రవీంద్ర జడేజా 79, ఖవాజా (సి)పుజారా (బి) కుల్దీప్ యాదవ్ 27, మార్నస్ లాబుస్‌చాగ్న (సి) రహానే(బి) షమీ 38, షువాన్ మార్ష్ (సి) రహానే (బి) రవీంద్ర జడేజా 8, ట్రావిస్ హెడ్ సి అండ్ బి కుల్దీప్ యాదవ్ 20, పీటర్ హ్యాండ్స్‌కోంబ్ బ్యాటింగ్ 28, టిమ్ పైన్ (బి) కుల్దీప్ యాదవ్ 5, పాట్ కమిన్స్ బ్యాటింగ్ 25, ఎక్స్ట్రాలు 6 మొత్తం 236/6(83.3 ఓవర్లు)

భారత్ బౌలింగ్: మహ్మద్ షమీ 16-1-54-1, జస్ప్రీత్ బుమ్రా 16-4-43-0, రవీంద్ర జడేజా 27.3-9-62-2, కుల్దీప్ యాదవ్ 24-6-71-3

*Printed & Published by **MOOTHA GOUTAM** on behalf of Andhra Prabha Publications Ltd., and printed at Andhra Prabha Publications Ltd., 13-6-445/a/b1, Konejeti Enclave, Mehdhipatnam, Hyderabad-500028. Published from Andhra Prabha Publications Ltd., 8-2-293/82/A/75, Plot No.75, Road No.9, Jubilee Hills, Hyderabad-500033. Phones: 23559940/41/42/45, Fax No.23558812. Editor: Y S R Sarma, Responsible for News selection under PRB ACT. RNI Regd.No.32178/1977.*



తండ్రిలా ఎదగాలని కొందరు కోరుకుంటే, తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకోవాలని మరికొందరు ఆశిస్తారు. తండ్రి జ్ఞాపకాలు కొనసాగించాలని, ఆయన కీర్తికి వారసులవ్వాలని పిల్లలు భావించడం ఎప్పుడూ జరిగేదే. నట మహాసముద్రం ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ సైతం ఇదే కోరుకున్నారు. ఆ దిగ్గజ నటుడి జీవిత కథను తెరకెక్కించాలని మహాప్రయత్నం చేశారు. రెండు భాగాల ఎన్టీఆర్ జీవిత కథ త్వరలో వెండితెరపైకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ చేయాలన్న ఆలోచనలు ఎక్కడ నుంచి మొదలయ్యాయి. సినిమా రూపకల్పనలో పడిన శ్రమ ఎలాంటిది, జీవిత కథలో ఉండబోతున్న ఆసక్తికర అంశాలేంటి...మొదలైన అంశాలను బాలకృష్ణ....రానాతో ముఖాముఖిలో వెల్లడించారు. ఆ విశేషాలు మీకోసం-

ఎన్టీఆర్ బయోపిక్‌పై బాలకృష్ణతో రానా ముఖాముఖి

తండ్రీ...నిన్ను దలంచి!

రానా - నటించేప్పుడు మీలో బెరుకెప్పుడూ కనిపించదు..!

బాలకృష్ణ - నటన అంటే గట్టిగా అరవడం, ఏడవటం, అతిగా హావభావాలు చూపించడం కాదనేది నా అభిప్రాయం. నటనంటే... మనకు తెలియని ఒక వ్యక్తి తాలూకూ పాత్ర స్వభావాన్ని ఆపాదించుకోవడం. ఆ పాత్రలా మారిపోవడం. మనకు తెలియని, ఆ పాత్రకు మాత్రమే తెలిసిన అనుభవాలను ప్రదర్శించడం అని నా ఉద్దేశం.



రానా - ఈ తరం తెలుసుకోవాల్సింది గొప్ప వ్యక్తుల చరిత్రే కదా..?


బాలకృష్ణ - కాలగమనంలో ఎన్నో పరిణామాలు జరుగుతుంటాయి. వాటి క్రమమే చరిత్ర. దాన్ని ఎవరూ సృష్టించలేరు. పంచభూతాల్లా మన భూమ్మీద, సమాజంలో ఏర్పడిన అనేక అంశాలు చరిత్రలో భాగమే. చరిత్రే వాటిని సృష్టించింది. చరిత్రను ఎవరూ సృష్టించలేరు. అందరి జీవిత చరిత్రలు తెలుసుకోవాల్సిన అవసరం రాదు. గొప్పవాళ్లుగా బతికిన ఎన్టీఆర్ లాంటి వ్యక్తుల జీవిత చరిత్రలు తెలుసుకోవాలి. రానా నువ్వు చాలాసార్లు నాతో చెప్పావు. ఎన్టీఆర్ నటించిన దానవీర శూర కర్ణ లాంటి చిత్రాలు నీకు స్ఫూర్తినిచ్చాయని. తెలుగు భాష నేర్చుకునే ఆసక్తిని కలిగించాయని.

రానా - మీరు చేసిన అతి కష్టమైన పాత్ర ఏది...?

బాలకృష్ణ - కష్టమైనది అడగొద్దు, సులువుగా నటించిన పాత్ర ఏదైనా ఉందా అని అడగండి. నా సమాధానం ఎన్టీఆర్. ఎన్టీఆర్ పాత్రలో నటించడం అతి సులువుగా అనిపించింది. నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎన్టీఆర్ నాకు తండ్రి మాత్రమే కాదు, నా గురువు, మార్గదర్శి. అందువల్ల ఎక్కువగా ఆయన పాత్రను అవలోకనం చేసుకోగలిగాను. నేను ఆయనలా నటించాను... అనేకంటే ఆయనే నన్ను ముందుకు నడిపించారు అనాలి.

రానా - బయోపిక్ నిర్మాణ బాధ్యతలు తీసుకోవడానికి కారణం..

బాలకృష్ణ - చిత్ర నిర్మాణమంటే భారమని అనుకుంటారు. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో దీన్నో బాధ్యతగా తీసుకున్నాను. నాన్న ఆశీర్వాదం అనుకుంటాను. కొడుకుగా నాకు పూర్తి హక్కు ఉంది. ఈ చిత్ర నిర్మాణంలో ఎంతో శ్రమ తీసుకున్నాం. భౌతికంగా, మానసికంగా కష్టపడ్డాం. అయితే ఇదంతా నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.



రానా - ఎన్టీఆర్ చేసిన ఏ పాత్రని మీరు చేస్తారని మిమ్మల్ని చాలా మంది అడిగేవారట. మరి ఈ చిత్రంలో ఎన్టీఆర్ చేసిన దాదాపు అన్ని పాత్రలతో పాటు, ఆయన క్యారెక్టర్‌లోనే నటించే అవకాశం మీకు దక్కింది..

బాలకృష్ణ - ఏడాదిన్నర క్రితం సొంతూరు నిమ్మకూరు వెళ్లాం. మా అల్లుడు లోకేష్ నిమ్మకూరును దత్తత తీసుకున్నారు. అక్కడి ప్రాథమిక వైద్య శాల అభివృద్ధి పనుల నిమిత్తం అక్కడికి వెళ్లాను. నిమ్మకూరులో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియకుండానే ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నాను అని చెప్పేశాను. అలా ఎందుకు అన్నానో తెలియదు. ఆ తర్వాత మా కుటుంబ సభ్యుడు విష్ణు ఇందూరి ఎన్టీఆర్ బయోపిక్ చేద్దామని నా దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత నిర్మాణంలో నేనే భాగమవడం, అన్ని పాత్రలకు మంచి నటులు దొరకడం అలా జరిగిపోయాయి. ఏదో శక్తి వీటన్నింటినీ నడిపించింది అనిపిస్తుంటుంది.



రానా - ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడి ఎంపిక ఎలా జరిగింది..?

బాలకృష్ణ - అది కూడా దైవ నిర్ణయమే అనుకుంటాను. క్రిష్ నాతో గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ గురించి నిర్మాత విష్ణు ఇందూరి క్రిష్‌కు గతంలో ఒకసారి చెప్పారట. అది చాలా ఉద్వేగపరిచిందాయనను. మేమిద్దరం కలిసిన సందర్భంలో క్రిష్ నన్ను ఒకసారి తేరిపార చూసి బాల మనం సినిమా చేస్తున్నాం అన్నారు. మరుసటి రోజే దర్శకుడు క్రిష్ అని ప్రకటించాం.

రానా - ఎన్టీఆర్ బయోపిక్ ప్రత్యేకత ఏంటని చెబుతారు..?

బాలకృష్ణ - గాంధీ గారి బయోపిక్ చేసేప్పుడు దర్శకుడు రిచర్డ్ అటెన్ బరోను చాలా మంది అడిగారట. ఆయన జీవితంలో ఎవరెవరు ఉంటారు అని. జీవిత కథలను తెరకెక్కించడం అంటే ఎవరొస్తారు, ఎవరు పోతారు అనేది కాదు. గొప్ప వాళ్ల జీవితంలో నుంచి సమాజం ఏం నేర్చుకుంటుంది. వాళ్లను ఎలా ప్రభావితం చేస్తుందని అంతే. లేకుంటే ఎన్టీఆర్ జీవితంతో ఐదారు సినిమాలు చేస్తూ పోవచ్చు. ఇది ఒక్క ఎన్టీఆర్ బయోపిక్ మాత్రమే కాదు. ఏఎన్నార్ బయోపిక్ కూడా. ఆయనకూ కథలో సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఎన్టీఆర్ ఏఎన్నార్ తెలుగు చిత్ర రంగంలో సమఉజ్జీలుగా కొనసాగారు.

రానా - ఎన్టీఆర్ ఏఎన్నార్ అనుబంధం గురించి మీ మాటల్లో..

బాలకృష్ణ - వాళ్లిద్దరూ నరనారాయణ సంభూతులు అంటారు కదా. అలా అని చెప్పొచ్చు. నాన్నగారు పోయాక మొదటి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం బాబాయ్ (అక్కినేని నాగేశ్వరరావు)కే ఇచ్చారు. ఆ రోజు సభలో నేను బాగా మాట్లాడాను. చక్కగా మాట్లాడావు అన్నారు ఏఎన్నార్.

రానా - మీరంతా మీ నాన్న, తాతల పాత్రల్లో నటించారు. నేనైతే చెమటోడ్చాల్సి వచ్చింది..!

బాలకృష్ణ - నటులంతా నిత్యావసర వస్తువులలాంటి వాళ్లం. ప్రతి రోజూ మన అవసరం ఉంటుంది. నేను ఇలాంటి పాత్రలే చేస్తానంటే కాదు. సవాలు లాంటి క్యారెక్టర్స్ కూడా చేయాలి.

రానా - చంద్రబాబు గారి పాత్ర ఎలా చేయాలో క్రిష్ గారితో పాటు చంద్రబాబు గారితో కూడా చెప్పించారు. అది నటుడిగా నాకు చాలా ఉపయోగపడింది.

రానా - ఇతర పాత్రలకు ప్రాధాన్యత ఎలా ఉంటుంది..?


బాలకృష్ణ - ఎన్టీఆర్ నట, వ్యక్తిగత జీవితంతో ముడిపడిన ఎన్నో పాత్రలను చిత్రంలో చూపించాం. బయటకు తెలియని వ్యక్తుల గురించి కూడా సినిమాలో ఉంటుంది. ఎన్టీఆర్ భావోద్వేగాలు ఉన్న నటుడు. ఆయన తన మనసుతో ఆలోచించేవారు. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆ పాత్ర పేరుతోనే పిలిపించుకునేంత గుర్తింపు... దక్కుతుందని భావిస్తున్నాను. ●

---

* రంగవల్లిక *



19చుక్కలు
3 వరుసలు
మధ్యచుక్కతో
3 వచ్చే వరకు



కె.సుభాషిణి
బ్రాడీపేట, గుంటూరు

మీరూ ముగ్గులు పంపొచ్చు

ముగ్గుని ఎ4 సైజున్న మందపాటి పేపరుమీద వేయాలి. ఔట్ లైన్‌ని, చుక్కలను బ్లాక్ స్కెచ్ పెన్నుతో వేసి లోపల రంగులు నింపాలి. ఎన్ని చుక్కలు ఎన్ని వరుసలు అనే వివరాలను స్పష్టంగా రాయాలి.

అడ్రసు: లైఫ్ c/o ఆంధ్రప్రభ, 8-2-293/82/ఎ/75, ఫ్లాట్ నెం:75, రోడ్ నెం:9, జూబ్లీహిల్స్, హైదరాబాద్-28
lifepage2012@gmail.com

మనసుకి శాంతి మేనుకి విశ్రాంతి!

గోముఖాసనం

ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. తరువాత చిత్రంలో చూపినట్టుగా రెండుమోకాళ్లు ఒకదానిపై ఒకటి వచ్చేలా... కుడికాలు ఎడమవైపుకి ఎడమకాలు కుడివైపుకి వెళ్లేలా చేయాలి. పాదాలు పట్టుకుంటే అలా తీసుకువెళ్లటం సులభం అవుతుంది. ఇప్పుడు కుడిచేతిని పైకి చాపి మోచేతి వద్ద మడిచి వీపు వెనుకకు తీసుకువెళ్లి అలాగే చాపి ఉంచాలి. ఆ తరువాత ఎడమచేతిని వీపు వెనక్కు తీసుకుని వెళ్లి...చేతుల వేళ్లను చిత్రంలో చూపినట్టుగా కలిపి ఉంచాలి. తలను కుడిచేతిమీద ఆన్చి ఉంచాలి. ఇలా ఒక నిముషం వరకు సాధారణ శ్వాసలో రిలాక్స్‌గా ఉండాలి. తరువాత రెండవవైపున కూడా ఇలాగే చేయాలి.



ప్రయోజనాలు:

- ఈ ఆసనంతో అలసట తొలగిపోయి విశ్రాంతి కలుగుతుంది.
- టెన్షన్, ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి.
- కీళ్లనొప్పులు, నడుంనొప్పి, సయాటికా ఉన్నవారికి ఈ ఆసనం చాలా చక్కని విశ్రాంతిని ఇస్తుంది.
- భుజాలు మెడనొప్పులు, బిగుసుకుపోవటం లాంటి సమస్యలు తగ్గుతాయి.



మోడల్
స్నేహిత

యోగా టైమ్



-గాయత్రి (యోగా ట్రైనర్)

సెల్ఫీతో... మణికట్టుకి ముప్పు!

ఎక్కడికి వెళ్లినా ఎవరిని కలిసినా ఒక సెల్ఫీ తీసుకుంటే ఓ పనయిపోతుంది...అనుకుంటున్నారు ఇప్పుడు చాలామంది. ఈ విషయంలో యువతరం మరింత ముందు ఉంది. అయితే పదేపదే ఇలా సెల్ఫీలు తీసుకోవటం వలన మణికట్టు వద్ద నొప్పి వస్తుందని... చాలామంది ఈ సమస్యకి గురవుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. సెల్ఫీలతో మణికట్టువద్ద నొప్పితోపాటు, తిమ్మిరి, ఇతర అసౌకర్యాలు కలుగుతున్నాయని గుర్తించారు.



ఫోన్‌ని తమవైపుకి పెట్టుకోవటం కోసం చేతిని మెలితిప్పటం లేదా ఫోన్‌ని చాలా దూరంగా పెట్టుకోవటం వలన ఇలాంటి సమస్యలు వస్తున్నాయని వైద్యులు అంటున్నారు. ఈ మధ్యకాలంలో 'సెల్ఫీ రిస్ట్' సమస్యలు మరింత ఎక్కువ అవుతున్నాయని తెలుస్తోంది. సెల్ఫీలకోసం కొండలు గుట్టలు ఎక్కడం, దారి సరిగ్గా లేని ప్రదేశాల్లో....ఎక్కడ ఉన్నామనేది చూసుకోకుండా కేవలం సెల్ఫీపైన మాత్రమే దృష్టిపెట్టి నడవటం వలన కూడా మణికట్టుకి గాయాలవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వివరాలను ఐరిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు. తరచుగా సెల్ఫీలు తీసుకునే అలవాటు ఉన్నవారు వాటి వెనుక దాగి ఉన్న ఈ సమస్యలను గుర్తుపెట్టుకోవాల్సిందే.

ఆందోళనకు మూలం



ఒక బలవంతుడు, బలహీనుడి మీద దాడిచేసినప్పుడు ఆ బలహీనుడికీ, తన డబ్బంతా పోగొట్టుకుని బాధతో ఉన్నవాడికీ, విపరీత కామం చేత మనస్సు దహించుకుపోతూ తీవ్రంగా కలత చెందిన వాడికీ నిద్రపట్టదు. ఉన్న దానితో తృప్తి చెందనివాడికి, పక్కవాడి సొమ్ము మీద, కన్నేసిన వాడికి, బలవంతుడితో మూర్ఖంగా శత్రుత్వం పెట్టుకున్నవాడికీ ఆందోళన కలుగుతుంది.

మనిషికి ఆవేదన ఎందుకు కలుగుతుంది? ఎవరు పండితుడు? ఎవరు బుద్ధిమంతుడు? ఎవరు మూర్ఖుడు? పండితుడి లక్షణాలేమిటి? ఇవి చాలా మందికి వచ్చే ప్రాథమిక సందేహాలు. విదురనీతి బోధించిన విదురుడు భారతంలో వీటికి సమాధానాలు చెప్పాడు. ఈ రోజుల్లో నాలుగు శ్లోకాలు తెలిసిన ప్రతివాడూ పండితుడినని చెప్పుకుంటు న్నాడు. ఎవ్వరికైతే తన శక్తియుక్తుల మీద పూర్తి అవగాహన ఉంటుందో, వాటి మీద మాత్రమే ఆధారపడి పనులు చేస్తారో వారు పండితులని పిలువబడతారు. దేనినీ వారు చిన్నచూపు చూడరు. పండితుడు తనకు అందని దాని కోసం ఆరాటపడడు, నష్టమైన దానిని గురించి విచారించడు. ఆపద వచ్చినపుడు వివేకాన్ని కోల్పోడు. నిండు కొండ తొణకదన ్నట్టుగా, ప్రశాంతంగా, గంభీరంగా, నిర్మలంగా ప్రవహించే గంగానది మధ్యలో లోతైన ప్రదేశం ఉన్నా ఎటువంటి ఆటుపోట్లులేనట్టుగా పండితుడైనవాడు సన్మానాలకు పొంగిపోడు, అవమానాలకు కృంగడు. ఎంతో సంపద, అధికారం, విద్య ఉన్నప్పటికీ అణిగి మణిగి ఉండేవాడే పండితుడు. అతను స్వంత లాభం కోసం చూడడు. ఇదంతా విదురుడు, ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఒకసారి ధృతరాష్ట్రుడికి అంతులేని ఆవేదన కలిగింది. ఆ ఆవేదన నుంచి బయట పడేయ టానికి విదురుడు కావాల్సి వచ్చింది. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి తెలుసు విదురుడు సాక్షాత్తూ సమవర్తి (యమధర్మరాజు) అవతారం. ధర్మాధర్మ విచక్షణా జ్ఞానం కలిగిన పుణ్యమూర్తి. లోకరీతి, లోకజ్ఞానం, లోకనీతి, క్షుణ్ణంగా తెలిసినవాడు. రాజ్యాంగ విధులు నిర్వర్తించడంలో ఆరితేరినవాడు. అందుకే ధృతరాష్ట్రుడు ఆయనను పిలిపిం చుకుంటాడు. ఎలాంటి మర్మం లేకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగినవాడు విదురుడని ఆయనకు బాగా తెలుసు. విదురుడు బుద్ధిమంతుడెవరో, పండితుడెవరో, మూర్ఖుడు ఎవరో చెప్పాడు. తన పనిని పూర్తిగా విడిచి ఇంకెవడికో సహాయం చేయాలంటూ పడి పరుగెత్తి వ్యర్థంగా ప్రవర్తించేవాడు మూఢుడు. చిటికెలో అయ్యే పనిని యుగాలు గడిచినా తెమల్చనివాడు, ఎప్పుడూ వాయిదా పద్ధతులే అవలంబించేవాడు, సర్వత్రా అనుమానాలతో ఉండేవాడే అసలైన మూర్ఖుడు. ఇంకొకసారి కూడా ధృతరాష్ట్రునికి ఇలాంటి ఆందోళనే కలిగింది. సంజయుడు రాయబారానికి వెళ్లి వచ్చిన తర్వాత టూకీగా విషయం తెలియపరిచాడు. సంజయుడు ఒక్క మాటలో విషయం చెప్పి మిగిలినవి రేపు సభలో వివరిస్తానని చెప్పి సెలవు తీసుకున్నాడు. ఏమీ తోచలేదు ధృతరాష్ట్రునికి. తన గుండె దడ తగ్గాలంటే ఆ బాధ తన తమ్ముడితోనే పంచుకోవాలి.

విదురుడు రాగానే చెప్పకనే చెప్పాడు, తన మనసులోని ఆందోళనకి కారణం తెలియడం లేదన్నాడు. అందుకు విదురుడు నింపాదిగా సమాధానం చెప్పాడు. 'రాజా! ఎవ్వరికైనా మనసు ఎందుకు ఆందోళన పడుతుంది? ఒక బలవంతుడు, బలహీనుడి మీద పడినప్పుడు ఆ బలహీనుడికీ, తన డబ్బంతా పోగొట్టుకుని బాధతో ఉన్నవాడికీ, విపరీత కామం చేత మనస్సు దహిం చుకుపోతూ తీవ్రంగా కలత చెందిన వాడికీ నిద్రపట్టదు. ఈ దోషాలలో ఏది నీ మన స్సులో ప్రవేశించింది? అని ప్రశ్నిస్తూనే ఆందోళన ఎవరికి కలుగుతుందో అద్భుతంగా వివరించాడు. ఉన్నదానితో తృప్తి చెందనివాడికి, పక్కవాడి సొమ్ము మీద, ఇతరుల భార్య మీద కన్నేసిన వాడికి, బలవంతుడితో మూర్ఖంగా శత్రుత్వం పెట్టుకున్నవాడికీ ఆందోళన కలుగుతుంది. విదురుడు ధృతరాష్ట్ర మహారాజుకి సాంత్వన కలిగించేందుకు ఈ విషయాలు చెప్పినా ఈ నీతుల్లోని మర్మాన్ని గ్రహించగలగాలి. అయితే ధృతరాష్ట్రుడికి సంజ యుడు ఏమి చెప్పాడో తెలుసుకుందాము. ధర్మరాజు స్వాధీన మనస్కుడు కనుక మహారాజుకి 'నీవే మా బలం, బలగం' అని చెప్పమన్నాడు. దీనిని చాలా వినమ్రంగా చెప్పకనే చెప్పాడు సంజయుడు. ఇంద్ర ప్రస్థాన్ని తిరిగి ఇచ్చేయడమో, లేదా రణరంగంలో కలుసుకోవడమో తేల్చుకోవాలన్నది ధర్మరాజు పంపిన సందేశం.




- డాక్టర్ పులివర్తి కృష్ణమూర్తి

పతంజలి యోగసూత్రాలు చెప్పేదేమిటి?

యోగ శాస్త్రానికి ఒక రూపం ఇచ్చి ప్రచారం చేసిన వారిలో ఒకరిగా భావించే పతంజలి ఆయన యోగ సూత్రాల అసలు అర్థం గురించి సద్గురు వివరణ...

పతంజలి ఒక జ్ఞాని. అంతే కాదు, ఆయన మేధ ఎంత గొప్పదంటే ఈనాటి ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా ఆయన ముందు చిన్నపిల్లలలాగా కని పిస్తారు. జీవితంలోని ప్రతి అంశం మీద ఆయనకున్న అవగా హన అంత గొప్పది. పతంజలి కాలంలో, అంటే వేలాది సంవ త్సరాలకు పూర్వం, యోగా అనేది, అనేక వందల ప్రత్యేక యోగాలుగా మార్పు చెందింది. అది ఎలా అంటే ఈ కాలంలో వైద్యవిధానంలో వచ్చిన స్పెషాలిటీల లాగ. ఉదాహరణకు ఓ 30 ఏళ్ల క్రితం మీకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాడు, కానీ ఈనాడు మీ శరీరంలో ప్రతి దానికి వేరు వేరు డాక్టర్లు ఉన్నారు. బహుశా మరో యాభై ఏళ్లలో ఎలా తయారవుతుందంటే, మీరు ఒక వైద్య పరీక్ష చేయించుకోవాలంటే వందమంది డాక్టర్ల దగ్గరికి వెళ్లవలసి వస్తుంది. మీకు ఇంతమంది వైద్యుల నుంచి అపాయింట్‌మెంట్ దొరికేటప్పటికి, మీకు ఆ జబ్బైనా తగ్గిపోతుంది, లేదా చావైనా మూడు తుంది. ఇటువంటి ప్రత్యేకతలు ఒక స్థాయిని దాటితే అది ఎంతో ఘోరంగా, ఆచరించడానికి అసాధ్యంగా అనిపించ వచ్చు. అన్ని వివరాలు పరిశీలించడం ఒక ఎత్తు, కానీ వాటిని ఉపయోగించడమనేది చాలా కష్టతరమవుతుంది. ఆ కాలంలో యోగాలో ఇదే జరిగింది. యోగాలోని రక రకాల పార్శ్వాలను అర్థం చేసుకోడానికి రకరకాల యోగ విధానాలు తయారయ్యాయి. అవి ఆచరణ సాధ్యం కాదని పతంజలి గ్రహించాడు. అందువల్ల ఆయన యోగాలను రెండు వందల సూత్రాలుగా వర్గీకరించాడు.



సద్గురు బోధ

యోగ సూత్రాలు అనేది ఒక సిద్ధాంతం కాదు

ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఒక పుస్తకాన్ని ప్రచురించగలరు కాబట్టి ఈ సూత్రాలకు అనేక వ్యాఖ్యలు తయారయ్యాయి. కానీ యోగ సూత్రాలు వ్యాఖ్య చేయగల ఒక సిద్ధాంతం కాదు. అందులో ఏవిధమైన సాధనలు లేవు. అవి కేవలం శాస్త్ర పరిశోధనా పత్రాలు. ఒక పద్ధతిలో ఏమి జరుగుతుందో అవి చెబుతాయి. అంతవరకే, ఈ పద్ధతిలో, మీకు కావలసినదాన్ని బట్టి మీరు ఒక క్రియను రూపొందించవచ్చు.

సూత్రం అంటే దారము అని అర్థం. ఒక పూలమాలలో దారం ఉంటుంది. కానీ మీరు ఆ మాలను దారాన్ని చూసి ధరించరు. ఆ దారానికి ఎటువంటి పుష్పాలు, ఎటువంటి పూసలు, ఎటువంటి ముత్యాలు, వజ్రాలు గుచ్చారు అనేది చూస్తా రు. వాటిని కూర్చడం వ్యక్తి నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది. పతంజలి కేవలం ఒక దారాన్ని అందిస్తున్నాడు. ఎందు కంటే దారాలు లేకుండా మాలను ధరించలేరు. ఆ సూత్రాలు చదవటానికి, అర్థం చేసుకోవడానికే కాదు. మీరు వాటిని మీ తెలివితో వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, అది అర్థ రహితం అవుతుంది.

ఒక ఉన్నత స్థాయి అనుభవం, అనుభూతి ఉన్న వారికి ఈ సూత్రం అనేది ఎంతో గొప్పది. ఆయన దానితో ఒకమాలను తయారుచేస్తాడు. అందుకే పతంజలి యోగ సూత్రాలూ ఒక పుస్తకం లాగా చదవటానికి కాదు. మీరు ఒక సూత్రాన్ని తీసుకుని, దానిని మీ జీవితంలో వాస్తవం చేసుకోవచ్చు. మీ జీవితంలో మీకు ఒక సూత్రం వాస్తవమైతే, మీరు మిగతా సూత్రాలు చదవవలసిన అవసరం లేదు.

మొదట సూత్రం ...ఇక, ఇప్పుడు యోగ

యోగ సూత్రాలు జీవితం గురించి అతి గొప్ప విషయ పరిజ్ఞానమిస్తాయి. మరి పతంజలి ఆ గొప్ప వ్రాతలను ఒక వింత రీతిలో ఎందుకు మొదలుపె ట్టాడు? పతంజలి యోగ సూత్రాలలోని మొదటి వాక్యం''...ఇక, ఇప్పుడు యోగ''. ఒక రకంగా ఆయన చెప్పింది ఏమిటంటే, మీరు ఇంకా ఒక కొత్త ఇల్లు కట్టుకోవడం వల్లనో, పెళ్లి చేసుకోవడం వల్లనో, డబ్బు సంపాదించడం, ఇటువంటి మిగతా వాటి వల్ల మీ జీవితం బాగుపడుతుందనుకుంటే, ఇంకా మీకు యోగాకు సమయం రాలేదన్న మాట. అవి ఏవీ మీ జీవితాన్ని ఉన్నతం చేయవు. అని మీరు తెలుసుకుంటే, అప్పుడు యోగా ప్రారంభించాలని అర్థం.

రెండవ సూత్రం మనసు కేంద్రీకరించడం

ప్రశ్న: పతంజలి తన రెండవ యోగ సూత్రంలో యోగం 'చిత్తవృత్తి నిరోధకం' అని అన్నారు. దాని అర్థం. ''మీరు మనసును ఏదో ఒక వస్తువుపై కేంద్రీకరించడం, మరి ఏ ఇతర పరధ్యానం లేకుండా ఆ ధ్యాసను అలా ఉంచుకోవడం'' మరి దీని అర్థం ఏమిటి?

సద్గురు: దానిని ధారణ అంటారు. ధారణ అంటే, అక్కడ మీరు, మరో వస్తువు ఉన్నది. మీరు ఆ వస్తువు మీదే పూర్తి ధ్యాసపెడితే, కొంతకాలానికి అక్కడ మీరే ఉంటారు లేక అదే ఉంటుంది. దానిని ధ్యాస అంటారు. అది కేంద్రీకరించటంలోని మరోస్థాయి. మీరు ధ్యానాన్ని అలాగే ఉంచుకోగలిగితే, కొంతకాలానికి అక్కడ మీరు ఉండరు. ఆ వస్తువు ఉండదు. అక్కడ మహత్తరమైన స్థితి ఉంటుంది. దానినే సమాధి అంటారు. సాధనలో ఇవే క్రమంగా వచ్చే ఉన్నత స్థితులు.

మీరు ఒక వస్తువు మీద ధ్యాస పెట్టండి అని మేము అంటే, దేవుడినో, ఏదో వస్తువునో పూజించడం అనుకుంటారు. అలా కానక్కరలేదు. మీరు ఏదో ఒక పుష్పం మీదో, పత్రం మీదో, చివరకు ఒక ఇసుక రేణువు మీదనో, దేనిమీదైనా మీ మనసును కేంద్రీకరించవచ్చు. కాని మీరు దేనిమీదైనా మనసు కేంద్రీకరిస్తే, అది మీ మనోభా వాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్లగలగాలి, అప్పుడే మీకు దానిమీద ధ్యాస నిలుస్తుంది. కాని, విద్యార్థులకు తమ పుస్తకాల మీద మనసు పెట్టమంటే అంత కష్టం కావడానికి కారణం అదే. ఆ విద్యార్థికి పక్కింటి పిల్లమీద ఆసక్తి ఉంటే, మీరు అతనికి ఆ పిల్లమీద ధ్యాసపెట్టు అని చెప్పనక్కరలేదు. ఎలాగూ అతను ఆమె మీద ధ్యాసపెట్టే ఉంటాడు. ఎందుకంటే దాని వెనక ఒక రకమైన మనోభావం ఉన్నది.

అనేక రకాల దేవుళ్లు రూపుదిద్దుకోవడానికి ఇదే కారణం. మీరు దేనితో సంబం ధం పెట్టుకోగలరో, దానిమీద ధ్యాసపెట్టండి. ఒకవేళ మీరు అప్పటికే ఉన్న ఏ దేవుడి మీద ధ్యాసపెట్టలేకపోతే, మీరు మరో దేవుడ్ని ఎంచుకోవచ్చు. మీకు అది కూడా పని చేయకపోతే, మరో దానిని తీసుకోవచ్చు. అవీ పనిచేయకపోతే, మీ అంతట మీరే ఒక దేవుని తయారుచేసుకోవచ్చు. దానినే మనం ఇష్టదేవత అంటాము. దీనివెనక ఉన్న ఉద్దేశం ఏమిటంటే, మీరు ఒకదానిని చాలా గొప్పగా భావించకలేకపోతే మీరు దానిమీద ధ్యాసపెట్టలేరు. మీరు మీకు ఇష్టంలేని దానిమీద ప్రయత్నం చేస్తే అది మిమ్మల్ని అలసటకు లోనుచేస్తుంది. ఆ వస్తువు మిమ్మల్ని పూర్తిగా ఆకర్షిస్తేనే, మీరు పూర్తిగా ధ్యాసపెట్టగలరు.

మీరు ఒక పుస్తకాన్ని చదవటం, ఒక సినిమాను చూడడం, ఎలా ఉంటుందో, ఇది కూడా అంతే. ఉదాహరణకి మీరు ఒక పాఠ్యపుస్తకాన్ని చదివారు అనుకోండి. ఈ పుస్తకం మామూలు తెలివిగలవారికి ఉద్దేశింపబడింది. అయినా మీరు దానిని పూర్తిగా అర్థం చేసుకోలేరు. అదే మీరు ఒక ప్రేమ కథ, డిటెక్టివ్ పుస్తకం గంటలకు 70పేజీల వేగంతో చదివినా, మీరు ప్రతి పదాన్ని గుర్తుపెట్టుకోగలరు. మీరు ధ్యాస పెట్టిన వస్తువు మీలో ఉత్సాహాన్ని పెంపొందించాలి. లేకపోతే మీకు అది ఒక రకమైన తలనొప్పి అవుతుంది.

ప్రేమాశీస్సులతో...

-సద్గురు జగ్గీవాసుదేవ్


స్త్రీ సన్న్యాస నిరూపణం

శ్రీ రమణాశ్రమ లేఖలు, స్మృతులు

1946-47 ఆ ప్రాంతంలో కామకోటి పీఠాధిపతులు ప్రచారంగా అరుణాచలం వచ్చి టవునులో వున్న సత్రంలో బస చేశారు. అరుణాచలేశ్వరాలయ ప్రాకారం లోను, తదితర ప్రదేశాలలోను వారి ఉపన్యాసాలు ఏర్పాట యినవి. వారితో ఎంతోమంది పండితులు వచ్చారు. వారంతా ఆశ్రమానికి వస్తూ వుండేవారు. ఇక్కడివారంతా అక్కడికి, అక్కడి వారంతా ఇక్కడికి తిరుగుతూ వుండేవారన్నమాట.

ఒకదినం సంస్కృత విద్వాంసుడూ, ప్రవచన నిరతుడూ, అయిన కల్లూరి వీరభద్రశాస్త్రిగారు, భగవాన్ దర్శనార్థం వచ్చారు. వారు కొన్నాళ్లు మద్రాసులో మా అన్నగారింట్లో గీతా ప్రవచనం చేసి వుండుట వల్ల నాకు బాగా పరిచయం, ఆ పరిచ యాన్ని పురస్కరించుకుని వారు ''అమ్మా, కామకోటి స్వాములను చూచి వచ్చారా?''అన్నారు. నాకసలు భగవానుని విడిచి ఎక్కడికీ వెళ్లాలని లేదు. అయినా ఆ మాట బయటపెట్టక ''నావంటి వారిని వారు జూడరుగదా?'' (అంటే, సకేశినులగు బ్రాహ్మణ వితం తువులను జూడటం వారికి నిషేధం) అన్నాను. ''అవునది నిజమే. పబ్లిక్ మీటింగులో దూరంగా వుండి చూడవచ్చును''అన్నారు వారు. ''పెద్దలైన వారితో సాంగత్య సంభాషణలు సాధనకు అనుకూ లింపవచ్చునుగాని దూరంగా వుండి చూచి ఏం లాభం?''అన్నాను. ''అదీ నిజమేనమ్మా'' అన్నారు వారు.

ఆ వెనుక ఒకదినం ఉదయాన కామకోటి స్వాములు గిరిప్రదక్షిణానికి బయలుదేరాననీ, ఆశ్రమం ముందుగానే దారి గనుక ఇటే వస్తారనీ, లోపలకు వస్తారో రారో అనీ అంతా అనుకుంటూ వుంటే విని, అక్కడకు మనమెందుకని, వెళ్లి, భగవాన్ సన్నిధిలో కూర్చున్నాను. ఎనిమిదీ, తొమ్మిది గంటల మధ్యన అదుగో వారు వస్తున్నారని అంతా లేచి గేటు దగ్గరకు వెళ్లారు. భగవానూ నేనే మిగిలాం. భగవానునన్నుద్దేశించి ''ఏం? నీవు వెళ్లలేదేం?'' అన్నారు. వారికి నావంటి వాళ్ల ను చూడరాదన్న నియమం వున్నది గదా? వెళ్లి వారి నియమాన్ని ఎందుకు భంగ పరచాలి?''అన్నాను. ''అది సరి'' అంటూ ఆదరపూర్వ కమైన దృష్టితో చూచి మౌనం వహించారు భగ వాన్. తరువాత కొంచెం సేపట్లో అంతా వచ్చి వారు గేటువద్ద కొంచెం సేపు నిలబడి అంతా పరకాయించి చూచి వెళ్లి పోయారని భగవానుతో విన్నవించారు. కామకోటివారల్లా ఆశ్రమం వద్ద నిలబడి చూచి వెళ్లిన వెనుక ఆ సాయంత్రం పబ్లిక్ మీటింగులో అన్ని ఆశ్రమాలకు కట్టుబాట్లున్నవనీ, అవి ఉల్లంఘిం చేందుకు వీలుకాదనీ అత్యాశ్రమికి ఏమీ వుండవనీ అదే అవధూతాశ్రమమనీ, ఆ భాగ్యం లభించటం చాలా దుర్లభమనీ, రమణ మహర్షి వంటి మహనీ యులకే అది సాధ్యమనీ చెపుతూ అనర్గళంగా చాలా సేపు ఉపన్యసించారట.



ఆ వెనుక నాల్గు, అయిదు రోజులకు భగవాన్ సన్నిధిలో వేదపారాయణ చేసేం దుకు, అమ్మ కోవెలలో మహ న్యాసం చెప్పేందుకు టవును నుండి వచ్చే రాజు, శాస్త్రి మొద లైన శ్రోత్రియులంతా ఒకదినం సాయంత్రం వేదపారాయణకు కొంచెం ముందే వచ్చి భగ వాను సన్నిధిలో కూర్చుని ''భగవానే! కామకోటి పీఠాధి పతులు నిన్న మాకందరకూ నిషేధ పత్రి కలు పంపారు''అని విన్న వించారు. 'ఏమని' అన్నా రు భగవాన్. ''స్త్రీ సన్న్యాసం పనికి రాదనీ, అందువల్ల అమ్మ సమాధి, సమాధి మీద లింగం శాస్త్రీయం కాదనీ, అక్కడ మహన్యాసం చెప్పరాదనీ నిషేధించారు'' అన్నారు వాళ్లు.

(తరువాయి భాగం వచ్చే సంచికలో)

- సూరినాగమ్మ

శ్రీ రమణాశ్రమము, తిరువణ్ణామలై వారి సౌజన్యంతో

Facebook page https://www.facebook.com/ Sri Ramana Telugu
website http://www.sriramanamaharshi.org/ tel/

చింతన

తిరుప్పావై

పాశురం 22

అజ్గణ్ మాఞాలత్తరశర్, అబిమాన
బజ్గమాయ్ వన్దు నిన్ పళ్ళిక్కట్టిల్ కీళే
శజ్గమిరుప్పార్ పోల్ వన్దు తలై ప్పెయ్‌దోమ్
కిజ్గిణివాయ్ చ్చెయ్‌ద తామరై ప్పూప్పోలే
శెజ్గణ్ శిఱిచ్చిఱిదే యేమ్మేల్ విళియావో;
తిజ్గళు మాదిత్తియను మెళున్దార్పోల్
అజ్గణిరణ్డు జ్గొణ్డు ఎజ్గళ్ మేల్ నోక్కుదియేల్
ఎజ్గళ్ మేల్ చాబ మిళిన్దేలో రెమ్బావాయ్

తాత్పర్యం

అందమైన దేశములతో విశాలమైనట్టి ఈ భూమిని తమ స్వంతమైనదని గర్వించిన చిన్న జీవి నుంచి రారాజులందరున్నూ తమ అభిమాన ములను వదలుకొని నీవు తప్పవేరు దిక్కులేక వచ్చి నీవు శయనించిన మంచము క్రింద నీ సేవకై చేరి సంఘములుగ పడిగాపులు పడియున్నట్లే మేమున్నూ మా స్త్రీత్వాభిమానమును వదలి అనన్య గతికులమై నిన్ను చేరగల్గితిమి. స్వామీ! చిరు మువ్వలు నోళ్లు తెరచుకుని యుండు నట్లున్నూ, అపుడే విచ్చుకొనుచున్న శెందామరలవలెనూ నీ ఎర్రని నేత్రములను, ఒక్క సారిగ తెరువక మెల్లమెల్లగమేము ఓర్చుకొనగల్గునట్లు తెరచి నీ చూపు మాపై ప్రసరింపజేయవా! సూర్యచంద్రులొకతరి ఉదయించినట్లు చల్లని తేజస్సును ప్రసాదించుచున్న సుందరమగునేత్ర ద్వయముతో ఒక తరి మమ్ము కటాక్షించితివా ఇక నిన్ను వదలుట యనెడిమేమనుభవించి తీరవలసి యున్న ప్రారబ్ధమంతయు నశించి నీ సంశ్లేషమనే పుణ్యాన్ని పొందగలము.



పాశురం 23

మారి మలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱజ్గుమ్
శీరియ శిజ్గ మఱివిత్తుత్తీ విళిత్తు
వేరి మయిర్ పొజ్గ వెప్పాడుమ్ పేర్‌న్దు దఱి
మూరి నిమిర్‌న్దు ముళజ్గి ప్పుఱప్పట్టు
పోదరు, మాపోలే; నీ పూవై ప్పూవణ్ణా! ఉన్
కోయిల్ నిన్ఱిజ్గనే పోన్దరుళి, కోప్పుడైయ
శీరియ శిజ్గాసనత్తిరున్దు, యామ్ వన్ద
కారియమారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్

తాత్పర్యం

వర్షాకాలమునందు పర్వతగుహలో ముడుచుకొని నిశ్చలముగపడి యుండు, నిదురించుచుండు శౌర్యముకల సింహము మేలుకొని, తీక్షణములైన తన చూపులు నలువైపుల ప్రసరింప.ఏసి పరిమళము గల తన జూలు నిక్కబొడువ ఇటునటు దొర్లి, లేచి ఒడలు దులుపుకొని, మెల్లగ దేహము సాగదీయుచు, ఒళ్ళు విరుచుకుని, ఒక్కసారి గర్జించి అడుగులు వేయుచు గుహ నుండి బయల్వెడలినట్లే, ఓ అతసీ పుష్పమును పోలిన దేహ కాంతి కల స్వామీ! నీవు కూడ యిటులనే మమ్ము అనుగ్రహించునట్లు నీ భవనము నుండి విచ్చేసి, సుందరముగ అలంకరింపబడిన జయశీలమగుశ్రేష్ఠమైన సింహాసనమునలంకరించి మేము వచ్చిన కార్యమును పరిశీలించి, మా కోరికననుగ్రహించుమా!



- జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సౌజన్యంతో

దిన ఫలాలు

మేష రాశి: ఆర్థిక లావాదేవీలు అనుకూలం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యా ప్రయత్నాలు అను కూలం. మంచి కార్యాలలో పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి. ఆరోగ్యంలో ప్రతికూలత తగ్గుతుంది. ఆదాయమార్గాలు సులభతరమవుతాయి.

వృషభ రాశి: ఆర్థిక ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. స్థిరాస్తి విక్ర యాలు వంటివి ఉపకరిస్తాయి. విద్యా విషయాల్లో ప్రాధాన్యత లభిస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఆర్థిక విషయాల్లో విస్మయాలు ఉంటాయి. ఆదాయవృద్ధిలో ఆటంకాలు కొనసాగుతాయి.

మిథున రాశి: సాహస నిర్ణయాలు ఊరట కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాలలో ఉపశమనం ఉంటుంది. ఆర్థిక వ్యవహా రాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. పనులలో వేగం పెరుగుతుంది. ఆదాయంలో ప్రయ త్నాలు కలసి వస్తాయి.

కర్కాటక రాశి: శ్రమ అధికమవుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. అనవసర ఆందోళనలు పెరుగు తాయి. ఆదాయ మార్గాలు అన్వేషించగలుగుతారు.

సింహ రాశి: గృహకార్యాలు, కార్యక్రమాలు అనుకూలం. ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. పెట్టుబడుల ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఆరోగ్యం అనుకూలత పెరుగుతుంది. వ్యాపార మోసాలను గ్రహించ లేకపోతారు. ఆదా యంలో అయోమయ పరిస్థితులున్నా అధిగమించగలుగుతారు.

కన్యా రాశి: తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. . ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా ఉంటాయి. వ్యాపార విజ యాలు కొనసాగుతాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి విషయాల్లో చిరాకులు పరిష్కరింప బడతాయి. ఆదాయ మార్గాలు సులభతర మవుతాయి.

తులా రాశి: విదేశీ లావాదేవీలు/సంభాషణలు కలసి వస్తాయి. కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. మెరుగైన పరిస్థితులు ఆరోగ్య రీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. అతి తొందర ద్వారా కార్యక్రమాల్లో పొరపాట్లు దొర్లుతాయి. ఆదాయంలో మంచి లాభాలను కూడగట్టుకొనే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

వృశ్చిక రాశి: రాజకీయ నిర్ణయాలు అనుకూలం. నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. పరీక్షలు ఆరోగ్యపరంగా ఉపకరిస్తాయి. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్యవిషయంలో జాగ్రత్తలు పాటించాలి. పనులలో ఆలస్యం ఉంటుంది. ఆదాయం పర్వాలేదు.

ధనూ రాశి: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కో గలుగుతారు. ఆరోగ్యంలో ప్రతికూలత తగ్గుతుంది. గతంలోని తప్పులు సరిదిద్దుకొనే అవకాశాలు లభిస్తాయి. ఆదాయంలో మెరుగైన అవకాశాలు దగ్గరవుతాయి.

మకర రాశి: సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటిం చాలి. కోర్టు వ్యవహారాలు ఊరట కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పని సరి. ఆరోగ్య ప్రతికూలత ఆకస్మికం. బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం గట్టి ప్రయత్నాలతో మాత్రమే సాధ్యం.

కుంభరాశి: నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ వ్యయం ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. పోటీని తట్టుకోగలుగుతారు. ఆదాయంలో ప్రోత్సాహ పరిస్థితులు మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి.

మీనరాశి: రుణ ప్రయత్నాలు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఉపశమనం ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యరీత్యా శ్రద్ధ పాటించాలి. ముఖ్యమైన పనుల విషయంలో ఏకాగ్రత తప్పనిసరి. ఆదాయం లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఉపకరిస్తాయి.



శ్రీ నూకల సూర్యనారాయణ
nookalasuryanarayana@gmail.com





ఒక చిత్రకారుడు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపబడాలంటే, ఆ చిత్రకారుడి సృజనలో స్వచ్ఛత వుండాలి. తనదైన శైలి కావాలి. అది సమాజంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొనేదిగా కూడా వుండాలి. అప్పుడే వారి చిత్రాలు ప్రముఖంగా పేర్కొనబడతాయి. పైడిరాజుగారి చిత్రాలు పై లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నాయి కనుకనే "ఆఫ్టర్‌బాత్"అన్న వీరి చిత్రం ఆఫ్ఘన్ రాజు కొనుగోలు చేయడం జరిగింది.

సంస్కృతి

జానపద చిత్ర రారాజు పైడిరాజు

"Love at first sight"....ఎవరు ఎప్పుడు ఎందుకు ఈ మాటను అన్నారో నాకైతే తెలియదు. కానీ, ఒక్కోసారి అది నిజమే అనిపిస్తుంది. సాధారణ పరిభాషలో అది ఒక సౌందర్యవంతమైన అమ్మాయి లేదా అబ్బాయిల మధ్య ఒకరికొకరికి ఎదురైన ఒక మధురమైన అనుభూతిని తెలిపే పదంగా దీనిని మనం భావిస్తున్నప్పటికీ ఈ పదం మిగిలిన ఎన్నో సందర్భాలకు కూడా వర్తిస్తుంది. అది 1995వ సంవత్సరం. తొలిసారిగా నేను ఉపాధ్యాయుడిగా ముమ్మిడి వరంలో నియమింపబడిన ఏడాది. అక్కడ గ్రామపంచాయితీ లైబ్రరీలో తొలిసారిగా నా కంటపడిన 1960వ దశకం నాటి చలసాని ప్రసాదరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ ''కళ''అనే పుస్తకం. అందులో ప్రచురింపబడ్డ ఒక చిత్రం నాకు అలాంటి అనుభూతినే కలిగించింది. ఒక అచ్చమైన పల్లెపడుచు జడ నిండా పూలు పెట్టుకుని పొడవైన వాలుజడను వయ్యారంగా ముందుకు వేసుకుని ముస్తాబు చేసుకుంటూ చివరిలో నుదుటను తిలకం దిద్దుకుంటున్న దృశ్యం అది. నిజానికి మన భారతీయ శిల్పకళా చరిత్రలో ఇలాంటిది ఒక సాధారణ దృశ్యమే. ఎందుకంటే పదహారవ శతాబ్దం నాటికే హోయసాలుల బేలూరు హళేబీడు శిల్పాలలో నుదుట తిలకం దిద్దుకుంటున్న శిల్పాలను ఆనాటి శిల్పి చెక్కియున్నాడు. అయితే ఈ చిత్రకారుడు శిల్పి కూడా అయినప్పటికీ ఇక్కడ రచించిది శిల్పం కాదు. చిత్రం. అందునా ఆ శిల్పానికి ఈ చిత్రకారుడి చిత్రానికి ఒక్క అలంకరణ అన్న పదం తప్ప మిగిలిన ఏ విషయంలోనూ పోలిక లేదు. ఈ చిత్రంలో అలంకరణ చేసుకుంటున్న అమ్మాయిది కూర్చున్న భంగిమ ముందు పేర్కొన్న కాలం నాటి శిల్పాల్లోలాగా నిల్చున్న భంగిమ కాదు. ఆ కూర్చున్న భంగిమలో కూడా. ఒక అందమైన లయ, రూపంలో అచ్చమైన జానపదం, నిండైన తెలుగుదనం మరియు రంగుల్లో మనసును తాకేటి మట్టివాసన, వెరసి వీక్షకుడి మానసాన్ని హత్తుకునేటి ఒక నవ్యరీతి. అది పూర్తిగా తెలుగు వాడిది అన్నంతగా భావించే ఒక అనుభూతి తొలిసారిగా చూసినప్పుడు నాకు కలిగింది. ఆ తర్వాత మరలా కొన్నాళ్లకు విజయవాడలో మొన్నటివరకు ఉండే విక్టోరియా మ్యూజియంలో అనుకుంటాను ఇదే చిత్రకారుడి వేరొక ఒరిజినల్ చిత్రం ''చేటలో బియ్యం పోసుకుని అందులోని రాళ్లు ఏరుతున్న మరొక పల్లె పడుచును చూసాను. ఈ చిత్రంలో కూడా అదే శైలి, అదే ఆకర్షణ మరలా నాలో ఇప్పటికి ఓ ఇరవై మూడేళ్ల క్రితం తన చిత్రం ద్వారా నన్ను అంతలా ఆకట్టుకున్న ఆ చిత్రకారుడే మనమంతా గర్వపడే ప్రఖ్యాత జానపద చిత్రకారుడు ''అంట్యాకుల పైడిరాజు''గారు.



రంగులతో, రేఖలతో సృష్టింపబడ్డ కళ చిత్రకళ. అయితే, కేవలం రంగుల కలయిక వర్ణ చిత్రం కాదు. అలాగే, కేవలం రేఖల కలయిక కూడా రేఖా చిత్రం కాదు. రంగులు అద్దడంలో ఒక పొందిక ఉన్నప్పుడు రేఖల అమరికలో ఒక లయ కుదిరినప్పుడు మాత్రమే అది ఒక వర్ణచిత్రంగానూ లేదా రేఖాచిత్రంగానూ మారుతుంది. అలా కాకుంటే అవి కేవలం ఒట్టి రేఖలు లేదా శుద్ధ వర్ణాలుగానే మిగిలిపోతాయి.



కేవలం రేఖలతో చిత్రాలు సృష్టించేవాళ్లు కొందరైతే కేవలం రంగులతోనే చిత్రాలను సృష్టించేవాళ్లు ఇంకొందరు. కేవలం రూపాలను మాత్రమే చిత్రించే వాళ్లు కొందరైతే కేవలం నైరూపాలను చిత్రించేవాళ్లు ఇంకొందరు. కేవలం భావ సహిత చిత్రాలను సృష్టించేవాళ్లు కొందరైతే కేవలం భావరహిత చిత్రాలను సృష్టించేవాళ్లు మరికొందరు. రంగు, రేఖ, రూపం, నైరూపం, భావం, అభావం ఏది? ఎలా? ఎందుకు? ఎప్పుడు? ఏవిధంగా? సృష్టించినప్పటికీ, అన్నింటి ఉద్దేశ్యం వీక్షకుడి మనసును రంజింపజేయడమే. అలా అని కేవలం రంజింపజేయడం మాత్రమే కాదు ఆలోచింపజేయడం, ఇంకా ఏదో సందేశం ఆ చిత్రం ద్వారా ఈయడం కూడా ముఖ్యం. ఇలా చూసినప్పుడు పైడిరాజుగారి చిత్రాల్లో కేవలం రేఖలే ఉండవు. అలాగని, కేవలం రంగులే ఉండవు. రంగులు రేఖలు రెండు కూడా పొందికగా అమరి వుంటాయి. ఆ రేఖలలో కొన్ని రూపాలుంటాయి. ఆ రూపాలలో ఒక సాంప్రదాయం వుంటుంది. ఒక జానపద రీతి వుంటుంది. తరతరాల తెలుగు నుడికారం ఉంటుంది. ఒక జాతి గొప్పతనాన్ని సగర్వంగా చెప్పుకునే ఒక రీతి వుంటుంది. ఒక తిలకం, ఒక పేరంటం, ఒక వీణా-పాణి, పూలమాలకట్టే స్త్రీలు, ముంగిట ముగ్గు పెట్టే మగువలు లాంటి చిత్రాల్లో ఎంతటి లలితమైన భావనారీతి మనకు కనిపిస్తుందో! పంటకోసే స్త్రీలు, సంతకేగు మహిళలు, కార్మికులు, కర్షకులు, కృషీవరులు లాంటి చిత్రాలలో పనిపాటలు చేసుకునే జనావళిలో ఉండే ఒక విధమైన మొరటుతనం కూడా కనిపించేలా చేసినప్పటికీ కట్టు-బొట్టు, వస్త్రధారణ అన్నింటా సంప్రదాయాన్ని విస్మరించని ఒక తెలుగుదనాన్ని పైడిరాజుగారి చిత్రాల్లో మనం చూస్తాము. గ్రామాలలోని పూరిపాకలు పైడిరాజుగారి చిత్రాల్లో పాలరాతి భవనాలను మించిన సౌందర్యాన్ని సంతరించుకుంటాయి. పూరిపాకలు లేకుండా ఏ చిత్రాన్ని పూర్తి చేయకపోవడం పైడిరాజుగారి ప్రకృతి చిత్రాల మరొక ప్రత్యేకత.


ఒక చిత్రకారుడు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపబడాలంటే, ఆ చిత్రకారుడి సృజనలో స్వచ్ఛత వుండాలి. తనదే యైన శైలి కావాలి. అది సమాజంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొనేదిగా కూడా వుండాలి. అప్పుడే వారి చిత్రాలు ప్రముఖంగా పేర్కొనబడతాయి. పైడిరాజుగారి చిత్రాలు పై లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నాయి కనుకనే ''ఆఫ్టర్‌బాత్''అన్న వీరి చిత్రం ఆఫ్ఘన్ రాజు కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా ఈజిప్ట్ ప్రభుత్వం సేకరించిన ''ఎ న్యూరోడ్'' అన్న చిత్రం మరియు రష్యావారు కొనుగోలు చేసిన ''టుది మార్కెట్'' అన్నచిత్రాలతో పాటు సాలార్‌జంగ్ మ్యూజియం లాంటి సంస్థలతో పాటు ఎందరో పబ్లిక్ అండ్ ప్రైవేట్ వ్యక్తుల సేకరణలో వీరి చిత్రాలు ఉండడానికి కారణం అయ్యింది.





ఇప్పటికి నూరేళ్ల క్రితం అనగా 1919లో బొబ్బిలిలో జన్మించిన పైడిరాజుగారు చిన్నతనమునందే చిత్రకళలో తనదైన శైలిని ఏర్పరుచుకొని ప్రఖ్యాత చిత్రకారుడు మరియు శిల్పి అయిన రాయచౌదరి గారి గురుత్వంలో ఎన్నో దూషణ భూషణలని కష్టనష్టాలను ఎదుర్కొని దిగ్విజయంగా చిత్రకళను అభ్యసించిన వీరు తనలా ఎవ్వరూ చిత్రకళ అభ్యసనకు కష్టాలు పడరాదనే ఉద్దేశ్యంతోతానే స్వయంగా 1949లో స్వంతంగా విజయనగరంలో ఒక చిత్ర కళాశాలను ప్రారంభించి ఎందరో చిత్రకారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన గొప్ప చిత్రకారుడు అంట్యాకుల పైడిరాజుగారు. రాయచౌదరి సాంప్రదాయానికి చెందిన ఈ చిత్రకారుని పై లేపాక్షి అజంతా చిత్రకళల ప్రభావంతో పాటు జామినీరాయ్ ప్రభావం కూడా ఉందని చెప్పవచ్చు. ఆ ప్రభావంతో తనదైన ఒక జానపద శైలిని సృష్టించి ఒక గొప్ప చిత్రకారునిగా కీర్తినార్జించిన పైడిరాజుగారు గొప్ప శిల్పి, కవి, మరియు నటుడు, గాయకుడూ కూడా కావడం ఒక గొప్ప విశేషం. ''అక్షర శిల్పాలు'' అన్న పేరుతో ఎన్నో గేయాలను వీరు రచించడం జరిగింది. జీవితం అశాశ్వతం. కానీ, కళ మాత్రం శాశ్వతం అన్నారు పెద్దలు. పైడిరాజుగారు ఈ భువిపైకి వచ్చి వందేళ్లయ్యింది. ఈ భువిని వీడి దివికేగి కూడా అప్పుడే ఇరవై యేళ్లయ్యింది. కాని ఆయన సృష్టించి మనకు వదిలి వెళ్లిన ఆయన కళ మాత్రం ఇంకా మనతో సజీవంగా వుంది. మన తర్వాత కూడా సజీవంగానే నిలిచి వుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.





(పైడిరాజు శతజయంతి సంవత్సరం సందర్భంగా)

- వెంటపల్లి సత్యనారాయణ
9491378313

శిల్పకళా వైభవ చిహ్నం రామప్ప దేవాలయం-2



దీనికి కుడివైపున పేరిణీ శివతాండవం చేస్తున్న నర్తకి వుంది. దీని పక్కనే ధనుస్సు, శరములు ధరించి వేటకు సిద్ధముగా వున్న వనమాలిక (బోయకన్య) కిరాతిని విగ్రహం వుంది. ఆమెకుడికాలుకు ముల్లు విరిగి వాచిపోగా మంగళివాడు ముల్లును సూదితో తీయటం, వాచినకాలు సహజత్వముగా కనబడుతుంది. ఈవిధంగా హాస్య, రౌద్ర, భక్తి, శృంగార, వినోదాల హావభావాలూ, అభినయకౌశలం, ఉదాత్తత, నృత్య ప్రతిభావిధానం, ప్రతీమదనికలో స్పష్టంగా సహజంగా కనిపిస్తుంది.

ఇక దేవగిరి ప్రభువు మహాదేవుడిని ఓడించినందుకు తన విజయ చిహ్నాలుగా రాణి రుద్రమదేవి గజకేసరి శిల్పాలను ఆలయకప్పుకు అలరింపజేశారు. ఈ శిల్పాలకు రెండు అర్థాలు వస్తాయి. ఏనుగుల వంటి శత్రువులకు కాకతీయ రాజులు సింహాల లాంటి వారని దీన్నే శత్రుగజకంఠీరవ అని అంటారు. ఇక ఆలయం ప్రదక్షిణా పథం చుట్టూ అలాగే గర్భాలయ, అర్థమండప, రంగ మండపాలు...అధిష్టానానికి ఉపానం, కుముదం, క పోతము, కాకతీయుల కాలం నాటి ప్రజల జీవన విధానాలకు దర్పణం పడుతూ వారు అలంకార ప్రియులుగా, సంగీత, వాయిద్య కళల ప్రేమికులుగా, వాత్స్యాయన కామసూత్రాలను పాటిస్తూ శృంగార, రతిక్రియలు జరిపే విజ్ఞానానికి మైథున శిల్పాలనూ, ఏనుగులూ, సింహాలూ, హంసలూ, తాండవ గణపతులూ, భైరవగజలక్ష్మీ మొసళ్లు, (మకరాలు) అలాగే కుడ్యశిల్పాలు, శృంగార శిల్పాలు, వివిధ వాయిద్యకారులు, వివిధ నర్తకులు, లతలు, పద్మపట్టికల వరుసలు, అలాగే జైనమహావీరుడు, బుద్ధుడు, ఆంజనేయుడు, మహిషాసురమర్ధని, వీరభద్రుడు, తదితర శిల్పాలు రామప్పదేవాలయ శిల్పకళా వైభవాన్ని మహోజ్వలంగా ప్రకాశింపజేస్తున్నాయి.

జీవకళ లొలుకుతున్న నంది

ఇక రామప్ప దేవాలయానికి మహోజ్వల ప్రకాశంలో శిఖరాగ్ర మాన కళాఖండంగా కాకతీయ శిల్పానికి అగ్ర మణిమకుటంగా రామప్ప మహానంది వుంది. ఇది ఆలయానికి తూర్పున ప్రత్యేక మంటపంలో కాకతీయ నందులలో అగ్రగామిగా భాసిల్లుతూ వుంది. జిలుగువెలుగుల రామప్ప నందీశ్వరుడు భారతీయ ప్రఖ్యాత మైసూరు, లేపాక్షి, తంజావూరు, యాగంటి నందులను మించిన మహోజ్వల ప్రకాశిత శిల్పకళాసౌందర్యాన్ని కలిగి వున్నాడు. బలిష్టమైన శరీర సౌష్టవంతోనే, వృషణాలు, మూపురం కాలిగిట్టలతో పాటు ప్రతీ అవయవం సహజంగా జీవకళలొలుకుతూ వున్నాడు. ముఖ్యంగా మూపురం శివలింగం వలే గోచరిస్తూ భక్తి పారవశ్యాన్ని కలిగిస్తుంది. ముఖంపై ఉబ్బిన నరాలు, విప్పారిన కన్నుల్లో నీటిపొరలు చూపించడంలో రామప్ప శిల్పి తన కళా చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు. మెడపట్టీలు, చిరుగంటల, అలంకారాలు రకరకాల ఆభరణాల అలంకరణలతో నందీశ్వరుడు రామప్ప దేవాలయానికి శిల్పకళా కీర్తికి ప్రతీకగా వున్నాడు. పూర్వం నుంచి ఆలయంలో వున్న మహానందిని 1990లో ఆలయం తూర్పు వైపున వున్న నందిమంటపాన్ని పునరుద్ధరించి అందులోకి తెచ్చారు. అయితే మంటపానికి పై కప్పు నిర్మించకపోవడం వల్ల సుమారు 26 ఏళ్లుగా నందీశ్వరుడు తన సహజమైన జిలుగు వెలుగులను కోల్పోయి ఉనికికే పెద్ద ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. కేంద్రపురావస్తు శాఖా వెంటనే నందిమంటపం పై కప్పును నిర్మించి నందిని శాశ్వతంగా కాపాడాలి.




రంగమంటపం ఆలయంలో వైభవోపేతంగా అపూర్వ శిల్పకళలో నిర్మించిన నాలుగు స్తంభాల మంటపాన్ని రంగమంటపం, నాట్యమంటపం అంటారు. ఇది ఒక అద్భుత లోకం. వైకుంఠాన్నీ, బ్రహ్మలోకాన్నీ, కైలాసాన్నీ మరెన్నో లోకాలను, సర్వదేవుళ్లనూ ఒక చోటకు తెచ్చి వేదిక చేశారు. రామాయణ, మహాభారత, మహాభాగవత, శివలీలల ఘట్టాలకు శిల్పులు శిల్పాభిషేకం చేశారు. దీంతో ఆలయం మరువరాని మధురానుభూతిని కలిగించే మనోజ్ఞ శిల్పకళా వైభవశాల అయింది. ఈ ఆలయానికి గోడలు తక్కువ, స్తంభాలు ఎక్కువ. కాగా రంగమంటపం స్తంభాల మధ్యలో చతురస్రాకార ఫలకాల మీద దేవదానవుల క్షీరసాగర మథనం, ముగ్గురు నర్తకులను నాలుగు కాళ్లు వుండి ఆరుకాళ్లుగా కనిపించే చమత్కార శిల్ప, శ్రీకృష్ణగోపికా వస్త్రాపహరణం, పేరిణీ నాట్యం, దండ లాస్యం, కుండలాకార నృత్యం, శివుడి మన్మథ సంహారం తదితర ఘట్టాలున్నాయి. ఇక రంగమంపం పై కప్పుకు దశభుజ నాట్యరుద్రుడు, చుట్టూ భార్యాసమేతులై, వాహనారూఢులై అష్టదిక్పాలకులూ, పశ్చిమ, దక్షిణ దూలములకు పశ్చిమ దిశన మేరు పర్వతం కవ్వముగా వాసుకీ సర్పం తాడుగా దేవ,దానవుల పాలసముద్ర మథనం, శ్రీమహావిష్ణువు, మోహినీ అవతారం, దీనికింద శివుని త్రిపురాసుర సంహారం, తారకాసుర సంహారం, ఉత్తరదిశన గజాసుర సంహారం, నాట్యగణపతి, వరాహ మూర్తులు, ఆలయ శిల్పకళా వైభవాన్ని చాటుతున్నాయి. అలాగే ఈశాన్య, వాయువ్య దూలాలకు దక్షసంహారం, శ్రీరాముని అశ్వమేధ యాగము, సీతాబంగారులేడిని గాంచు ఘట్టము తూర్పున నరకాసుర ఘట్టమున్నది. ఇంకా పార్వతీ కళ్యాణం, త్రిముఖ బ్రహ్మ, మరెన్నో ఘట్టాలున్నాయి. ఇక మంటపం తూర్పున ఎడమవైపున దిష్టిదోష స్తంభం వుంది. ఇక స్తంభాలకుచెరుకుగడలు ఉన్నాయి. బాణాలు ధరించి రకరకాల భంగిమల్లో నిలబడిన స్త్రీలు, సింహాల వరుసలు, లతలూ, వివిధ వాయిద్యకారుల శిల్పాలు జీవకళలతో ఆకట్టుకుంటాయి. ఇక స్తంభాలకు మధ్య శిల్ప ఘట్టంలో సన్నని సందులుంటాయి. అందులో సన్నని దారం లేదా గడ్డిపోచలు దూరుతాయి. ఈ సున్నిత, సూక్ష్మ పనితనానికి శిల్పులు ఎంత సూక్ష్మమైన పనిముట్లు వాడారో తెలుస్తుంది. ఇక గర్భగుడి ముఖద్వారంపైన దక్షయజ్ఞము, శివపార్వతీ కల్యాణ ఘట్టాలున్నాయి. ఈ ద్వారబంధాన్నీ ఒకవైపు 9 విభాగాలుగా, మరోవైపు 9 విభాగాల అలంకరణలతో చెక్కారు. కాకతీయ ప్రభువులకు విజయాలు చేకూర్చిన విజయలక్ష్మికి ప్రతీకగా వారికి ప్రతీకరమైన ఇష్టమైన సిరిదేవత గజలక్ష్మీ వుంది. ద్వారబంధాలకు కుడివైపున దర్పణ సుందరి, ఎడమవైపున పొన్న చెట్టు సుందరిశిల్పాలున్నాయి. సుందరిపట్టుకున్న పొన్న చెట్టును మీటినా లోహ శబ్దం వస్తుంది. దీన్ని సప్తస్వర శబ్దంగా భావిస్తారు. అలాగే ప్రవేశ ద్వారమునకు ఎడమవైపున ఖడ్గం మొనను భూమికి ఆనించి పిడిని పట్టుకొని సతీసమేతంగా భక్తి వినమ్రులై ఆలయాన్ని నిర్మించిన రేచెర్ల రుద్రారెడ్డి దంపతులున్నారు. గర్భగుడి ద్వారం పైన కాకతీయ చక్రవర్తులకు, విజయాలనూ, సిరిసంపదలను ఇచ్చిన గజలక్ష్మీ దేవత వుంది. భక్తులకు స్వాగతం పలికే ద్వారపాలికలున్నాయి. అలాగే రుద్రేశ్వరస్వామిని సందర్శించి బయటకు వస్తున్న భక్తులకు అరటి పండును ఒలిచి పెట్టే ద్వారపాలిక వుంది. ఇక గర్భాలయంలోని రుద్రేశ్వరుడు (శివలింగం) వేయి సూర్యుల కాంతితో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ తన దివ్యసందర్శన భాగ్యాన్ని భక్తులకు కలిగిస్తూ వుంటాడు. ఈ క్రమంలో రంగమంటప స్తంభాలపై పడే సూర్యకిరణాలు పరావర్తనం చెంది రుద్రేశ్వరుడిపై పడి ప్రాకృతిక వెలుగుల్ని ప్రసరింపజేస్తాయి. ఇక కాకతీయ ప్రభువులకు యుద్ధాల్లో విజయాలు చేకూర్చిన సప్తమాతృకల దేవతలనిలయాలు ఉన్నాయి. ఇవి ఆలయరంగ మంటపంలో వున్నాయి. ఈ సప్తమాతృకలను ద్రావిడ దేవతలని అంటారు. వారు బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రా, చాముండా అనే ఏడుగురు దేవతలను ఆపేర్లతో పిలుస్తారు. ఈదేవతలను తెలంగాణా వ్యవహారంలో రేణుకా ఎల్లమ్మ ముత్యాలమ్మ, అంకమ్మ, బంగారమ్మ, మాతమ్మ, పోచమ్మ, మైసమ్మ వారి సోదరుడు పోతురాజు అని పిలుస్తారు. ఈ దేవతల విగ్రహాల్ని ఒక్కొక్క చిన్న దేవాలయంగా నిర్మించి ప్రతిష్టించారు. అలాగే వినాయకున్ని కూడా ప్రతిష్టించారు. అలాగే భక్తులు కూర్చోడానికి 20 కక్షాసన ఫలకాలున్నాయి. వీటిపైన గోడలకు వివిధ శిల్పాలు వరుసలున్నాయి. ఇక వర్షపు నీరు ఆలయం గోడలపై పడకుండా వెడల్పైన ప్రస్తరకపోతం వుంది. ప్రస్తరం అనగా కప్పు. కపోతం అనగా చూరు.

(తరువాయి భాగం వచ్చే సంచికలో)

- తాళ్లపల్లి యాదగిరిగౌడ్
9949789939

గ్రామీణుల పాటల్లో స్త్రీల స్వభావం

గ్రామీణ వాతావరణం చాలా మనోహరమైంది. కపటం అక్కడక్కడ ఉన్నా ఎక్కువ శాంతిపూరిత వాతావరణమే కన్పిస్తుంది. శ్రమజీవులైన జానపద స్త్రీలు అలుపు సొలుపు లేక పనిచేస్తారు. వారి అమాయకతను ఆసరా చేసుకొని ధనికులు, భూస్వాములు శ్రమను దోచుకుంటారు. అమాయకత కూడా అప్పుడప్పుడు కొన్ని కష్టాల్ని తెచ్చిపెడుతుంది. అయినా స్త్రీలు సహజసిద్ధమైన ఆ గుణాన్ని వదలలేరు. అదే వారి పాటల్లో కూడా కన్పిస్తుంది. తాము చేసిన తప్పుల్ని, ఎదుటివారు చేసిన మోసాల్ని పాటలుగా పాడుకోవడం గమనిస్తే వారి కపటమెరుగని అమాయకత్వం తెలుస్తుంది.



"రక్కాసి రక్కాసి సుబ్బమ్మా
సుబ్బమ్మ కోడాలు అన్నెమ్మా
అత్తమ్మ అంటేను అన్నెమ్మా
హడలై పోతుంది అన్నెమ్మా
ఒకనాటి కాలంలో సుబ్బమ్మా
సంతకెల్లి నాది సుబ్బమ్మా
అత్తలేనిది సూసి అన్నెమ్మా
సందుదొరికెననుచు అన్నెమ్మా
ఉట్టిమీద నేతిబొట్టు అన్నెమ్మా
సడిసెయ్యక తినుచుండె
అన్నెమ్మా
సూరిలోని ఎలుకైనా అన్నెమ్మా
కిసమంటూ తిరుగుచుండె
అన్నెమ్మా
అదిచూసి రోసపడి అన్నెమ్మా
అత్తకు జెప్తార ఎలుకమ్మలూ
అన్నెమ్మా
ఉండండి మీపని జెప్తా అన్నెమ్మా
మండేటి కొరివెత్తి అన్నెమ్మా
సూరులోన బెట్టినాది అన్నెమ్మా
సావండి సావండి
ఎలుకమ్మలూ"

అత్తకు భయపడిన కోడలు రహస్యంగా నేతిబొట్టు తినింది. ఎలుకలు అత్తతో తన రహస్యాన్ని చెబుతాయని, ఎలుకల్ని శిక్షింపదలచి ఇంటికి నిప్పుపెట్టింది. ఇల్లు కాలుతుంటే అవి ఏ కలుగులో దూరి తప్పుకున్నాయో. కానీ అన్నెమ్మ ఇల్లు మాత్రం ఆమె అమాయకతతో కాలిపోయింది.

- డా॥ కస్తూరి వెంకట రమణమ్మ
7093239555



శృతి హాసన్

అతనో అద్భుతంలా ఉండాలి..


తనకంటే తనను ఎక్కువగా ప్రేమించేవాడు కావాలని కోరుకున్నానని, అలాంటి భాగస్వామి దొరికాడని సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది అందాల భామ శృతి హాసన్. బంధాన్ని నిలబెట్టుకోవడంలో మగాడే స్తిమితంగా నిలబడాలన్నది ఈ సుందరి మాట. ప్రస్తుతం సినిమాలను బాగా తగ్గించేసిన శృతి మ్యూజిక్ ఆల్బమ్స్ చేసే పనిలో పడింది. కళాకారిణిగా అన్ని రంగాల్లో నిరూపించుకోవాలి కదా అంటుంది. ఆమె తండ్రితో కలిసి శభాష్ నాయుడు చిత్రంలో నటిస్తోంది. మూడు భాషల్లో తెరకెక్కుతుందీ సినిమా. ఈ చిత్రంతో పాటు కొత్తగా మహేష్ మంజ్రేకర్ అనే నటుడు దర్శకత్వం వహిస్తున్న ఠాకూర్ దేవదాస్ అనే చిత్రాన్ని అంగీకరించింది. గాయనిగా, నాయికగా ప్రతిభ చూపిస్తూనే..వ్యక్తిగత జీవితానికి తగిన ప్రాధాన్యమిస్తోంది. తన ప్రేమికుడు గాయకుడు మైఖేల్ కోర్సలోతే బంధాన్ని సన్నిహిత బంధాన్ని కొనసాగిస్తోంది. కోర్సలేలో తగిన భాగస్వామిని గుర్తించానని చెప్పుకుంటోంది. శృతి మాటల్లో వింటే...ఒక గొప్ప బంధానికి కావాల్సింది అద్భుతమైన మగాడు. అతను స్తిమితంగా నిలబడితే అనుబంధానికి లోటుండదు. నాకు అలాంటి భాగస్వామి దొరికాడని భావిస్తున్నాను. అతను నన్ను స్వేచ్ఛగా ఉండనివ్వాలి, కోరుకున్నది చేయనివ్వగలగాలి. నన్ను నాకంటే ఎక్కువగా ప్రేమించాలి, నాపై చాలా నమ్మకం ఉంచాలి. అతనెవరో నేనే చెబుతాను. అని చెప్పింది. ఇక నాయికగా తన కోరికను చెబుతూ.. ప్రతి నాయికలా నేనూ సంపూర్ణ నటిగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. కేవలం ఆడిపాడితే ప్రేక్షకుల మనసులో చిరకాలం ఉండలేమన్న విషయం నాకు తెలుసు. ఎప్పుడూ మంచి తారగానే ఉండాలనుకున్నాను. అని చెప్పింది.

చారిత్రక నేపథ్యంతో...!

స్టార్ హీరోల సినిమాలు ఒక్కోటి ఏడాది సమయం తీసుకుంటాయి. ఏడాదిలో ఒకటికి మించి సినిమాలు విడుదలవడం అసాధ్యం. సల్మాన్ ప్రతి ఈద్ పండక్కి ఒక సినిమా విడుదలయ్యేలా చూసుకుంటాడు. అయితే ఈ ఏడాది సల్మాన్ నటించిన రెండు సినిమాలు విడుదలవుండటం, అవీ వేసవిలో నెలకొకటి చొప్పున వస్తుండటం విశేషం. సల్మాన్ అభిమానులకు ఇది సంతోషకరమైన విషయమే. ఈ చిత్రాల వివరాలు చూస్తే ఒకటి భరత్ కాగా..రెండోది దబాంగ్ 3. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వం వహిస్తున్న భరత్ ఈ జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకొస్తుండగా...ప్రభుదేవా దర్శకత్వం వహించిన దబాంగ్ 3 మే నెలలోనే విడుదలవుతోంది. దబాంగ్ వాణిజ్య అంశాలున్న సినిమాగా తెరకెక్కుతోంది. భరత్ మాత్రం దేశ విభజన లాంటి చారిత్రక అంశాల నేపథ్యంతో సాగనుంది. దేశ విభజన ముందు తర్వాత 70 ఏళ్ల కాలాన్ని కథకు ఎంచుకున్నారు. ఈ కాలంలో ఓ వ్యక్తి జీవితం ఎలా సాగింది అనేది తెరకెక్కిస్తున్నారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని సాధ్యమైనంత సహజంగా రూపకల్పన చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నించింది. ఇలా తన సినిమాలతో తీరిక లేకుండా ఉంటూనే కొత్త నటీనటులకు ప్రోత్సాహం అందించేందుకు సల్మాన్ ముందుకొస్తున్నారు. ఒక టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా కొత్త వాళ్లకు అవకాశాలు కల్పిస్తానని సల్మాన్ తెలిపారు.



సల్మాన్



వినయ విధేయ రామ్ చరణ్

సంక్రాంతి సినిమాల్లో పక్కా మాస్ చిత్రం 'వినయ విధేయ రామ'. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి తొలి కాంబినేషన్ సినిమా ఇది. ఇప్పటికే అంచనాలు అధికంగా ఉన్నాయి. బోయపాటి సినిమా అనగానే మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ. యాక్షన్ సన్నివేశాలకు కొదువే ఉండదు. కుటుంబ నేపథ్యంతో మిళితమైన యాక్షన్ చిత్రంగా పేర్కోవచ్చు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11న విడుదల చేస్తున్నారు. శనివారం సెన్సార్ జరిగింది. యు/ఏ సర్టిఫికెట్ లభించిందని చిత్ర బృందం తెలిపింది. ఇందులో బాలీవుడ్ నటి కైరా అద్వాని నాయికగా నటించింది. డివివి. దానయ్య నిర్మించారు.

ఒక్కో దశలో ఒక్కోలా...

గతేడాది మూడు చిత్రాలతో దేశవ్యాప్త ప్రేక్షకులను అలరించింది టబు. నిన్నటితరం అందాల తార..ప్రస్తుతం నటనకు ఆస్కారమున్న పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటోంది. మిస్సింగ్, సంజూ, అంధదూన్ చిత్రాల్లో ఆమె నటనకు బాగా పేరొచ్చింది. గతేడాది ఉత్తమ సహ నటి అంటూ విమర్శకులు ప్రశంసించారు. ఈ ఏడాది టబూ సల్మాన్ భరత్ చిత్రంతో పాటు దేదే ప్యార్ దే అనే చిత్రంలోనూ నటిస్తోంది. మరికొన్ని సినిమాలూ ఆమెకు దక్కే అవకాశాలున్నాయి. ఇక తన నట ప్రస్థానం గురించి టబు ఎప్పుడూ స్పష్టమైన అభిప్రాయాన్నే వెల్లడిస్తుంటుంది. టబు స్పందిస్తూ... అత్యంత స్వచ్ఛమైంది నటన. ఇదే నా తొలి ప్రాధాన్యమైనప్పుడు మిగతావన్నీ ద్వితీయమే అవుతాయి. నటిగా నేను సమాధానం చెప్పుకోవాల్సింది కేవలం ప్రేక్షకులకే. నేను బాగా నటించినా, నటించకున్నా దానికి తగినట్లు వాళ్లే ఫలితాన్నిస్తారు. నటిగా ఒక్కో దశలో ఒక్కో విషయాన్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వచ్చాను. ఇవి కాలానుగుణంగా మారుతూ వచ్చాయి. అయితే ఎప్పుడూ నేను ఇష్టపడిన చిత్రంలోనే నటించాను. అని చెప్పింది. వెండితెరపై సుదీర్ఘమైన ప్రస్థానం చూసిన టబూ...తెలుగు, తమిళం లాంటి దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసింది. మక్బూల్, హైదర్, ద నేమ్‌సేక్ లాంటి చిత్రాలు టబూను ఇప్పటి ప్రేక్షకులకూ దగ్గర చేశాయి.



టబూ



అమీ జాక్సన్

అమీ నిశ్చితార్థం

బాలీవుడ్‌లో పెళ్లి సందడి నెలకొంటోంది. ఇప్పటికే ప్రముఖ నాయికలు దీపికా పడుకునే, ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకుని ఓ ఇంటివారు అయ్యారు. తాజాగా ఈ లిస్ట్‌లో హీరోయిన్ అమీ జాక్సన్ చేరింది. ఇటీవలే విడుదలైన 2.ఓ సినిమాలో రజనీకాంత్‌కు జోడీగా నటించిన అమీ కొంతకాలంగా బ్రిటన్‌కు చెందిన పారిశ్రామికవేత్త జార్జ్ పనాయొటోతో డేటింగ్ చేస్తోంది. కొత్త సంవత్సరం తొలిరోజున వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని అమీ జాక్సన్ స్వయంగా తెలిపింది. అయితే పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. అమీ జాక్సన్ తన పెళ్లి కంటే ముందుగానే ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేసే ఉద్దేశంతో ఉన్నట్టు తెలిసింది. దక్షిణాదిలో మహేష్‌బాబుతో సినిమా చేయడానికి ఆమె అంగీకరించినట్టు సమాచారం.



వినాయక్ ఆవిష్కరించిన యమ్6

ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ 'యమ్ 6' సినిమా ట్రైలర్ విడుదల చేసి, చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో హీరో ధ్రువ, నిర్మాత విశ్వనాథ్ తన్నీరు పాల్గొన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''యమ్ 6 చిత్రం సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తున్నాం. ఖర్చు విషయంలో రాజీ పడలేదు. దర్శకుడు జైరాం అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతి సన్నివేశం బాగా వచ్చింది. ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. హీరో కొత్తవాడు అయినప్పటికీ చక్కటి నటన ప్రదర్శించాడు. హీరోయిన్‌గా మిస్ బెంగళూరు అశ్విని నటించింది. ఈ సినిమాకు యమ్ 6 అనే టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది'' అని అన్నారు.

హీరో ధ్రువ మాట్లాడుతూ ''అందరినీ అలరించే చిత్రం అవుతుంది. ఓ మంచి సినిమా ద్వారా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది'' అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, ఛాయాగ్రహణం: మహ్మద్ రియాజ్, కో ప్రొడ్యూసర్: సురేష్.

రెండు జోనర్స్ కథ

వైవిధ్యమైన కథతో రూపొందుతున్న చిత్రం 'ధీవర'. నాగసాయి, విదా చైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సీనియర్ దర్శకుడు బాబీ చేతుల మీదుగా విడుదల చేశారు.

చిత్ర దర్శకుడు విజయ్ జిక్కి మాట్లాడుతూ ''ధీవర సినిమాలో స్క్రిప్ట్ హైలెట్‌గా ఉంటుంది, లవ్ సస్పెన్స్ మిళితమైన చిత్రమిది. ఒకేసారి రెండు జోనర్స్‌లో కథనం జరుగుతుంది'' అని చెప్పారు. నిర్మాత హరనాథ్ బాబు మాట్లాడుతూ ''యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిర్మిస్తున్నాం. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే పాటలను, ట్రైలర్‌ను విడుదల చేస్తాం. ఫిబ్రవరి నెలాఖరున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం'' అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం: అద్దంకి వెంకటేష్, ఛాయాగ్రహణం: సాగర్ గొల్లా.



యదార్థ సంఘటనల వనవాసం



నూతన తారాగణంతో రూపొందుతున్న చిత్రం 'వనవాసం'. నవీన్ రాజ్, శశికాంత్, బందెల కరుణ, శ్యావ్య, శృతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. భరత్ కుమార్‌పి. నరేంద్ర దర్శకుడు. సంజయ్ కుమార్. బి. నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం టైటిల్, పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఆవిష్కరించారు. టైటిల్ లాగే సినిమా కూడా బావుంటుందని ఆశిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన అన్నారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ ''కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీయడం జరిగింది. ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉన్నాయి. అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు.